
'సంక్షేమ పథకాల అమలే సర్కారు పని తీరుకు కొలమానం'

సత్యమేవ జయతే

సాక్షి

WWW.SAKSHI.COM

పేజీలు: 14 వెల: ₹ 6.50

సంపుటి: 16 సంచిక: 165

గురువారం 29-2-2024

SIMULTANEOUSLY PRINTED AT CHENNAI | DELHI | VIJAYAWADA | BANGALORE | HYDERABAD | MUMBAI | ANANTAPUR | GUNTUR | KADAPA | KHAMMAM | KARIMNAGAR | KURNOOL | MAHABOOBNAGAR | MANGALAGIRI | NALGONDA | NELLORE | NIZAMABAD | ONGOLE | RAJAMAHENDRAVARAM | SRIKAKULAM | TADEPALLI GUDEM | TIRUPATHI | VISAKHAPATNAM | WARANGAL



యశస్వికి 'డబుల్'

వార్షిక కాంట్రాక్ట్‌లు ప్రకటించిన బీసీసీఐ.. శ్రేయస్, ఇషాన్ కిషన్ అవుట్ - 12లో



భారత్‌లో బిల్‌గేట్స్

ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్‌ను సందర్శించిన టెక్ దిగ్గజం - 13లో



అఖిలేశ్‌ను ప్రశ్నించనున్న సీబీఐ

యూపీలో అక్రమ గనుల కేటాయింపుల కేసుల్లో విచారణకు రావాలని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌ను సీబీఐ ఆదేశించింది.

వివరాలు 6లో ▸



3,300 కేజీల డ్రగ్స్ స్వాధీనం

నేవీ, ఎన్‌సీబీ, గుజరాత్ పోలీసులు అరేబియా సముద్ర జలాల్లో ఓ పడవపై దాడి చేసి 3,300 కేజీల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.

వివరాలు 6లో ▸



అమెరికాలో కార్చిచ్చు

టెక్సాస్‌లో కార్చిచ్చు చెలరేగింది. లక్షలాది ఎకరాలు ఆహుతయ్యాయి. టెక్సాస్ చరిత్రలో అతిపెద్ద కార్చిచ్చు ఘటనల్లో ఇది ఐదోది.

వివరాలు 6లో ▸




టార్గెట్ హిమాచల్‌ప్రదేశ్?

హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రవేశపెట్టడానికి బీజేపీ సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

వివరాలు 6లో ▸

వైఎస్సార్ రైతు భరోసా చెక్కును లబ్ధిదారులకు అందజేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి



మాటకు మించి సాయం

ప్రతి అడుగులో అన్నదాతకు తోడుగా నిలబడ్డాం: సీఎం జగన్

హామీ కంటే మిన్నగా పెట్టుబడి సాయాన్ని అందించాం

- రూ.50 వేలే ఇస్తామని చెప్పినా ప్రతి ఒక్కరికీ రూ.67,500 ఇచ్చాం.. ఒక్క వైఎస్సార్ రైతు భరోసాతో రూ.34,288 కోట్లు రైతుల చేతికి
- చిన్న రైతులకు పెట్టుబడి ఖర్చుల్లో 80% కవర్
- సకాలంలో సున్నా వడ్డీ రాయితీ, పంట నష్ట పరిహారం.. పైసాభారం పడకుండా బీమా కవరేజ్
- ఏ సీజన్‌లో నష్టపోతే అదే సీజన్ ముగిసేలోగా ఇన్‌పుట్ సబ్సిడీ
- ఈ-క్రాప్ ప్రామాణికంగా సంక్షేమ ఫలాలు
- ఆర్బీకే వ్యవస్థను గ్రామ స్థాయిలో తీసుకొచ్చాం

2లో

- 19 లక్షల మంది రైతులకు 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్తు.. ఆక్వా రైతులకు యూనిట్ రూ.1.50కే విద్యుత్ సరఫరా
- అన్నదాతలకు ఈ ఐదేళ్లలో రూ.1.85 లక్షల కోట్ల మేర ప్రయోజనం చేకూర్చాం
- వైఎస్సార్ రైతు భరోసా మూడో విడతగా 53.58 లక్షల కుటుంబాలకు రూ.1,078.36 కోట్లు
- సున్నా వడ్డీ రాయితీ కింద 10.79 లక్షల మందికి మరో రూ.215.98 కోట్లు
- బటన్ నొక్కి జమ చేసిన సీఎం వైఎస్ జగన్

రైతుల కోరిక.. మళ్లీ మీరే

పంట మాది.. బీమా మీది

ఎమ్మెస్పీ కంటే 30% అధికంగా..

2లో

ఫ్యాక్ట్‌చెక్



గురివింద ప్రయాసే

- బీమా రక్షణతో భద్రంగా ప్రవాసాంధ్రులు
- 2.55 లక్షల మందికి ఏపీ ఎన్‌ఆర్‌టీఎస్ సేవలు
- కరోనా, ఉక్రెయిన్ యుద్ధం వేళ తక్షణమే స్పందన
- మాతృభూమికి సురక్షితంగా ప్రవాసుల తరలింపు

14లో

చక్కెర కర్మాగారాలను పిప్పి చేసింది బాబే

- చంద్రబాబు హయాంలో పదింటికి తొమ్మిది సహకార చక్కెర ఫ్యాక్టరీలు మూత
- వీటిలో లాభాల్లో ఉన్న ఫ్యాక్టరీలూ ఉన్నాయి
- ఆ ప్రభావంతో 15 ప్రైవేటు ఫ్యాక్టరీలూ మూతపడ్డాయి
- భారీగా రైతులు, కార్మికులు ఉపాధి కోల్పోయారు

3లో

చందాదారుల ఆస్తులు కొల్లగొడుతున్న

గజదొంగ రామోజీ

మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఓ బందిపోటు సంస్థ

- పేదలు, మధ్యతరగతివర్గాలను వేధిస్తోంది
- కాల్‌మనీ రాకెట్‌లా ఇళ్లపైకి దాడులు చేస్తోంది.. చిట్టీల ఉచ్చులో బిగించి ఆస్తులు గుంజుకుంటోంది
- ప్రైజ్‌మనీ ఇవ్వకుండా రశీదు డిపాజిట్లుగా అట్టిపెట్టుకుంటోంది..
- గట్టిగా అడిగితే రూ. లక్షల్లో చిట్టీలు కడితే రూ. వందలు చేతిలో పెడుతోంది
- మార్గదర్శి చిట్‌ఫండ్స్ బాధితుల సంఘం

10లో



మీడియాకు మార్గదర్శి చిట్‌ఫండ్స్ మోసాలు తెలియజేస్తున్న బాధితులు

బాబు గ్రాఫిక్స్ పెట్టుబడులు.. జగన్ రియల్ పెట్టుబడులు

- కేంద్ర వాణిజ్య శాఖ గణాంకాల్లో బట్టబయలైన బాబు మాటల బురిడీ
- బాబు హయాంలో కంటే సీఎం జగన్ హయాంలో రాష్ట్రంలో మూడు రెట్లు పెరిగిన వాస్తవ పెట్టుబడులు
- 2014–18 మధ్య రాష్ట్రంలోకి వచ్చిన పెట్టుబడులు రూ.32,803 కోట్లే
- 2019 నుంచి 2023 జూన్ వరకు వచ్చిన పెట్టుబడులు రూ.1,00,103 కోట్లు

10లో



- రెండేళ్లు కరోనా ఉన్నా భారీ పెట్టుబడులను ఆకర్షించిన జగన్ సర్కారు.. 2022లో రూ.45,217 కోట్ల పెట్టుబడులు తేవడం ద్వారా దేశంలోనే అగ్రస్థానం

వైఎస్సార్‌సీపీలో చేరిన టీడీపీ నేత

గొల్లపల్లి సూర్యారావు

- పి.గన్నవరం టీడీపీ నేత నేలపూడి స్టాలిన్ బాబు కూడా వైఎస్సార్‌సీపీలో చేరిక
- చంద్రబాబు మెడపట్టుకొని గెంటేశారు.. సీఎం జగన్ అక్కున చేర్చుకున్నారు
- టీడీపీ పెత్తందార్లకు అనుకూల పార్టీ.. దళితులకు వ్యతిరేకం
- మీడియాతో గొల్లపల్లి సూర్యారావు


2లో



సీఎం జగన్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న గొల్లపల్లి సూర్యారావు

ఒంగోలు లోక్‌సభ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తగా

చెవిరెడ్డి



మరో ఐదుగురు పార్టీ సమన్వయకర్తల నియామకం

గుంటూరు లోక్‌సభకు కిలారి రోశయ్య

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన

3లో

అందరికీ సీట్లు ఇవ్వలేం

- టీడీపీ–జనసేన ఉమ్మడి బహిరంగ సభలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు
- నా మద్దతుదారులైతే నన్ను ప్రశ్నించకండి: పవన్ కళ్యాణ్
- 24 స్థానాలు తీసుకుంటే ఇంతేనా అంటున్నారు
- టీడీపీలా బూత్ లెవల్‌లో మనకు బలం ఉందా?

5లో

టీజే ఫ్లాప్ షో!

తుస్సుమన్న టీడీపీ–జనసేన (టీజే) తొలి బహిరంగ సభ.. జనం లేక వెలవెల

5లో


మాటకు మించి సాయం

ప్రతి అడుగులో అన్నదాతకు తోడుగా నిలబడ్డాం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్

సాక్షి, అమరావతి: అన్నదాతల కష్టం తెలిసిన ప్రభుత్వంగా ఈ ఐదేళ్లలో ప్రతి అడుగూ రైతులు, రైతు కూలీలు బాగుండాలని మనసా వాచా కర్మణా వేస్తూ వచ్చామని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ప్రగాఢంగా విశ్వసిస్తూ విత్తనం నుంచి పంట విక్రయం వరకూ అన్ని విధాలుగా చేయి పట్టుకుని నడిపించామన్నారు. ప్రతీ పథకాన్ని పేద రైతు కుటుంబాలకు అందుబాటులోకి తెచ్చి సంక్షేమ ఫలాలన్నీ అందించామని, రాష్ట్రంలో ఐదేళ్లుగా మాత్రమే ఇలా జరుగుతోందని గుర్తు చేశారు. ఎన్ని కష్టాలు ఎదురైనా చెప్పిన సమయానికి చెప్పినట్లుగా రైతన్నలకు భరోసా కల్పిస్తూ వ్యవసాయాన్ని పండగ చేసిన ప్రభుత్వం ఇదేనని, భవిష్యత్‌లోనూ ఇదే రీతిలో అండగా నిలిచి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. వైఎస్సార్ రైతు భరోసా ద్వారా వరుసగా ఐదో ఏడాది మూడో విడత కింద ఒక్కొక్కరికి రూ.2 వేల చొప్పున 53.58 లక్షల మందికి రూ.1,078.36 కోట్ల పెట్టుబడి సాయంతో పాటు 10.79 లక్షల మందికి వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద రూ.215.98 కోట్లు కలిపి మొత్తం 64.37 లక్షల మంది ఖాతాలకు రూ.1,294.34 కోట్లను బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా జమ చేశారు. సీఎం జగన్ ఏమన్నారంటే..

హామీ కంటే మిన్నగా..

వైఎస్సార్ రైతు భరోసా ద్వారా ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో ప్రతి రైతు కుటుంబానికి రూ.50 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చాం. ఇచ్చిన హామీ కంటే మిన్నగా రూ.12,500 బదులు ఏటా రూ.13,500 చొప్పున అందచేశాం. రూ.50 వేలకు బదులు ఐదేళ్లలో ప్రతి రైతు కుటుంబానికి రూ.67,500 చొప్పున లబ్ధి చేకూర్చాం. హామీకి మించి ప్రతి రైతు కుటుంబానికి రూ.17,500 చొప్పున అదనంగా అందచేశాం. తద్వారా ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున ఈ ఐదేళ్లలో మొత్తం రూ.67,500 రైతన్నల చేతుల్లో పెట్టినట్టైంది. ఇవాళ జమ చేస్తున్న పెట్టుబడి సాయంతో కలిపి ఐదేళ్లలో 53.58 లక్షల రైతు కుటుంబాలకు మొత్తం రూ.34,288 కోట్లు పంటలు వేసే సమయంలో పెట్టుబడి సాయంగా అందించాం.



వైఎస్సార్ సున్నా వడ్డీ పథకానికి సంబంధించి చెక్కును లబ్ధిదారులకు అందజేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి

క్రమం తప్పకుండా సున్నా వడ్డీ రాయితీ

ప్రతి రైతన్నకు పెట్టుబడి సాయంగా డబ్బులు ఇవ్వడమే కాకుండా సున్నా వడ్డీని కూడా వర్తింపజేస్తూ రూ.లక్ష వరకు పంట రుణాలను అందిస్తున్న కార్యక్రమం కూడా మన ప్రభుత్వ హయాంలోనే జరుగుతోంది. పంట రుణాలు క్రమం తప్పకుండా చెల్లిస్తే బ్యాంకులకు రైతులపై నమ్మకం పెరుగుతుంది. ఎక్కువ మంది రైతులకు రుణాలు ఇచ్చే పరిస్థితి నెలకొంటుంది. దీన్ని ప్రోత్సహిస్తూ రైతన్నలు వడ్డీ సొమ్మును బ్యాంకులకు కట్టిన వెంటనే మళ్లీ ఆ వడ్డీ రాయితీ డబ్బులను క్రమం తప్పకుండా అన్నదాతలకు తిరిగి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నదీ ఈ ప్రభుత్వ హయాంలోనే. బ్యాంకులకు కట్టిన వడ్డీని తిరిగి వెనక్కి ఇవ్వడం వల్ల రైతులకు వడ్డీ లేకుండా రుణాలు అందుతాయి. ఆ డబ్బులు వారికి వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చుల కింద ఉపయోగపడతాయి. దీన్ని ప్రోత్సహిస్తూ ప్రతి రైతుకు సహాయం చేస్తూ వస్తున్నాం. గత ప్రభుత్వం 39.07 లక్షల మంది రైతులకు ఎగ్గొట్టిన బకాయిలతో కలిపి 84.67 లక్షల మంది అన్నదాతలకు సున్నా వడ్డీ రాయితీ కింద దాదాపు రూ.2,051 కోట్లు అందించాం.

నాణ్యమైన వ్యవసాయ విద్యుత్తు..

19 లక్షల మంది రైతులకు 9 గంటల పాటు పగటిపూటే నాణ్యమైన ఉచిత విద్యుత్తు ఇచ్చే కార్యక్రమం ఈ 57 నెలల్లోనే జరుగుతోంది. మనం అధికారంలోకి రాకముందు ఇలా పగటిపూటే రైతన్నలకు ఉచిత కరెంట్ ఇచ్చిన పరిస్థితి లేదు. ఎందుకంటే నాడు ఫీడర్లకు ఆ సామర్థ్యమే లేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.1,700 కోట్లు ఖర్చు చేసి వ్యవసాయ విద్యుత్తు ఫీడర్ల సామర్థ్యాన్ని పెంచాం. పగటి పూట 9 గంటల పాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ అందిస్తూ ప్రతి రైతన్నకు రూ.45 వేల వరకు మేలు చేశాం. ఉచిత విద్యుత్ కోసం ఏడాదికి రూ.9 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం.

ఉచిత పంటల బీమా..

దేశంలో మరెక్కడా లేని విధంగా గ్రామ స్థాయిలో ఆర్బీకేల వ్యవస్థను తీసుకొచ్చాం. రైతులు పండించే ప్రతి ఎకరాను ఈ– క్రాప్ చేస్తూ నోటిఫై చేసిన ప్రతి పంట, సాగైన ప్రతి ఎకరా ఇన్సూరెన్స్ కవరేజీలోకి తెచ్చాం. రైతన్నల తరపున ప్రీమియం డబ్బులను పూర్తిగా రాష్ట్రమే కడుతున్న ప్రభుత్వం మనదే. ఈ 57 నెలల కాలంలోనే ఇది కూడా జరుగుతోంది. మునుపెన్నడూ ఇలా జరగలేదు. ఇంతకుముందు రైతన్నకు బీమా ప్రీమియం ఉందన్న సంగతి కూడా తెలిసేది కాదు. కొందరు రైతులకు మాత్రమే క్రాప్ లోన్ ఇచ్చిన సమయంలో బ్యాంకులు బీమా ప్రీమియం సొమ్ముని కట్ చేసుకుని వర్తింప చేసిన పరిస్థితి ఉండేది. రైతులు బ్యాంకులకు వెళ్లకుంటే రుణాలు రాని పరిస్థితి. తద్వారా వారికి ఇన్సూరెన్స్ గురించి తెలియక చెల్లించలేకపోయేవారు. అలా వారు నష్టపోతున్న పరిస్థితులకు పూర్తిగా చెక్ పెడుతూ ప్రతి రైతన్న పంట వేసిన వెంటనే ఆటోమేటిక్‌గా గ్రామ సచివాలయంలో ఈ– క్రాప్ ద్వారా పూర్తిగా ఇన్సూరెన్స్ కవరేజ్ కల్పిస్తూ వారి తరపున ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తున్న పరిస్థితి తొలిసారిగా మన ప్రభుత్వ హయాంలోనే మొదలైంది.

పెట్టుబడికి భరోసా.. చిన్న రైతుకు 80% ఖర్చులు కవర్

రాష్ట్రంలో అర హెక్టార్ (1.25 ఎకరాలు) లోపు భూమి కలిగిన రైతులు 50% మంది ఉండగా హెక్టార్ (2.50 ఎకరాలు) లోపు విస్తీర్ణం కలిగిన వారు 70% ఉన్నారు. సాగు పెట్టుబడి కోసం తీసుకునే రుణాలపై వడ్డీలు కట్టుకోలేని పరిస్థితి వారిది. ప్రైవేట్ వ్యాపారుల వద్ద అప్పు తీసుకుంటే నడ్డి విరిగే వడ్డీలు చెల్లించాల్సి వచ్చేది. మన ప్రభుత్వం రైతన్నలకు ఆ అవస్థలను తొలగించి రైతు భరోసాతో ఆదుకుంటోంది. వైఎస్సార్ రైతు భరోసా ద్వారా అందించే సాయంతో అర హెక్టారు లోపు విస్తీర్ణం ఉన్న రైతులకు 80% పెట్టుబడి ఖర్చులు కవర్ అవుతుండగా హెక్టారు లోపు పొలం ఉన్నవారికి 70% ఖర్చులు పథకంతో కవర్ అవుతున్నాయి.

ఆక్వాకు తోడుగా.. పాడికి అండగా

గతంలో ఆక్వా రైతులకు యూనిట్ రూ.1.50కే కరెంట్ ఇచ్చి వారిని ఆదుకున్న పరిస్థితి లేదు. ఆక్వా రైతులకు రూపాయిన్నరకే కరెంట్ అందించి వారిని కూడా చేయిపట్టుకుని నడిపిస్తూ ఆదుకుంటున్న పరిస్థితులు ఈ ప్రభుత్వం వచ్చాకే ఏర్పడ్డాయి. ఆక్వా, పాడి రైతుల కోసం కొత్త చట్టాలు తీసుకొచ్చాం. చివరికి పాలసేకరణలో కూడా గతంలో లేని విధంగా లీటరుకు రూ.10 నుంచి రూ.22 వరకు ఈ 57 నెలల కాలంలోనే సేకరణ ధరలు పెరిగాయి. దీనికి కారణం మనం చేపట్టిన పాలవెల్లువ అనే కార్యక్రమమే. సహకార రంగంలో దేశంలోనే అతి పెద్దదైన అమూల్ లాంటి సంస్థను రాష్ట్రానికి తీసుకొచ్చాం. తద్వారా స్థానికంగా పోటీని సృష్టించాం. అమూల్ రేట్లు పెంచింది కాబట్టి మిగిలిన వారు కూడా పెంచక తప్పని పరిస్థితిని తీసుకొచ్చాం.

భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం..

దాదాపు 100 ఏళ్ల క్రితం బ్రిటీషర్ల కాలంలో మన భూముల సర్వే జరిగింది. రికార్డులు అప్‌డేట్ కాకపోవడం, సబ్ డివిజన్లు, సర్వేలు జరగకపోవడం వల్ల ప్రతి గ్రామంలోనూ భూ వివాదాలు తలెత్తాయి. వీటన్నింటికీ చెక్ పెడుతూ భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ సమగ్ర భూసర్వే చేపట్టాం. రికార్డులన్నీ అప్‌డేట్ చేసి ఏకంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను గ్రామస్థాయిలో సచివాలయాల పరిధిలోకి తెచ్చిన గొప్ప మార్పు కూడా ఈ 57 నెలల్లోనే సాకారమైంది. దాదాపు 34.72 లక్షల ఎకరాలపై రైతులు, పేదలకు అసైన్డ్ భూములపై పూర్తి హక్కులు కల్పిస్తూ ఏకంగా చట్టాల్లో మార్పులు తెచ్చాం. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే గతానికి, ఈ 57 నెలల కాలానికి మధ్య తేడాను గమనించండి. ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రతి ఆర్బీకే మనతో కనెక్ట్ అయి ఉంది. గ్రామాల్లో ఉన్న ప్రతి రైతన్న ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు కాబట్టి వారందరికీ ఈ విషయాలన్నీ తెలియాల్సిన అవసరం ఉంది.

నష్టపోతే అదే సీజన్ ముగిసేలోగా ఇన్‌పుట్ సబ్సిడీ

ఈ ఐదేళ్లలో వచ్చిన మరో గొప్ప మార్పు ఏమిటంటే ఎక్కడైనా రైతన్నలకు వరదలు లాంటి ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం దాన్ని తన కష్టంగానే భావించింది. ఏ సీజన్‌లో జరిగిన పంట నష్ట పరిహారాన్ని అదే సీజన్ ముగిసేలోగా అందించే కార్యక్రమం కూడా మొట్ట మొదటిసారిగా ఈ 57 నెలలుగా జరుగుతోంది. ఇదో విప్లవాత్మకమైన మార్పు. నష్టపోయిన రైతులు మళ్లీ సీజన్‌లో పంటలు వేసుకునే పరిస్థితుల్లోకి రావాలి. అలా జరగాలంటే ఇన్‌పుట్ సబ్సిడీ డబ్బులు ఆయా సీజన్ ముగిసేలోగా చేతికిస్తేనే పెట్టుబడి కోసం వారికి ఉపయోగపడుతుంది. ఇలా క్రమం తప్పకుండా పెట్టుబడి సాయాన్ని అందిస్తూ వారికి బాసటగా నిలిచిన ప్రభుత్వం మనది. ఇలాంటి ఆలోచనలు మనం ప్రభుత్వంలోనే జరిగాయి.

పంటలకు 'మద్దతు'..

గ్రామ సచివాలయాలకు అనుబంధంగా 10,778 ఆర్బీకేలను నెలకొల్పి పంటలను కొనుగోలు చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయని పంటలకు సైతం మనం కనీస మద్దతు ధర ప్రకటించాం. మార్కెట్‌లో మద్దతు ధర తగ్గినప్పుడు వెంటనే అప్రమత్తమై ఆర్బీకేల ద్వారా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసే కార్యక్రమం జరుగుతున్నది కూడా మన ప్రభుత్వంలోనే.

మాఫీ పేరుతో బాబు మోసాలు..

2014 ఎన్నికల్లో రూ.87,612 కోట్ల రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తానన్న చంద్రబాబు గద్దెనెక్కిన తర్వాత ఎలా మోసగించారో గుర్తు తెచ్చుకోవాలని కోరుతున్నా. బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు సీఎం కావాలని పబ్లిసిటీ చేసి ఆ తరువాత వంచనకు పాల్పడ్డారు. చివరికి ఆ రూ.87,612 కోట్లపై సున్నావడ్డీని కూడా ఎగ్గొట్టాడు. ఐదేళ్లలో దాదాపు రూ.30 వేల కోట్లు ఆ వడ్డీలకే అవుతుంది. ఆయన ఎగ్గొట్టిన సున్నా వడ్డీ బకాయిలను కూడా మనమే ఇచ్చాం. ఐదేళ్లలో ఒక్క వైఎస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం ద్వారానే రైతుల చేతుల్లో రూ.34,288 వేల కోట్లు పెట్టాం. ధాన్యం కొనుగోలు కోసం మరో రూ.65 కోట్లు వెచ్చించాం. ఇలా పథకాల ద్వారా రైతుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ వ్యవసాయం కోసం ఐదేళ్లలో రూ.1.85 లక్షల కోట్లు ఖర్చు చేసిన పరిస్థితి కళ్లెదుటే కనిపిస్తోంది.

ఎమ్మెస్పీ కంటే 30 శాతం అధికంగా



పాలకుడు మంచివాడైతే ప్రకృతి కరుణిస్తుంది. ముఖ్యమంత్రి జగన్ మనసు, పాలన బాగున్నాయి కాబట్టి రాష్ట్రం సుభిక్షంగా ఉంది. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మి ఆచరిస్తున్న సీఎం జగన్ దేశం గర్వించేలా పలు సంస్కరణలు తెచ్చారు. నెల్లూరు, ఒంగోలు జిల్లాల్లో లేట్ ఖరీఫ్, ఎర్లీ రబీ, కోతలు ప్రారంభమయ్యాయి. గతంలో పుట్టి (850 కేజీలు) రూ.18,000 ఉంటే చంద్రబాబు హయాంలో రూ. 12 వేల నుంచి రూ.13 వేలకు పడిపోయింది. కానీ ఇవాళ పుట్టి రూ.23,500 నుంచి రూ.24 వేలు పలుకుతోంది. ఇది ఎమ్మెస్పీ కంటే 30 శాతం అధికం.

– కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వ్యవసాయ శాఖమంత్రి

పంట మాది.. బీమా మీది



నాకు 3.38 ఎకరాలున్నా గతంలో బీడుగా ఉండేది. గత నాలుగేళ్లుగా పంటలు పండిస్తున్నాం. ఐదేళ్లలో రైతు భరోసా కింద రూ.67,500 ఇచ్చారు. మేం పంట వేస్తే మీరు బీమా చెల్లిస్తున్నారు. సున్నా వడ్డీ రాయితీ కూడా ఇస్తున్నారు. సన్న, చిన్నకారు రైతులకు వ్యవసాయ పనిముట్లు అందజేసి ఆదుకున్నారు. వ్యవసాయ సలహా మండళ్లు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. గతంలో విత్తనాల కోసం మండల కేంద్రాల్లో పడి గాపులు కాశాం. ఇప్పుడు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు ఆర్బీకేల ద్వారా మా ఇంటికే పంపిస్తున్నారు. గతంలో పాలు కర్ణాటకలో విక్రయించగా ఇప్పుడు మా గ్రామంలోనే అమూల్ కేంద్రంలో మంచి గిట్టుబాటు ధరకు అమ్ముకోగలుగుతున్నాం. మీద్వారా మా కుటుంబం రూ.3,42,152 మేర లబ్ధి పొందింది. మీరు మళ్లీ సీఎం కావాలి.

–ఎస్. బాబు, రైతు, అనంతపురం జిల్లా

రైతుల కోరిక.. మళ్లీ మీరే



నాలుగెకరాల్లో పత్తి, మూడెకరాల్లో వరి, మొక్కజొన్న పండిస్తున్నా. గతంలో ధర్నాలు చేస్తే కానీ విత్తనాలు దొరికేవి కాదు. నేడు ఆర్బీకేల ద్వారా అన్నీ గ్రామంలోనే అందిస్తున్నారు. ఈ-క్రాప్ ద్వారా పంట రుణాలు, వడ్డీ రాయితీ అందిస్తున్నారు. గతంలో కరువుతో ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. పైసా భారం పడకుండా ఉచితంగా ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. దేశంలో ఎక్కడా ఈ-క్రాప్ విధానాన్ని చూడలేదు. మన దగ్గర చక్కగా అమలవుతోంది. నేను మూడెకరాల్లో 78 బస్తాల ధాన్యాన్ని పండిస్తే రూ.1,56,000 నేరుగా నా ఖాతాలో జమ చేశారు. పిల్లలకు విద్యాదీవెన అందింది. నా భార్యకు అనారోగ్యం వస్తే వైజాగ్ అపోలో ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వం రూ.1,48,000 చెల్లించింది. పైగా కోలుకోవడానికి ఆసరాతో రూ.4,750 జమ చేశారు. మీరు మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నాము.

–వై.శ్రీనివాసరావు, రైతు, గజపతినగరం, విజయనగరం జిల్లా



వ్యవసాయం సుసంపన్నం పుస్తకావిష్కరణ

ఐదేళ్లలో రాష్ట్ర వ్యవసాయ రంగం పురోగతిపై 'వ్యవసాయం సుసంపన్నం–రాష్ట్రానికి సౌభాగ్యం' పేరిట వ్యవసాయ శాఖ రూపొందించిన పుస్తకాన్ని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏపీ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, వ్యవసాయ, ఉద్యాన శాఖల సలహాదారులు ఐ.తిరుపాల్‌రెడ్డి, పి.శివప్రసాద్‌రెడ్డి, సీఎస్ కె.ఎస్.జవహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేత సూర్యారావు, ఆయన కుమారుడు శ్రీధర్



కండువా కప్పి స్టాలిన్‌బాబును పార్టీలోకి ఆహ్వానిస్తున్న సీఎం జగన్

వైఎస్సార్‌సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేత గొల్లపల్లి

పి.గన్నవరం టీడీపీ నేత నేలపూడి స్టాలిన్ బాబు కూడా..

- చంద్రబాబు, లోకేశ్‌వి దుర్మార్గమైన ఆలోచనలు
- మీడియాతో గొల్లపల్లి సూర్యారావు

సాక్షి, అమరావతి/విజయవాడ స్పోర్ట్స్: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, పి.గన్నవరం టీడీపీ నేత నేలపూడి స్టాలిన్ బాబు వైఎస్సార్‌సీపీలో చేరారు. వారు బుధవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వారికి సీఎం వైఎస్ జగన్ పార్టీ కండువాలు కప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పి.వి.మిథున్‌రెడ్డి, ఎంపీ కేశినేని నాని తదితరులు పాల్గొన్నారు. అనంతరం సీఎం క్యాంపు కార్యాలయం వద్ద గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ చంద్రబాబు, లోకేశ్‌లనుద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ పెత్తందార్లకు అనుకూలంగా, దళిత వర్గాలకు, సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఉందని చెప్పారు. చంద్రబాబు, లోకేశ్ టీడీపీ నేతలు, కార్యకర్తల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. నిబద్ధతతో పనిచేసిన తనను తీవ్రంగా అవమానించారని, చంద్రబాబు మెడపట్టి పార్టీ నుంచి గెంటేశారని వాపోయారు. సీఎం వైఎస్ జగన్ దేవుడి రూపంలో తనను అక్కున చేర్చుకున్నారని తెలిపారు. టీడీపీ పుట్టిన నాటి నుంచి తాను కష్టపడి పనిచేశానని, పదవి ఉన్నా లేకపోయినా, గెలిచినా గెలవకపోయినా పార్టీ కోసం పనిచేశానని చెప్పారు. 2014లో అమలాపురం పార్లమెంట్ ఇస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు ఆ తర్వాత మొండి చేయి చూపించారన్నారు. అయినా క్రమశిక్షణ కలిగిన నేతగా తాను ఎంతో కష్టపడి జిల్లాలో పార్టీని కాపాడుకున్నానని అన్నారు. జనసేన, టీడీపీ పొత్తు పేరు చెప్పి తనకు సీటు లేకుండా చేశారని చెప్పారు. చంద్రబాబు, లోకేశ్ ఉంటే ఉండు పోతే పో అన్నట్లు చూశారని, జీవితంలో ఎప్పుడూ అనుభవించని అవమానం టీడీపీలో ఎదుర్కొన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్ తనకు ధైర్యాన్నిచ్చి అండగా ఉంటామని భరోసా ఇచ్చారని చెప్పారు. లోకేశ్ ముఠా రాష్ట్రాన్ని కబళించాలని చూస్తోందని తెలిపారు. చంద్రబాబు స్వార్థపూరిత ఆలోచనలకు పవన్ బలి అయ్యారని, పొత్తులో మోసం చేసి బాబు లబ్ధి పొందుతున్నారని చెప్పారు. జనసేన మనుగడ కష్టమేనన్నారు. దేవుడిలాంటి మనిషైన వైఎస్సార్ నన్ను ఎంతో దగ్గరకు తీసి రాజకీయంగా ప్రోత్సహించి మంత్రి పదవి ఇచ్చి గౌరవించారని అన్నారు. ఆ మహానుభావుడి కుమారుడైన సీఎం జగన్ దగ్గరకి చేరటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సీఎం జగన్ నాయకత్వంలో వైఎస్సార్‌సీపీ కోసం శాయశక్తులా పనిచేస్తానని చెప్పారు. తుది శ్వాస వరకు సీఎం వైఎస్ జగన్ వెంటే ఉంటానని, ఆయన ఏ బాధ్యత ఇచ్చినా నిర్వర్తిస్తానని తెలిపారు.

మిథున్‌రెడ్డి, కేశినేని నానితో చర్చలు

గొల్లపల్లి సూర్యారావు మంగళవారం రాత్రి విజయవాడలోని కేశినేని భవన్‌లో ఎంపీలు కేశినేని నాని, మిథున్‌రెడ్డితో సుదీర్ఘ చర్చలు జరిపారు. అనంతరం టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు సూర్యారావు ప్రకటించారు. చంద్రబాబు ఆలోచనశైలి పెత్తందార్లకు అనుకూలంగా ఉండటంతో ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితుడినయ్యానని తెలిపారు.

కుప్పం ప్రజల నవ్వులపై కుళ్లు రాతలు!

- కృష్ణా జలధారలు కనిపించట్లేదా!
- ఇప్పటికే రెండు చెరువులకు నీళ్లు
- ప్రారంభోత్సవ డెకరేషన్ సామగ్రి మాత్రమే తొలగింపు
- అయినా నిస్సిగ్గుగా కథనం



కృష్ణా జలాలతో నిండిన రామకుప్పం మండలం మద్దికుంట చెరువు

సాక్షి, తిరుపతి: ముప్పైఐదు ఏళ్లుగా తనను ఎన్నుకుంటున్న కుప్పం వాసుల కష్టాలను టీడీపీ అధినేత చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోకపోయినా కరువు సీమలో కనకధారలు కురిపించేందుకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంకణం కట్టుకున్నారు. ప్రతిపక్ష నేత ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి కేవలం 57 నెలల కాలంలోనే కృష్ణాజలాలను అందించి అక్కడి ప్రజల పెదవులపై చిరునవ్వులు చిందేలా చేశారు. దీనిని తట్టుకోలేని ఈనాడు రామోజీ కుళ్లు రాతలతో విషం చిమ్మారు. నవ్విపోదురుగాక.. నాకేటి సిగ్గు అన్నట్టు కుప్పం బ్రాంచ్ కాలువలో కృష్ణా జలాలు ప్రవహిస్తున్నా నీరు రాలేదంటూ కథనం ప్రచురించింది. నిస్సిగ్గుగా 'కుప్పం ఫక్కున నవ్వింది' అంటూ ఏడుపుగొట్టు రాతలు రాసి రాక్షసానందం పొందింది.

నాటి లీలలు గుర్తున్నాయా బాబూ అండ్ రామోజీ!

కుప్పానికి కృష్ణాజలాలు అందించే 207.800 కి.మీ కుప్పం బ్రాంచ్ కెనాల్ పుంగనూరు బ్రాంచ్ కెనాల్ మీదుగా 123.641 కి.మీ ప్రవహించి కుప్పం పట్టణం సమీపంలో పరమసముద్రం దగ్గర కలుస్తుంది. ఈ పని అంచనా విలువ రూ.468.53 కోట్లుగా నిర్ణయించారు. రూ.460.881కోట్లతో చేపట్టేలా హైదరాబాద్‌కు చెందిన ఆర్‌కే హెచ్‌ఈఎస్–కోయా సంస్థతో 2016 జనవరి 4న అప్పటి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆ సంస్థ సీఎం అండ్ సీడీ పనులు చేపట్టకుండానే పనులు పూర్తయినట్టు చేతులు దులుపుకుంది. ప్రశ్నించాల్సిన అప్పటి ప్రభుత్వం కాంట్రాక్టు సంస్థకు వంతపాడింది. నాడు ఏర్పాటు చేసిన పైప్‌లైన్‌కు ఎయిర్ రిలీఫ్ వాల్యూమ్‌లు, స్కోర్ ఛాంబర్లూ నాసిరకంవి అమర్చారు. 2019 ఫిబ్రవరిలో కుప్పం బ్రాంచ్ కెనాల్‌కు నీటిని విడుదల చేశారు. కానీ ఆ పైప్‌లైన్ పలు చోట్ల పూర్తిగా దెబ్బతినడంతో ప్రభుత్వం నీటి విడుదలను ఆపివేసింది. ప్రభుత్వ నిబంధల ప్రకారం కెనాల్ డిజైన్, ఎస్‌ఎల్‌ఆర్‌బీ, డీఎల్‌ఆర్‌బీ, పైప్ కల్వర్ట్ క్రాస్ వర్క్‌లు ప్రణాళికాబద్ధంగా చేయడకపోవడమే దీనికి ప్రధాన కారణమని తేలింది. దీంతోపాటు రోడ్డు క్రాసింగ్ వద్ద, డ్రెయినేజీ కాలువల వద్ద పైప్‌లైన్ పనుల్లో నాణ్యతాలోపం వల్ల నీరు కలుషితమైంది. ఇవేమీ గుర్తులేని బాబు, రామోజీ ఇప్పుడు ప్రజా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు.

జగన్ చెబితే చేస్తారంతే..

సీఎం జగన్ 2022 సెప్టెంబర్ 22న కుప్పంలో పర్యటించినప్పుడు బ్రాంచ్ కెనాల్ పనులపై స్థానికులు ఆయనకు ఫిర్యాదు చేశారు. దీంతో పెండింగ్ పనులు పూర్తిచేసి త్వరలో కృష్ణాజలాలను తీసు కువస్తానని సీఎం మాట ఇచ్చారు. వెంటనే గత ప్రభుత్వం ఇచ్చిన కాంట్రాక్ట్ కంపెనీకి పనులను రద్దు చేసి హైదరా బాద్‌కు చెందిన ప్రముఖ ఆర్ఆర్ కన్‌స్ట్రక్షన్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి పనులను అప్పగించింది. సాంకేతిక నిపుణుల కమిటీ సూచనల ప్రకారం గతంలో వేసిన నాసిరకం ఎయిర్ రిలీఫ్ వాల్యూమ్‌ల స్థానంలో 500 ఎంఎం సామర్థ్యంగల ఎయిర్ వాల్యూమ్‌లను ఏర్పాటు చేయాలని సూచించింది. రోడ్డు క్రాసింగ్, డ్రెయి నేజ్, ప్రధాన కాలువలు వద్ద వేసే పైప్‌లైన్ పను లను నాణ్యంగా చేపట్టేలా పర్యవేక్షించి సకాలంలో పనులు పూర్తిచేసింది. శ్రీశైలం నుంచి 676 కి.మీ. పొడవున, 733 మీటర్ల ఎత్తులో 27 ప్రాంతాల్లో లిఫ్టింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.

కృష్ణా జలాలతో నిండిన 2 చెరువులు

మూడు రోజుల క్రితం కుప్పంలో పర్యటించిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రామకుప్పం మండలం రాజుపేట వద్ద గేట్లు ఎత్తి కృష్ణా జలాలను విడుదల చేశారు. మరుసటి రోజు (మంగళవారం) శాంతిపురం మండలం వెంకటేష్‌పురం వద్ద ఉన్న శెట్టికుంట చెరువు నిండింది. అంతకు ముందే అధికారులు ట్రయల్ రన్‌లో భాగంగా నీటిని విడుదల చేశారు. సీఎం వైఎస్ జగన్ వచ్చాక అధికారికంగా నీటిని విడుదల చేశారు. అప్పటికే అధికారులు ట్రయల్ రన్ కోసం విడుదల చేసిన నీరు ఉండటంతో అదే రోజు సాయంత్రానికి రామకుప్పం మండలం దాటి శాంతిపురం మండలంలోకి కృష్ణా జలాలు ప్రవేశించాయి. గుండిశెట్టిపల్లి సమీపంలో ఉన్న వంతెన దాటి నీరు ముందుకు సాగింది. ఆ సమయంలో స్థానికులు పూజలు కూడా చేశారు. వెంకటేష్‌పురం వద్ద శెట్టివానిగుంట చెరువుకు ఉన్న పాయింట్ తెరిచి ఉండటంతో మంగళవారం మధ్యాహ్నానికి చెరువు కృష్ణా జలాలతో నిండిపోయింది. ఈ చెరువు నిండిపోయిందని, నీటిని మళ్లించాలని స్థానికులు అధికారులకు సమాచారమిచ్చారు. ఆ తరువాత అధికారులు ఆ నీటిని రామకుప్పం మండలం మిట్టపల్లి వద్ద ఉన్న మద్దికుంట చెరువుకు మళ్లించారు. నీటిని మళ్లించటంతో ఆ కాలువపై నీటి ప్రవాహం ఉండదు. దీన్ని టీడీపీ, డ్రామోజీ, ఎల్లో మీడియా బూతద్దంలో చూపించటం ప్రారంభించాయి. కట్టుకథలు వల్లెవేశాయి. దీనిపై కుప్పం ప్రజలు మండిపడుతున్నారు. ఈనాడులో ప్రచురించిన కథనం పూర్తిగా సత్యదూరమని రాష్ట్ర జలవనరులశాఖ పేర్కొంది. సీఎం గేటు ప్రారంభించిన ప్రాంతంలో తాత్కాలికంగా అమర్చిన స్విచ్‌లు, డెకరేషన్‌లనే తొలగించామంది. కృష్ణానీటితో 2 చెరువులు నిండాయని వెల్లడించింది.

సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన పనులు ఇలా..

- పలమనేరు నియోజకవర్గం అప్పినపల్లి వద్ద 0 పాయింట్ నుంచి కుప్పం మండలం పరమసముద్రం వరకు సుమారు 124 కిమీ వరకు హంద్రీనీవా కాలువ తవ్వారు.
- 5.కి.మీ పశు పత్తురు వద్ద లిఫ్ట్ ఏర్పాటు.. 39వ కి.మీ. కృష్ణాపురం వద్ద లిఫ్ట్ ఏర్పాటు
- వి.కోట మండలం ఆదిరేపల్లి 54.కి.మీ. వద్ద లిఫ్టులు
- కుప్పం నియోజకవర్గంలో 110 చెరువులకు నీళ్ళు, 6500 ఎకరాల ఆయకట్టుకు నీళ్లిచ్చేలా పనులు
- 4 లక్షలు జనాభాకు తాగునీరు అందించేందుకు చర్యలు
- అనంతపురం జిల్లా చెర్లోపల్లి రిజర్వాయర్ 300 క్యూసెక్కుల నీరు హంద్రీనీవా కాలువలు ద్వారా తరలింపు

ఇదంజగత్



క్లుప్తంగా...

పామర్రులో రేపు సీఎం జగన్ పర్యటన

సాక్షి,అమరావతి: సీఎం జగన్ మార్చి 1న శుక్రవారం కృష్ణా జిల్లా పామర్రులో పర్యటించనున్నారు. జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించిన నిధులను ఆయన బటన్ నొక్కి లబ్ధిదారులకు జమ చేయనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి పామర్రు చేరుకుని అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం నిధులను విడుదల చేసి మధ్యాహ్నం తాడేపల్లికి చేరుకుంటారు.

ధాన్యం సేకరణలో ఏపీ భేష్

జాతీయ స్థాయి సదస్సులో కేంద్రం ప్రశంస

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ధాన్యం సేకరణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని కేంద్రం ప్రశంసించింది. బుధవారం ఢిల్లీలో జాతీయ స్థాయి ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ కార్యదర్శుల సమావేశంలో ఏపీ కొనుగోలు విధానాన్ని కొనియాడింది. దేశంలోనే ఈ–క్రాప్ ప్రామాణికంగా, సీసీఆర్సీ కార్డుల ద్వారా కౌలు రైతుల నుంచి కూడా ధాన్యం సేకరణ చేపట్టిన ఏకైక రాష్ట్రంగా ఏపీని అభివర్ణించింది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో సెక్రటరీ హెచ్.అరుణ్‌కుమార్ 'సాక్షి'తో మాట్లాడుతూ..రబీ సీజన్‌లో ప్రాథమికంగా 25 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు అనుమతులు వచ్చినట్లు చెప్పారు. చిరుధాన్యాల పంపిణీలో భాగంగా ఇప్పటికే 9,000 టన్నుల జొన్నలు కొనుగోలు చేయగా మరో 20,000 టన్నుల సేకరణకు కేంద్రం అనుమతించిందన్నారు. చిరుధాన్యాల సాగుకు ప్రోత్సాహకంగా కనీస మద్దతు ధరతో పాటు ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపించినట్లు వెల్లడించారు.

టెట్, టీఆర్‌టీ పరీక్షలపై ముగిసిన వాదనలు

నిర్ణయం వాయిదా వేసిన న్యాయస్థానం

సాక్షి, అమరావతి: ఏపీ ఉపాధ్యాయ భర్తీ పరీక్ష (టీఆర్‌టీ), ఏపీ టీచర్ అర్హత పరీక్ష (టెట్)ల మధ్య తగిన సమయం ఉండేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంలో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న హైకోర్టు తన నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. టీఆర్‌టీ, టెట్ పరీక్షల మధ్య తగిన సమయం ఉండేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎం.పెద్దిరాజు మరో నలుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత నోటిఫికేషన్లను రద్దు చేసి, రెండు పరీక్షల మధ్య తగిన సమయం ఇస్తూ తిరిగి నోటిఫికేషన్లు జారీ చేసేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని వారు కోర్టును కోరారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ మధ్యంతర ఉత్తర్వుల జారీకి నిరాకరించారు. తుది విచారణ నిమిత్తం పిటిషన్‌ను ఈ నెల 28కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. బుధవారం ఈ వ్యాజ్యం విచారణకు రాగా పిటిషనర్ తరఫున శరత్‌చంద్ర, ప్రభుత్వం తరఫున వీకే నాయుడు వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తన నిర్ణయాన్ని వాయిదా వేశారు.

పోలింగ్ కేంద్రాల వద్ద బ్రీత్ ఎనలైజర్లపై ముగిసిన వాదనలు

నిర్ణయం వాయిదా వేసిన ధర్మాసనం

సాక్షి, అమరావతి: ఎన్నికల సందర్భంగా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద బ్రీత్ ఎనలైజర్లను ఏర్పాటు చేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ జనవాహని పార్టీ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై బుధవారం వాదనలు ముగిశాయి. వాదనలు విన్న హైకోర్టు నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. జనవాహని పార్టీ తరఫు న్యాయవాది డీఎస్ఎన్వీ ప్రసాద్ బాబు వాదనలు వినిపించారు. ప్రజాప్రాతినిధ్య చట్ట నిబంధనల ప్రకారం చిత్తభ్రమణం (అన్ సౌండ్ మైండ్) ఉన్న వారు ఓటు వేయడానికి వీల్లేదని, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే అధికారం మద్యం సేవించి ఓటు వేసే వారికి ఇవ్వకూడదన్నారు. వాదనలు విన్న ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.

ఖైదీలకు వారానికి మూడు ఫోన్ కాల్స్

ఆరిలోవ (విశాఖ తూర్పు): కారాగారాల్లోని ఖైదీలకు ఇంటి వద్ద ఉన్న కుటుంబ సభ్యులతో ఫోన్‌లో వారానికి మూడుసార్లు మాట్లాడుకునేలా తాజాగా ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇప్పటివరకూ వారంలో రెండుసార్లు మాత్రమే ఖైదీలు వారి కుటుంబ సభ్యులతో జైలు నుంచి ఫోన్‌లో మాట్లాడుకొనే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ సంఖ్యను ప్రభుత్వం మూడుసార్లకు పెంచింది. ఇందులో భాగంగా విశాఖ కేంద్ర కారాగారంలో వారం రోజులుగా ఈ అవకాశం ఖైదీలకు అందుబాటులోకి వచ్చింది. సాధారణంగా ఖైదీలకు వారంలో రెండుసార్లు ములాఖత్ ఉంటుంది. ములాఖత్‌లో జైల్ వద్దకు వెళ్లి ఖైదీలతో వారి బంధువులు మాట్లాడుకోవచ్చు. దీంతో పాటు మరో మూడుసార్లు ఇంటి వద్ద ఉన్న తమ కుటుంబ సభ్యులతో ఖైదీలు ఫోన్‌లో ఐదు నిమిషాలు చొప్పున మాట్లాడుకోవచ్చు. ఖైదీలు కాల్ చేసే నంబరు ముందుగానే జైలు అధికారులకు ఇవ్వాల్సి ఉంటుందనీ, ఆ నంబరుకు మాత్రమే వారంలో మూడుసార్లు ఫోన్ చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు.

చక్కెర కర్మాగారాలను పిప్పి చేసింది చంద్రబాబే

చంద్రబాబు హయాంలో పదింటికి తొమ్మిది సహకార చక్కెర ఫ్యాక్టరీలు మూతపడ్డాయి

- వీటిలో లాభాల్లో ఉన్న ఫ్యాక్టరీలూ ఉన్నాయి
- ఆ ప్రభావంతో 15 ప్రైవేటు కర్మాగారాలూ మూతపడ్డాయి
- వేలాది చెరుకు రైతులు, వేలాది కార్మికులు ఉపాధి కోల్పోయారు
- మూతపడిన 4 ఫ్యాక్టరీలను తెరిపించిన వైఎస్సార్
- రైతులు, ఉద్యోగులకు రూ.వందల కోట్లు బకాయి పెట్టిన బాబు
- మూతపడ్డ కర్మాగారాలను తిరిగి వినియోగంలోకి తెస్తున్న సీఎం జగన్
- ఫ్యాక్టరీల పునరుద్ధరణకు ఉపసంఘం
- బాబు ప్రభుత్వం బకాయిపెట్టిన రూ.346.47 కోట్లు రైతులకు చెల్లింపు
- ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిల్లో రూ.72.86 కోట్లు చెల్లింపు
- సామర్థ్యానికి సరిపడా చెరుకు ఉత్పత్తి కాని పరిస్థితి
- ఫ్యాక్టరీలను ప్రాసెసింగ్ యూనిట్లుగా మార్చి రైతులకు మేలు చేస్తున్న ప్రభుత్వం
- వాస్తవాలు తెలుసుకోకుండా 'ఈనాడు' బురద రాతలు

ఫ్యాక్ట్ చెక్

సాక్షి, అమరావతి: ఎవరైనా ఓ మాట చెబితే దానికో హేతుబద్ధత ఉండాలి. కానీ, రామోజీ మాటలకు రోత పద్ధతే తప్ప హేతుబద్ధత ఉండదు. ఇందుకు చక్కెర కర్మాగారాలపై ఈనాడు ప్రచురించిన కథనమే ఇందుకు నిదర్శనం. అసలు రాష్ట్రంలో చక్కెర కర్మాగారాలను నమిలి, పీల్చి పిప్పి చేసిందే రామోజీ ప్రియ మిత్రుడు చంద్రబాబు. ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఎన్నో ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. ఎందరో చెరుకు రైతులు కుదేలైపోయారు. వేలాది కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి తర్వాత సహకార రంగంలో మూతపడిన చక్కెర కర్మాగారాల పునరుద్ధరణకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చీరాగానే వీటి పునరుద్ధరణకు ఉప సంఘం వేశారు. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన బకాయిలను రైతులు, ఉద్యోగులకు చెల్లించారు. మూతబడ్డ కర్మాగారాల్లో క్రషింగ్ ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. క్రషింగ్ సామర్థ్యానికి తగినట్టుగా చెరుకు ఉత్పత్తి లేకపోవడంతో స్థానికంగా సాగయ్యే పంట ఉత్పత్తులకు అదనపు విలువ కల్పించడం ద్వారా రైతులకు లబ్ధి చేకూర్చే లక్ష్యంతో ఆహార శుద్ధి పరిశ్రమలు నెలకొల్పాలని సంకల్పించారు. రైతులకు ఇంతలా మంచి జరిగితే తట్టుకోలేని విపక్షాలు కోర్టును ఆశ్రయించి అడ్డుకున్నాయి. ఈ వాస్తవాలను విస్మరించి ఈనాడు పత్రికలో ''తీపి మాటలు చెప్పి పీల్చి పిప్పి' అంటూ రామోజీ మరో రోత కథ అచ్చేశారు. ఈ కథనంలో వాస్తవాలేమిటో ఒక్కసారి పరిశీలిద్దాం..



ఆరోపణ: చక్కెర కర్మాగారాలకు సమాధి కట్టారు

వాస్తవం: సహకార రంగంలో ఉన్న డెయిరీలనే కాదు..చక్కెర కర్మాగారాలను కూడా నిర్వీర్యం చేసిన ఘనత చంద్రబాబుదే. బాబు హయాంలో మూతపడిన చిత్తూరు, రేణుగుంట, కోవూరు, ఎన్వీఆర్ జంపని సహకార చక్కెర కర్మాగారాలను దివంగత మహానేత వైఎస్సార్ అధికారంలోకి వచ్చీరాగానే పునరుద్ధరిస్తే వాటిని మళ్లీ చంద్రబాబు మూతపడేలా చేశారు. లాభాల బాటలో నడుస్తున్న చిత్తూరు, రేణిగుంట, కోవూరు, ఎన్వీఆర్ జంపని చక్కెర కర్మాగారాలను తన అనుయాయులకు కట్టబెట్టే లక్ష్యంతో వాటిని నిర్వీర్యం చేసి 2003–04లోనే మూత పడేలా చేశారు. ఫలితంగా పదింటికి తొమ్మిది మూత పడగా, ఆ ప్రభావంతో 15 ప్రైవేటు కర్మాగారాలు సైతం మూత పడ్డాయి. ప్రస్తుతం ఆంధ్ర, కేసీపీ షుగర్స్‌లో ఒక్కొక్క యూనిట్, శ్రీకాకుళంలోని ఈఐడీ ప్యారీ, చిత్తూరులోని ఎస్ఎన్‌జే షుగర్స్ మాత్రమే పనిచేస్తున్నాయి. అదీ కూడా 45 లక్షల టన్నుల క్రషింగ్ సామర్థ్యం కల్గిన ఈ కర్మాగారాలు కేవలం 19 లక్షల టన్నుల సామర్థ్యంతో పని చేసే స్థాయికి చేరాయి. ఇదంతా బాబు చేసిన పాపాల ఫలితమే.

ఆరోపణ: రైతులను ఆదుకోని వైఎస్సార్‌సీపీ సర్కారు?

వాస్తవం: బాబు ఎగ్గొట్టిన బకాయిలతో సహా ఈ ఐదేళ్లలో రైతులకు రూ.346.47 కోట్లు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చెల్లించింది. అలాగే ఉద్యోగులకు బకాయిపెట్టిన రూ. 72.86 కోట్లు చెల్లించింది. మరొక వైపు ఉప సంఘం సిఫార్సుల మేరకు బాబు హయాంలో నిర్వీర్యమైన అనకాపల్లి, తాండవ, ఏటికొప్పాక, విజయ రాయ కర్మాగారాల పునరుద్ధరణ చర్యలు చేపట్టినప్పటికీ, సామర్థ్యానికి తగినట్టుగా చెరుకు దొరకని పరిస్థితి నెలకొంది. సగటున రోజుకు 17,750 టన్నుల క్రషింగ్ సామర్థ్యంతో ఈ కర్మాగారాలకు కనీసం 4 నెలలకు 23.09 లక్షల టన్నుల చెరుకు అవసరం కాగా, రూ.2.80 లక్షల టన్నులకు మించి లభించడంలేదు. పైగా వీటిలోని యంత్ర పరికరాలన్నీ మూలపడి శిథిలావస్థకు చేరుకున్నాయి. ముడి సరుకు లేకుండా వందల కోట్లు ఖర్చుపెట్టి ఆధునికీకరించడం వలన ఫలితమేమిటో రామోజీకే తెలియాలి.

ఆరోపణ: చెరుకు రైతులకు ప్రోత్సాహం కరువు

వాస్తవం: వైఎస్ జగన్ ప్రభుత్వం చెరుకు సాగు చేసే ప్రతి రైతుకు అవసరమైన ఆర్థిక చేయూత అందిస్తోంది. ఓ వైపు రాయితీలు, ప్రోత్సాహకాలతో పాటు.. వైఎస్సార్ రైతు భరోసా కింద చెరుకు రైతులకు సైతం ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తోంది. పంట నష్ట పరిహారంతో పాటు సున్నా వడ్డీ రాయితీ, పైసా భారం పడకుండా పంటల బీమా అమలు చేస్తోంది. కూలీల కొరత, పెరిగిన పెట్టుబడి ఖర్చులకు తోడు గత ప్రభుత్వాల నిర్వాకం వల్ల మెజార్టీ రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లారు. ఫలితంగా ఒకప్పుడు లక్ష హెక్టార్లకు పైగా సాగైన చెరుకు.. ప్రస్తుతం (2023–24)లో 41 వేల హెక్టార్లకు పడిపోయి, 23.65 లక్షల టన్నుల దిగుబడి వస్తోంది.

ఆరోపణ: రూ.2 వేల కోట్ల ఆస్తులు ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం?

వాస్తవం: సామర్థ్యానికి సరిపడా చెరుకు లేక క్రషింగ్ నిలిచిన ఈ కర్మాగారాలను ఆహార శుద్ధి పరిశ్రమలుగా మార్చాలని ప్రభుత్వం ఆలోచన చేసింది. స్థానికంగా లభించే పంట ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేయడం ద్వారా వాటికి అదనపు విలువ చేకూర్చి తద్వారా రైతులకు అదనపు లబ్ధి చేకూర్చాలన్నది వైఎస్ జగన్ ప్రభుత్వ సంకల్పం. పైగా ఈ పరిశ్రమలన్నీ ప్రభుత్వమే స్వయంగా నిర్మించి లీజు పద్ధతిన వాటి నిర్వహణను మాత్రమే ఆసక్తి గల సంస్థలకు అప్పగించాలని భావించింది. కర్మాగారాల ఆస్తులు, స్థలాలపై లీజుకు తీసుకునే సంస్థలకు ఎలాంటి హక్కులు ఉండవన్నది సుస్పష్టం. అయితే, మూతపడిన చక్కెర కర్మాగారాల వ్యవహారంపై కోర్టులో స్టే ఉన్నందున ప్రభుత్వ ప్రయత్నం కార్యరూపం దాల్చలేదు. అలాంటప్పుడు వేల కోట్ల విలువైన వీటిని ప్రైవేటు వ్యక్తులకు ఎలా ధారాదత్తం చేస్తారో రామోజీనే చెప్పాలి.



వధూవరులకు సీఎం జగన్ ఆశీస్సులు

వైఎస్సార్‌సీపీ నాయకుడు గుణ్ణం నర్సింహ నాగేంద్రరావు (నాగబాబు), రాజరాజేశ్వరి దంపతుల కుమారుడి వివాహ వేడుకకు సీఎం వైఎస్ జగన్ హాజరయ్యారు. బుధవారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని రాధాకృష్ణ కన్వెన్షన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొని నూతన వధూవరులు సుభాష్, విజయదీప్తిలకు శుభాకాంక్షలు తెలిపి ఆశీస్సులు అందజేశారు. - భీమవరం

ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలలకు ప్రభుత్వం వరం

- బోధనా మాధ్యమాన్ని మార్చుకునే వీలు
- 886 ఎయిడెడ్ స్కూళ్లకు అవకాశం

సాక్షి, విశాఖపట్నం: భవిష్యత్తు తరాలకు అందించే విలువైన ఆస్తిగా విద్యకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో వరాన్ని అందించారు. రాష్ట్రంలోని ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలలు బోధనా మాధ్యమాన్ని మార్చుకునే వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలల కరస్పాండెంట్లు మాధ్యమాన్ని మార్చుకునే అవకాశాన్ని కల్పించాలని పలుమార్లు విద్యాశాఖ కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. తల్లిదండ్రులు, విద్యార్థులకు మేలు జరిగేలా ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి ఆదేశించడంతో జీవో నం.16ని పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ప్రస్తుతం ఏ మీడియంలోనైనా విద్యాబోధన చేస్తున్న ఎయిడెడ్ పాఠశాలలు ఇంగ్లిష్ మీడియం బోధనలోకి మార్చుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలలు 2024–25 విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియంలో బోధించే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాశ్ ఉత్తర్వుల్లో తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోతో రాష్ట్రంలోని 886 ప్రైవేటు ఎయిడెడ్ ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత, అరబిక్, తమిళ, ఒరియా పాఠశాలలు బోధనా మాధ్యమాన్ని మార్చుకోవచ్చు. దీనివల్ల వాటిలో విద్యనభ్యసిస్తున్న 98 వేల మంది విద్యార్థులకు మేలు కలుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలతో సమానంగా అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంతో పాటు ద్విభాష పాఠ్యపుస్తకాలతో బోధించే అవకాశం కల్పించడం పట్ల ఎయిడెడ్ స్కూళ్ల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర్వులు జారీ చేసిన సీఎం వైఎస్ జగన్‌కు రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు.

బాబు పథకాలపై 11కు పైగా ప్రశ్నలు

- 2018 గ్రూప్–2 నిర్వహణ తీరు ఇదీ
- ఇప్పుడు మెంటల్ ఎబిలిటీలో ఒక్క పదం
- నానా యాగీ చేస్తున్న ఎల్లో మీడియా

సాక్షి, అమరావతి


1\. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పోర్టల్ 'పేదరికంపై గెలుపు' ఈ క్రింది వానిలో సాధారణ వేదిక?

2\. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ 'ఎన్టీఆర్ విదేశీ విద్య ఆదరణ' పథకం ఈ క్రింది వారిలో ఏ వర్గపు విద్యార్థులకు ఉద్దేశించబడింది?

3\. చేతివృత్తుల వారికోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరు?

4\. 'పసుపు కుంకుమ' పథకం ఈ క్రింది వారిలో ఏ వర్గానికి ఒకసారి ఆర్థిక తోడ్పాటు అందించడానికి ఉద్దేశించబడింది?

5\. చంద్రన్న పెళ్లి కానుక పథకం క్రింద కులాంతర వివాహం చేసుకున్న జంటలో ఒకరు షెడ్యూల్డ్ కులానికి చెందినవారైతే ఆ జంటకు ఇచ్చే ప్రోత్సాహక బహుమతి (రూ.లలో)... ఏంటి ఈ ప్రశ్నలు అనుకుంటున్నారా? గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2018లో నిర్వహించిన గ్రూప్–2లో అడిగిన ప్రశ్నలు. ఈ ఐదు ప్రశ్నలే కాదు నాటి గ్రూప్–2 పరీక్షలో ప్రభుత్వ పథకాలపై మొత్తం 11 ప్రశ్నలు ఇచ్చారు. ముఖ్యంగా 137 నుంచి 142 వరకు వరుసగా ప్రభుత్వ పథకాలపై ప్రశ్నలు అడిగారు. చివరకు చంద్రబాబు తెచ్చిన అట్టర్ ఫ్లాప్ పథకం పసుపు–కుంకుమపైన కూడా ప్రశ్న ఇచ్చారు. అయితే ప్రభుత్వ పథకాలపై గ్రూప్స్ పరీక్షల్లో ప్రశ్నలు ఇవ్వడమేంటి అని నాడు ఎల్లో మీడియా ప్రశ్నిస్తే ఒట్టు. ఎందుకంటే నాడు అధికారంలో ఉంది.. ఎల్లో మీడియాకు కావాల్సిన చంద్రబాబు. దీంతో గ్రూప్–2లో 11 ప్రశ్నలు ఇచ్చినా ఎల్లో మీడియా ఇదేంటి అని నిలదీసింది లేదు. ఇక ఇప్పుడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తాజాగా నిర్వహించిన గ్రూప్–2లో ఒక పదం మాత్రమే ఇస్తే అది ఎల్లో మీడియాకు పెద్ద పాపంలా కనిపించింది. అందుకే గ్రూప్స్‌లో జగనన్న భజనేనా అంటూ విష కథనాన్ని అచ్చేసింది.


2018లో జరిగిన గ్రూప్–2 పేపర్‌లో టీడీపీ ప్రభుత్వ పథకాలపై ప్రశ్నలు

ఒక్క పదానికే ఎల్లో మీడియా రచ్చరచ్చ

తాజాగా ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్–2 ప్రిలిమ్స్‌లో 'మెంటల్ ఎబిలిటీ' విభాగంలో ఒక సమస్యను పరిష్కరించేందుకు ఓ పేరాను ఇచ్చారు. అందులో 'ఆడుదాం ఆంధ్ర' అనే పదం మాత్రమే పేర్కొన్నారు. సదరు పేరాను చదివి 123–125 వరకు ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. అంతకుమించి 'ఈ పథకం ఎప్పుడు పెట్టారు?, ఈ పథకం ఏ తేదీన ప్రారంభించారు?' అనే ప్రశ్నలు లేవు. అయినా సరే 'ఆడుదాం ఆంధ్ర' అనే ఒక్క పదమే ఎల్లో మీడియాకు తప్పుగా కనిపించింది. అలాగే 108వ ప్రశ్న.. 'ఈ క్రింది వాటిలో ఏది తప్పుగా జతచేయబడింది?'లో భాగంగా ఇచ్చిన 'చేదోడు' పదం కూడా ఎల్లో మీడియాకు తప్పుగా కనిపించింది. దీంతో తట్టుకోలేక గ్రూప్–2 పరీక్షలోనూ జగనన్న భజన చేస్తున్నారంటూ తప్పుడు కథనాన్ని ప్రచురించింది. కాగా ఏపీపీఎస్సీ చరిత్రలోనే అత్యధిక మంది అభ్యర్థులు రాసిన పరీక్షగా గ్రూప్–2 ప్రిలిమ్స్ చరిత్ర సృష్టించింది. మంచి స్టాండర్డ్స్‌తో పరీక్ష నిర్వహించిందనే ప్రశంసలు ఏపీపీఎస్సీకి దక్కాయి. దీన్ని తట్టుకోలేక ఎల్లో మీడియా చివరకు గ్రూప్–2 పరీక్షపైన కూడా విషం చిమ్మడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.

ఒంగోలు లోక్‌సభ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తగా చెవిరెడ్డి


కిలారి రోశయ్య

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో రెండు పార్లమెంటు స్థానాలకు, మూడు శాసన సభ స్థానాలకు వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తలను నియమిస్తూ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. పార్టీ సమన్వయకర్తల ఎనిమిదో జాబితాలో ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గానికి చెవిరెడ్డి భాస్కర రెడ్డిని, గుంటూరు లోక్‌సభ నియోజకవర్గానికి కిలారి రోశయ్యను నియమించారు. పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా అంబటి మురళి, కందుకూరుకు బుర్రా మధుసూదన్ యాదవ్, గంగాధర నెల్లూరుకు కళత్తూర్ కృపాలక్ష్మిని నియమించారు. ఈమేరకు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఓ పత్రికటన విడుదల చేసింది.

సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ వీఆర్ఎస్



సాక్షి, అమరావతి: సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. ఇందుకు అనుమతి ఇవ్వాలని ఆయన దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఆయన్ను సర్వీస్ నుంచి రిటైర్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలపనుంది. ఇంతియాజ్ సెర్ప్ సీఈఓ, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

టీడీపీలో రాజీనామా ప్రకంపనలు

మాజీ మంత్రి గొల్లపల్లి రాజీనామాతో కోనసీమ టీడీపీలో కష్టాలు

- పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్న ఉండి శివరామరాజు
- అదే దారిలో పయనించనున్న మండలి బుద్ధప్రసాద్
- ప్రత్యామ్నాయం చూసుకుంటున్న బూరగడ్డ వేదవ్యాస్
- తుది నిర్ణయం తీసుకుంటానన్న మాజీ ఎమ్మెల్యే బొల్లినేని
- ఐవీఆర్ఎస్ సర్వేపై అనంతలో వెల్లువెత్తిన నిరసనలు
- ఫలించని చంద్రబాబు బుజ్జగింపులు

సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, అనంతపురం/మడకశిర/ఉదయగిరి: టీడీపీ అధినేత చంద్రబాబుకు సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలపై సీనియర్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇప్పటికే ముఖ్య నాయకులు ఆ పార్టీని వీడిపోగా మరికొందరు అదే బాటలో ఉన్నారు. అన్ని జిల్లాల్లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. అనంతపురంలో తొమ్మిది నియోజకవర్గాల్లో ప్రకటించిన అభ్యర్థులపై వ్యతిరేకత వ్యక్తమవడంతో మిగిలిన స్థానాల్లో అభ్యర్థిత్వాలకోసం చేపడుతున్న ఐవీఆర్ఎస్ సర్వే పార్టీలో మంటలు రేపుతున్నాయి.

కోనసీమలో గొల్లపల్లి రాజీనామా ప్రభావం

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ఆ పార్టీకి రాజీనామా చేసి బుధవారం వైఎస్సార్‌సీపీలో చేరిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో చర్చనీయాంశమయ్యాయి. చంద్రబాబు తనను అవమానించారని, రాజోలు సీటు ఇవ్వకుండా మోసం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ప్రభావం రాబోయే ఎన్నికల్లో కోనసీమ ప్రాంతంలో కీలక ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు (కలవపూడి శివ) కూడా కొద్దిరోజులుగా అధినేతపై తీవ్రంగా మండిపడుతున్నారు. పార్టీ కోసం ఏళ్ల తరబడి పని చేసిన తనను ఇబ్బంది పెడుతున్నారని, తనకు కాకుండా సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజుకి సీటు ఇవ్వడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. తానేంటో ఈ ఎన్నికల్లో టీడీపీకి చూపిస్తానని, ప్రజాక్షేత్రంలో తన సత్తా చూపిస్తానని ఇప్పటికే ప్రకటించారు. త్వరలో ఆయన టీడీపీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం.

పార్టీ వీడనున్న ముఖ్యనేతలు

కృష్ణా జిల్లా అవనిగడ్డ సీటును జనసేనకు కేటాయించాలని నిర్ణయించడంతో మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తొలి జాబితాలో తన పేరు కనిపించకపోవడం చాలా సంతోషంగా ఉందంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. పార్టీని వదిలేయాలని ఆయనపై కార్యకర్తలు ఒత్తిడి చేస్తున్నారు. ఆయన కూడా అందుకు సిద్ధమవుతున్నారు. ఇక పెడన సీటును కాగిత కృష్ణప్రసాద్‌కి కేటాయించడంతో టీడీపీ ఉపాధ్యక్షుడు బూరగడ్డ వేదవ్యాస్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన కూడా టీడీపీకి దూరమవుతారనే ప్రచారం జరుగుతోంది. విజయనగరం జిల్లా గజపతినగరం మాజీ ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు, అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ తమకు సీట్లు దక్కకపోవడంతో తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు వారిని బుజ్జగించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇప్పటికే విజయవాడ ఎంపీ కేశినేని నాని, తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరగా, నూజివీడు టీడీపీ ఇన్‌ఛార్జిగా పనిచేసిన ముద్దరబోయిన వెంకటేశ్వరరావు కూడా అదే బాటలో ఉన్నారు.



'సర్వే' అస్త్రం... బాబు తత్వం...

ఏళ్ల తరబడి జెండాలు మోసేవారికి... కష్టకాలంలో అంటిపెట్టుకుని ఉన్నవారికి తెలుగుదేశం పార్టీలో ప్రాధాన్యం దక్కడం లేదన్నది ఆ పార్టీ నేతల ఆవేదన. అభ్యర్థిత్వాలను ఖరారు చేసేటపుడు నచ్చనివారిని తప్పించేందుకు సీనియర్లని కూడా చూడకుండా ఐవీఆర్ఎస్(ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం) పేరుతో గందరగోళానికి గురిచేస్తున్నారనీ... డబ్బు పెట్టగలిగే కాంట్రాక్టర్లను ఖరారు చేసే విషయంలో ఇదేమీ పట్టించుకోవడంలేదని వారంతా వాపోతున్నారు. మొన్నటి వరకూ వ్యూహకర్త రాబిన్‌శర్మ రిపోర్టులో మీ పరిస్థితి బాగో లేదని చెబుతూ వచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు ఐవీఆర్ఎస్ పేరుతో తమను తప్పించేందుకు కుయుక్తులు పన్నుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో తొమ్మిది చోట్ల ప్రకటించిన టీడీపీ అభ్యర్థుల విషయంలో వ్యతిరేకత రావడంతో మిగిలిన ఐదు స్థానాల్లో ఇప్పటికిప్పుడు సర్వే పేరుతో హడావుడి చేస్తున్నారు. గుంతకల్లులో గుమ్మనూరు జయరాం కావాలా, బి.కె.పార్థసారథి కావాలా అని అడిగారు. పుట్టపర్తిలో పల్లె రఘునాథ రెడ్డి కావాలా, వేణుగోపాల్ కావాలా అని అడిగారు. ఈ వాయిస్ రెస్పాన్స్ సిస్టం సర్వేలో వచ్చిన మెజారిటీని బట్టి అభ్యర్థులను నిర్ణయిస్తారని చెబుతున్నారు. దీనిపై ఆ పార్టీ నేతల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కల్యాణదుర్గంలో అమిలినేని సురేంద్ర బాబుకు ఇచ్చినపుడు ఏ సర్వే నిర్వహించారని వారు నిలదీస్తున్నారు. డబ్బున్న వారికే ప్రాధాన్యం ఇస్తామంటే ఇక పార్టీ ఎందుకు? ప్రజలు ఎందుకు? అంటూ కొంతమంది నేతలు తమ అనుచరుల ద్వారా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిస్తుండటం చూస్తే ఇక్కడ వ్యతిరేకత ఎంతలా ఉందో అర్థమవుతోంది.


మడకశిరలో విలేకరులతో మాట్లాడుతున్న గుండుమల వర్గీయులు

సునీల్ మాకొద్దు 'బాబో'య్

శ్రీసత్యసాయి జిల్లా మడకశిర స్థానాన్ని మాజీ ఎమ్మెల్యే ఈరన్న తనయుడు డాక్టర్ సునీల్‌కుమార్‌కు కేటాయించడాన్ని నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ గుండుమల తిప్పేస్వామి వర్గీయులు వ్యతిరేకిస్తున్నారు. బుధవారం మడకశిరలో ఆ వర్గానికి చెందిన ముఖ్య నాయకులంతా విలేకరుల సమావేశం నిర్వహించి సునీల్ కుమార్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించబోమని తేల్చి చెప్పారు. ఆయన్ను మార్చకుంటే పార్టీకి రాజీనామా చేస్తామన్నారు.

రాజీనామాపై నేడు బొల్లినేని నిర్ణయం

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు రాజీనామా బాటలో పయనిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో పలుకుబడిన కలిగిన ఆయన చంద్రబాబు చిక్కుల్లో ఉన్నప్పుడు ఎంతగానో సహాయపడ్డారు. ఉదయగిరిలో 2012లో బొల్లినేని ఉదయగిరి టీడీపీలోకి వచ్చి 2012 ఉప ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసినా మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డిపై పోటీచేసి పరాజయం చెందారు. 2014 ఎన్నికల్లో గెలిచినప్పటికీ ఆర్థికంగా దెబ్బతిన్నారు. తాను టీడీపీలో చేరకముందు మహారాష్ట్రలో చేసిన పలు కాంట్రాక్టు పనులకు సంబంధించి అవినీతి కేసుల్లో ఇరుక్కున్నా.. అధినేత తనకు సహాయపడలేదని పలుమార్లు అనుచరుల వద్ద వాపోయారు. 2019 ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసినా అధినేత మాట కాదనలేక పోటీచేసి పరాజయం చెందారు. తీరా ఈసారి టికెట్టు ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్‌కు ఇవ్వడంతో ఆయన తీవ్ర మనస్తాపం చెందారు. బొల్లినేనికి చెక్‌పెట్టే ఆలోచనలో చంద్రబాబు, లోకేశ్ ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు ముందుగా పార్టీ వద్ద రూ.30 కోట్లు డిపాజిట్ చేయాలని షరతు పెట్టినట్లు సమాచారం. నగదు డిపాజిట్ చేయడంలో ఆలస్యం జరగడంతో కాకర్లకు టికెట్ ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అధినేత వైఖరికి తీవ్ర మనస్తాపం చెందిన బొల్లినేని కలిగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం ముఖ్య అనుచరులతో అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో అనుచరుల అభీష్టం మేరకు నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.



ప్రతి చర్యకూ తనదైన సంతోషాలు, మూల్యాలూ ఉంటాయి.
– సోక్రటీస్

సాక్షి
గురువారం, 29 ఫిబ్రవరి 2024

చిన్న బుద్ధుల పెద్ద ఎన్నిక

అసెంబ్లీలో పార్టీలకు స్పష్టమైన సంఖ్యాబలం ఉన్నచోట రాజ్యసభ ఎన్నికలనేవి అంతా సజావుగా సాగిపోయే మామూలు తంతు. కానీ, పార్టీ ఏదైనా సరే పాలకపక్షంతో అంటకాగడానికీ, జెండా కన్నా సొంత అజెండాకు పెద్ద పీట వేయడానికీ ప్రజాప్రతినిధులు దిగజారితే, పెద్దల సభకు ఎన్నికలు సైతం చిన్న బుద్ధులకు వేదిక అనిపించక మానవు. ఫిబ్రవరి 27న యూపీ (10 సీట్లు), కర్ణాటక (4 సీట్లు), హిమాచల్ ప్రదేశ్ (1)లలో ఎగువసభ ఎన్నికలు అలానే సాగాయి. హిమాచల్‌లో అధికార కాంగ్రెస్ సభ్యులు ఆరుగురు, యూపీలో ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ సభ్యులు ఏడుగురు క్రాస్ ఓటింగ్‌కు దిగడంతో ఆ పార్టీలు చెరొక స్థానాన్ని బీజేపీకి కోల్పోయాయి. ఒక బీజేపీ ఎమ్మెల్యే కాంగ్రెస్‌కు ఓటేసిన కర్ణాటకలో మాత్రం కాంగ్రెస్ నాలుగింట తనకు దక్కాల్సిన 3 స్థానాల్ని నిలబెట్టుకుంది.

మంగళవారం 15 రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరిగితే, బీజేపీ తన బలంతో గెలవగలిగిన వాటి కన్నా రెండు సీట్లు ఎక్కువగా 10 సొంతం చేసుకుంటే, కాంగ్రెస్, ఎస్పీలు తమ సంఖ్యాబలం కన్నా చెరొకటి తక్కువగా వరుసగా 3, 2 సీట్లే దక్కించుకోవడం గమనార్హం. ప్రజాప్రతినిధుల్ని రకరకాలుగా ప్రలోభపెట్టి, క్రాస్ ఓటింగ్‌కు దిగజార్చే దుష్టసంస్కృతి పూర్తి స్థాయిలో స్థిరపడినట్టు మరోసారి రుజువైంది. రాజ్యసభ ఎన్నికలకు విప్‌ల జారీ కుదరదు కానీ, తమ పార్టీ నియమించిన ఏజెంట్‌కు లెజిస్లేటర్లు తమ బ్యాలెట్ పేపర్లు చూపాలి. అయినా సరే, ఎమ్మెల్యేలు తామున్న పార్టీ వైఖరికి భిన్నంగా ఓటేయడం వర్తమాన రాజకీయాలలో విలువల పతనానికి విషాద నిదర్శనం. చిత్రమేమంటే, హిమాచల్‌లో రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు మనుగడనే బీజేపీ ప్రశ్నార్థకం చేసింది.

ఉత్తరాదిన కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గత ఏడాదే గెలిచి, హస్తం పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చింది. ఆ రాష్ట్రం నుంచి తమ అభ్యర్థి గెలుపునకు కావాల్సిన బలం కన్నా ఎక్కువ ఎమ్మెల్యేలే తమకున్నారని అధికార కాంగ్రెస్ పెద్దలు ఏమరుపాటుగా ఉంటే, అదను కోసం చూస్తున్న ప్రతిపక్ష బీజేపీ తమ 'ఆపరేషన్ కమల్'కు పదును పెట్టింది. ఫలితంగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు తిరుగుబాటు చేసి, రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఓటేశారు. ఫలితంగా, మెజారిటీతో ఇట్టే గెలవాల్సిన కాంగ్రెస్ అభ్యర్థి – ప్రముఖ లాయర్ అభిషేక్ మను సింఘ్వీకి కాస్తా ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థితో సమానంగా మాత్రమే ఓట్లొచ్చిన పరిస్థితి. లాటరీలోనూ అదృష్టం బీజేపీ పక్షాన నిలిచేసరికి, ఆ రాజ్యసభా స్థానం కాంగ్రెస్ చేజారింది.

హిమాచల్‌లో కొద్దినెలలుగా కుతకుతలాడుతున్న అసంతృప్తిని అలక్ష్యం చేసి, బీజేపీ 'ఆకర్షణ మంత్రాన్ని' తక్కువగా అంచనా వేసి, కాంగ్రెస్ చేజేతులా ఈ ఓటమి కొనితెచ్చుకుంది. చివరకు అసెంబ్లీలో బడ్జెట్ ఆమోదం పొందాల్సినవేళ సభలో మెజారిటీ కోల్పోయిన కాంగ్రెస్ సర్కార్ కూలిపోయే దుఃస్థితి తలెత్తింది. పరిస్థితి తీవ్రతను గుర్తించిన ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్ఠానం ఆలస్యంగానైనా బరిలోకి దిగి, పరిస్థితిని చక్కదిద్దే పనిలో పడింది. సీనియర్ నేతలు డీకే శివకుమార్, భూపిందర్ సింగ్ హూడా తదితరుల్ని హిమాచల్ పంపింది. సుఖూ ప్రభుత్వంలో తమకు తగిన ప్రాధాన్యం లభించడం లేదన్నది కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు. ఈ విషయంపై వారు పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. అధిష్ఠానం తాజా బుజ్జగింపులతో అంతా సద్దుమణుగుతుందా అన్నది చూడాలి.

'నేను పోరాట యోధుణ్ణి, రాజీనామా ప్రసక్తే లేదు' అని సీఎం సుఖూ బింకంగా చెబుతున్నా, సభలో మెజారిటీ ఆయనకుందా, సొంత ఎమ్మెల్యేల్లోనే తీవ్ర అసంతృప్తి ఉన్నందున ఆయన అధికారంలో కొనసాగగలరా అన్నది అనుమానమే. మొత్తం 68 మంది సభ్యుల హిమాచల్ అసెంబ్లీలో కాంగ్రెస్ బలగం 40 మంది. ఆరుగురి క్రాస్ ఓటింగ్‌తో దాని బలం 34కు పడిపోయింది. ఇక, బీజేపీకి 25 మంది ఉంటే, ఇండిపెండెంట్లు ముగ్గురున్నారు. బీజేపీ పాలిత హర్యానాలో పంచకులాలో మకాం వేసిన కాంగ్రెస్ రెబెల్స్‌తో కలుపుకొంటే కాషాయ బలమూ 34కు చేరింది. సభలో మెజారిటీ మార్కు 35. ఇంకా పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమను సంప్రతిస్తున్నారని బీజేపీ అంటున్నందున ఏమైనా జరగవచ్చు. ఈ నేపథ్యంలో నాటకీయత పెంచుతూ బుధవారం 15 మంది బీజేపీ ఎమ్మెల్యేల్ని అసెంబ్లీ నుంచి స్పీకర్ సస్పెండ్ చేశారు. ఈ సస్పెన్షన్‌తో ఇప్పటికి గండం గట్టెక్కాలన్నది తాపత్రయం. అదే జరిగినా, సుఖూను వ్యతిరేకిస్తూ, సీఎం పీఠానికై విక్రమాదిత్య సింగ్ సహా ముగ్గురు కాంగ్రెస్ నేతలు పోటీ పడుతుండడం గమనార్హం. మాజీ సీఎం వీరభద్ర సింగ్ కుమారుడైన విక్రమాదిత్య మంత్రి పదవికి రాజీనామా ఇస్తున్నట్టు ప్రకటించడం కథలో కీలక మలుపు.

ఎన్నికల్లో మెజారిటీ ఏ పార్టీకి దక్కినా, ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేసినా, ఆఖరుకు అక్కడ బీజేపీయే అధికార చక్రం తిప్పడం కొన్నేళ్ళుగా పెరుగుతున్న ధోరణి. సామ దాన భేద దండోపాయాలు ప్రయోగించి ప్రతి రాష్ట్రంలోనూ ప్రత్యర్థి పార్టీ నేతల్ని తమ వైపు తిప్పుకోవడంలో బీజేపీది ఇప్పుడు తిరుగులేని రికార్డు. 2019లో కర్ణాటకలో జేడీ–ఎస్ నేత కుమారస్వామి ప్రభుత్వం, 2020లో మధ్యప్రదేశ్‌లో కమలనాథ్ సారథ్యంలోని కాంగ్రెస్ సర్కార్, 2022లో మహారాష్ట్రలోని శివసేన ఉద్ధవ్ ఠాక్రే గవర్నమెంట్... ఇలా గత నాలుగేళ్ళలో కాషాయపార్టీ పాలబడినవి ఎన్నో. తాజాగా హిమాచల్‌లోని సుఖూ సారథ్య కాంగ్రెస్ సర్కార్ ఆ జాబితాలో చేరేలా కనిపిస్తోంది. సుఖూ పట్ల పార్టీలో వ్యతిరేకతను సర్దుబాటు చేసుకోవాల్సింది కాంగ్రెస్. కానీ, ఒక పార్టీ అంతర్గత విభేదాల కుంపటిలో మరొక పార్టీ చలి కాచుకొని, అధికారం చేజిక్కించుకోవాలని ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేయడమే. సంతలో ప్రజాప్రతినిధులను కొని, ప్రజాతీర్పు తమ వైపు ఉందని ఏ పార్టీ భావించినా అది అవివేకం. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉంటారు. సమయం చూసి సమాధానం చెబుతారు.

రైతులకు ఉపగ్రహ ఊతం

విశ్లేషణ



దినేశ్ సి. శర్మ

ఉత్తర భారతదేశ రైతులు ఒకవైపు దేశ రాజధానిలో కనీస మద్దతు ధరతో పాటు ఇతర హక్కుల సాధన కోసం పోరు కొనసాగిస్తున్నారు. ఇంకోవైపు శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్ర శాస్త్రవేత్తలు వాతావరణాన్ని మరింత మెరుగ్గా అంచనా వేసేందుకు ఇన్‌శాట్–3డీఎస్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించారు. ఈ ఉపగ్రహం వాన రాకడ, పోకడలతోపాటు వాతావరణానికి సంబంధించి మరింత కచ్చితమైన అంచనాలను రూపొందించేందుకు ఉద్దేశించినది. రైతులతోపాటు, మత్స్యకారులకూ ఉపయోగపడుతుంది. వాతావరణ మార్పుల నేపథ్యంలో ఈ రెండు వర్గాలు పలు సమస్యలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ వర్గాలకు సకాలంలో అందే హెచ్చరికలు, దీర్ఘకాలిక అంచనాలు ఎంతో ఉపయోగపడతాయి.

వాతావరణ మార్పుల ప్రభావం వల్ల 2050 నాటికి గోధుమ, వరి దిగుబడుల్లో గణనీయమైన తగ్గుదల ఉంటుందని శాస్త్రవేత్తలు ఇప్పటికే హెచ్చరించారు. ఇన్‌షాట్–3డీఎస్ ప్రయోగం దేశంలోనే అతి పురాతనమైన ఉపగ్రహ ప్రయోగ కార్యక్రమం తాలూకూ పరిణతికి నిదర్శనం. ఇండియన్ నేషనల్ శాటిలైట్ (ఇన్‌శాట్) కార్యక్రమానికి యాభై ఏళ్ల క్రితమే బీజం పడింది. 1975లో ఇన్‌శాట్ శ్రేణి ఉపగ్రహాల ప్రయోగాలకు అనుమతులు లభించాయి. 1982లో తొలి ఉపగ్రహం (ఇన్‌శాట్–1ఏ) ప్రయోగం జరిగింది. మొదట్లో ఈ ఉపగ్రహాల్లో అత్యధికం ఫోర్డ్ ఏరోస్పేస్ అండ్ కమ్యూనికేషన్స్ కార్పొరేషన్ నుంచి కొనుగోలు చేసి, ఫ్లోరిడా(యూఎస్)లోని కేప్ కానవెరల్ నుంచి ప్రయోగించేవారు. ఇన్‌శాట్–1 శ్రేణి ఉపగ్రహాల కారణంగా భారతీయ వాతావరణ విభాగం ఉపగ్రహ ఆధారిత వాతావరణ అంచనాల రంగంలోకి అడుగుపెట్టింది. తుపానులు, ఈదురుగాలులతోపాటు అల్పపీడనాలను కూడా ఉపగ్రహాల సాయంతో పరిశీలించడం మొదలైంది.

1992లో ప్రయోగించిన ఇన్‌శాట్–2 శ్రేణి ఉపగ్రహాలు మునుపటి వాటి కంటే సాంకేతికంగా ఎంతో పురోగతి సాధించినవి కావడం గమనార్హం. దేశీయంగా తయారు చేసిన చాలా హై రెజొల్యూషన్ రేడియో మీటర్లను ఇందులో ఉపయోగించారు. ఫలితంగా రోజువారీ వాతావరణ అంచనాలు, ముందస్తు అంచనాలు, మేఘాల ఛాయాచిత్రాల సేకరణ సులువు అయ్యింది.

సమాచార వినిమయానికి కూడా...

ఇన్‌శాట్–1, ఇన్‌శాట్– 2 శ్రేణి ఉపగ్రహాలు అటు వాతావరణ అంచనాలతోపాటు ఇటు సమాచార వినిమయం, బ్రాడ్‌కాస్టింగ్ రంగాలకూ ఎంతో ఉపయోగపడ్డాయి. ఇన్‌శాట్–2 శ్రేణిలోని కొన్ని ఉపగ్రహాల్లో వాతావరణ సంబంధిత పేలోడ్‌లు అసలు లేకపోవడం గమనార్హం. కొన్ని రకాల సమాచారాన్ని సేకరించేందుకు (తుపానుల మధ్య భాగం వంటివి) భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అమెరికా రక్షణ శాఖ ఉపగ్రహాలపై ఆధారపడింది. ఈ సమస్యను అధిగమించే లక్ష్యంతో ఐఎండీ 2002లో మెట్‌శాట్‌ను ప్రయోగించింది. తరువాతి కాలంలో దీని పేరును కల్పన–1గా మార్చారు. కర్నాల్ (హరియాణా)లో పుట్టి, 'నాసా' వ్యోమగామిగా ఎదిగి 2002లో స్పేస్‌షటిల్ ప్రమాదంలో మరణించిన కల్పనా చావ్లా స్మరణార్థమన్న మాట!

ఈ సమయంలోనే వాతావరణ పరిశోధనలకు ప్రత్యేకంగా ఒక ఉపగ్రహం ఉంటే బాగుంటుందన్న అభిప్రాయాన్ని ఐఎండీ వ్యక్తం చేసింది. ఫలితంగానే 2013లో ఇన్‌శాట్–3డీ శ్రేణి మూడోతరం వాతావరణ ఉపగ్రహ ప్రయోగం జరిగింది. 2016లో ఇదే శ్రేణిలో ఇంకో ఉపగ్రహాన్ని కూడా విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరి –17న ప్రయోగించిన ఉపగ్రహం ఇన్‌శాట్–3డీ శ్రేణిలో తాజాది. కేంద్ర భూశాస్త్ర మంత్రిత్వ శాఖ ఈ ఉపగ్రహానికి



నిధులు సమకూర్చింది. ఐఎండీతోపాటు నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ (నోయిడా), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియరాలజీ (పుణే) వంటి సంస్థలు ఈ ఉపగ్రహం అందించే సమాచారాన్ని ఉపయోగించుకుంటాయి.

వాతావరణం, సముద్ర సంబంధిత సమగ్ర సమాచారాన్ని ఇన్‌శాట్–3డీఎస్ ద్వారా అందుకోవచ్చు. దీంట్లోని పరికరాలు ఆరు రకాల పౌనఃపున్యాలలో ఛాయాచిత్రాలు తీయగలవు. నేల నుంచి మొదలుపెట్టి అంతరిక్షం వరకూ వేర్వేరు ప్రాంతాలకు సంబంధించిన ఉష్ణోగ్రతలు, తేమశాతం వంటి వివరాలూ సేకరించగలవు. సముద్ర, భూ ఉపరితల ఉష్ణోగ్రతలు, మేఘాల లక్షణాలు, పొగమంచు, వాన, మంచు ఆవరించిన ప్రాంతం, పడిన మంచు మందం, కార్చిచ్చులు, వాతావరణంలోని కాలుష్యకారక కణాలు, టోటల్ ఓజోన్ వంటి వివరాలన్నింటినీ ఎప్పటికప్పుడు సేకరించేందుకు ఈ ఉపగ్రహం ఉపయోగపడుతుంది.

ఈ దశలో ఒక వైపు ఉపగ్రహ నిర్మాణంలో దేశీ టెక్నాలజీల వాడకం పెంచుకుంటూనే ఇంకోవైపున ఉపగ్రహ సమాచారాన్ని అందుకునేందుకు, విశ్లేషించేందుకు అవసరమైన భూతల సామర్థ్యాన్ని కూడా భారత్ పెంచుకుంది. వాతావరణ ఉపగ్రహాల నుంచి సమాచారం అందుకునేందుకు ఐఎండీ కొత్త కొత్త ఎర్త్ స్టేషన్స్ నిర్మాణాన్ని చేపట్టింది. సమాచారాన్ని అప్పటికప్పుడు విశ్లేషించేందుకు కంప్యూటింగ్ సామర్థ్యాన్ని కూడా పెంచుకుంది. వాతావరణ మోడలింగ్ కోసం సూపర్ కంప్యూటర్‌ను ఇచ్చేందుకు అమెరికా నిరాకరించిన 1980లలో సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సీ–డాక్)ను ఏర్పాటు చేసి, దేశీయంగానే హై స్పీడ్ కంప్యూటింగ్ వ్యవస్థలను అభివృద్ధి చేసే పనిలో పడింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ భారత్ వాతావరణ సంబంధిత సూపర్ కంప్యూటింగ్ వ్యవస్థల నిర్మాణంలో అగ్రగామి దేశంగా నిలిచింది. తాజాగా అంటే గత ఏడాది మరింత అత్యాధునిక వాతావరణ పరిశోధనల కోసం కేంద్ర భూపరిశోధన మంత్రిత్వ శాఖ రెండు సూపర్ కంప్యూటర్ల నిర్మాణానికి సిద్ధమైంది. ఫ్రెంచ్ కంపెనీ సాయంతో పది కోట్ల డాలర్ల ఖర్చుతో వీటిని నిర్మించనున్నారు. నోయిడా, పుణెల్లోని కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు.

టెక్నాలజీతోపాటు మారుతూ...

వాతావరణ అంచనాల ఫలితాలను సామాన్యులకు చేర్చేందుకు ఐఎండీ టెక్నాలజీతోపాటుగా మారుతూ వచ్చింది. అడ్వయిజరీస్, ఎర్లీ వార్నింగ్, షార్ట్ – మీడియం రేంజ్ స్థానిక అంచనాల వంటివి అందించే వ్యవస్థలను కూడా కాలక్రమంలో ఏర్పాటు చేసుకుంది. ఒకప్పుడు వాతావరణ సమాచారాన్ని టెక్స్ట్ ఎస్ఎంఎస్ రూపంలో పంపితే, మొబైల్ ఫోన్ల కాలంలో వేర్వేరు భాషల్లో సమాచారాన్ని అందించే వీలేర్పడింది. అయితే వీటి ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం రైతులకు ఎంతవరకూ ఆచరణ సాధ్యమన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. వాట్సప్, సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌ల వంటి అనేకానేక సమాచార మాధ్యమాలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఈ ప్రశ్నకు మరింత ప్రాధాన్యమూ ఏర్పడుతోంది. నకిలీ, తప్పుడు వార్తలు విచ్చలవిడిగా ప్రవహిస్తున్న ఈ కాలంలో విశ్వసనీయమైన సమాచారం అందించేందుకు భారత వాతావరణ విభాగం ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరముంది.

ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలన్న భారత ప్రయత్నాల్లో ఇన్‌శాట్–3డీఎస్ ఒక కీలకమైన మైలురాయి అని చెప్పాలి. విదేశాల నుంచి ఉపగ్రహాల కొనుగోళ్లు, ప్రయోగాలు నిర్వహించే స్థితి నుంచి మనం సొంతంగా వాతావరణ ఉపగ్రహాల తయారీ, ప్రయోగాలను చేపట్టే స్థితికి చేరాము. అది కూడా భారతీయ రాకెట్ల సాయంతో మనకు కావాల్సిన కక్ష్యలో ప్రవేశపెట్టగలుగుతున్నాము. సాంకేతిక పరిజ్ఞాన లభ్యతలో ఉన్న అంతరాలను జాగ్రత్తగా గుర్తించడం, విదేశీ టెక్నాలజీలను ఔపోసన పట్టడం, వ్యవస్థలు–ఉప వ్యవస్థల నిర్మాణానికి తగిన కార్యక్రమాలను అమల్లోకి తేవడం, ఇండియన్ స్పేస్ ఆర్గనైజేషన్, ఐఎండీ, ఇతర శాస్త్రీయ సంస్థలతో సన్నిహితంగా పనిచేయడం వంటి అనేకానేక చర్యల వల్ల ఈ అభివృద్ధి సాధ్యమైంది. ఇటీవలి కాలంలో దేశీ టెక్నాలజీ పరిశ్రమల ముఖచిత్రంలో గణనీయమైన మార్పులు వస్తున్నాయి. మైక్రో ఉపగ్రహ సమూహాల ప్రయోగంలో ప్రైవేట్ సంస్థలు బిజీగా ఉంటున్నాయి. వేగంగా ముంచుకొస్తున్న వాతావరణ మార్పులను దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం కూడా సాంకేతిక పరిజ్ఞాన రంగంలో స్వావలంబనకు, మరీ ముఖ్యంగా అత్యాధునిక టెక్నాలజీల విషయంలో మరిన్ని ఎక్కువ పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత
('ద ట్రిబ్యూన్' సౌజన్యంతో)

సోషల్ మీడియా

సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్లు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో సెలబ్రిటీల 'మనసులోని మాట'లు తాజాగా ఇలా...!

వాళ్లదే రాజ్యం



రాజ్యసభ ఎన్నికల్లో ఎప్పుడు క్రాస్ ఓటింగ్ జరిగినా దానికి కారణాలు – డబ్బు, కండబలం. ఎందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సీఆర్‌పీఎఫ్, హరియాణా పోలీసులు కిడ్నాప్ చేస్తున్నారు? ఇది అప్రజాస్వామికం. దీనంతటికీ కారణం బీజేపీయే.

– షమా మహమ్మద్, కాంగ్రెస్ జాతీయ ప్రతినిధి

అంతటా అదే!



మొత్తం 2024 లోక్ సభ సీట్లన్నీ – కాంగ్రెస్ మిత్ర పక్షాలవి, కాంగ్రెస్ పాత మిత్రులవి, కాంగ్రెస్ భవిష్యత్ మిత్రులవి, కాంగ్రెస్ మాజీ సభ్యులవి, కాంగ్రెస్‌తో విభేదించి పుట్టిన ప్రాంతీయ పార్టీలవి అయివుంటాయి. నిజంగా కాంగ్రెస్ ముక్త్ భారతే (కాంగ్రెస్ లేని భారతమే)!

– కుణాల్ కామ్రా, స్టాండప్ కమెడియన్

సొంతంగా ఆలోచించాలి!



స్కూళ్లు, కాలేజీల్లో ప్రాక్టికల్ సైన్సు ల్యాబులు ఉత్త ఫార్సు! విద్యార్థులు గుడ్డిగా తమ పాఠ్యపుస్తకాల్లో ఉన్న స్టెప్స్ ఫాలో అవుతారు. వాళ్లకు వాళ్లు ఎంతమాత్రమూ ఆలోచించరు – ప్రతిది ముందే నిర్ణయమైనట్టుగా బోరుగా జరిగిపోతుంది.

– అనిరుద్ధ మాల్‌పానీ, విద్యావేత్త

అదరగొట్టండి!



పరీక్షలు ఎవరికైతే జరుగుతున్నాయో అందరికీ... ఆల్ ద బెస్ట్! బాగా రాయండి. మొత్తం పాజిటివ్ ఎనర్జీ అంతా పంపుతున్నాను. బిగ్ హగ్స్.

– రష్మికా మందన్నా, నటి

ఏమైనా అనొచ్చు...



భారతదేశ ప్రధాన మంత్రి ఎంతటి నియంత అంటే – ఆయన్ని ఎవరైనా సరే ఫాసిస్ట్ డిక్టేటర్ అని అనవచ్చు; దానికి పరిణామాలు ఏమీ లేకుండానే!

– సోనమ్ మహాజన్, వ్యాఖ్యాత

ఇన్ బాక్స్

పరీక్షలకు ఎలా సిద్ధం కావాలంటే...

విద్యార్థులు ఏటా పరీక్షలు ఎదుర్కోవడం సహజం. ఈ క్రమంలో కొందరు ఒత్తిడికి గురవుతుంటారు. మంచి మార్కులు సాధించగలనా? ఎలాంటి ప్రశ్నలు వస్తాయో? సరైన సమాధానాలు రాయగలనా? ఆశించిన మార్కులు రాకపోయినట్లయితే పరిస్థితి ఏమిటీ?... లాంటి ప్రశ్నలు మెదళ్లలో కదలాడుతుంటాయి. ప్రణాళిక ప్రకారం చదవడంతో పాటుగా చిన్నచిన్న చిట్కాలు పరీక్ష ఫలితాలను శాసించవచ్చు.

ఎంత బాగా చదివినా, ఎంత గుర్తున్నా, వ్రాసే విధానం తెలియకపోతే మంచి మార్కులు సాధించడం కష్టం. చేతి రాత బాగుండాలి. నిర్వచనం ఉంటే యథాతథంగా రాసే ప్రయత్నం చేయాలి. చిన్న ప్రశ్నలకు రాసే సమాధానాలలో ముఖ్యమైన విషయాలు వదలకుండా రాయాలి. జవాబులో నిర్వచనం ఉంటే ముందుగా రాయాలి. ముఖ్యమైన సైడ్ హెడ్డింగ్స్‌కు అండర్ లైన్ చేయాలి. అవసరమైన చోట చిత్రపటాలను గీచి, భాగాలు గుర్తించాలి. పరీక్షల సమయంలో ప్రశాంతంగా ఉండాలి.

ఇక పరీక్షలకు ఎలా చదవాలి అన్నదీ ముఖ్యమే. సబ్జెక్టులన్నింటికీ సమయం కేటాయించి ప్రణాళికతో చదవాలి. ఉదయం 4 గంటల నుండి 6 గంటల మధ్య చదివితే మంచి ఫలితం ఉంటుంది. కష్టమైన, ఇష్టం లేని సబ్జెక్ట్‌లకు ఎక్కువ సమయం కేటాయించాలి. ప్రతిరోజూ అవసరమైనంత నిద్ర పోవాలి. ఆహారం విషయంలో శ్రద్ధ వహించాలి. చల్లని పదార్థాలు తినడం, త్రాగడం మంచిది కాదు.

పరీక్షలకు రెండు రోజుల ముందు మొదటి పరీక్ష కోసమే చదవాలి. గతంలో చదివినంతవరకు మాత్రమే రివిజన్ చేయాలి, కొత్తవి నేర్చుకోవాలని ప్రయత్నించకూడదు. పరీక్ష రోజున పరీక్ష సమయానికి కనీసం గంట ముందు చదవడం ఆపాలి. పరీక్ష రాయడానికి కావలిసినవి సిద్ధం చేసుకోవాలి. పరీక్షా కేంద్రానికి అర గంట ముందుగా చేరాలి.

పరీక్ష హాలులో 2 నుండి 5 నిముషాలు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూచోవాలి. ఇన్విజిలేటర్ ఇచ్చే సూచనలు శ్రద్ధగా విని పాటించాలి. పరీక్షకు సంబంధించిన సబ్జెక్ట్ మెటీరియల్, ఇతరములు చిన్నముక్క కూడా దగ్గర ఉంచుకోకూడదు. ప్రశ్నపత్రంపై గానీ, బెంచ్‌పై గానీ, ప్యాడ్‌లపై గానీ ఏమీ రాయకూడదు. తనిఖీ బృందాలు డిబార్ చేస్తాయి. ప్రశ్నపత్రం శ్రద్ధగా చదవాలి. తేలికగా ఉన్న ప్రశ్నకు సమాధానం మొదటగా రాయాలి. మొదటి పేజీ అందంగా రాసే ప్రయత్నం చేయాలి. ప్రశ్నల నంబర్లు జవాబు పత్రాల్లో కరెక్టుగా రాసిందీ లేనిదీ చివర్లో చెక్ చేసుకోవాలి. ఈ అన్ని సూచనలూ పాటిస్తే తప్పనిసరిగా మంచి ఫలితాలు వస్తాయి.

– డా॥ అట్ల శ్రీనివాస్ రెడ్డి; స్పెషల్ ఎడ్యుకేటర్, రిహ్యాబిలిటేషన్ సైకాలజిస్ట్

స్వతంత్ర ప్రతిపత్తి పెరిగితే మరింత ముందుకు!

సందర్భం



పి. సతీష్

గత దశాబ్ద కాలంగా అనేక ప్రతికూలతల మధ్య ఎల్ఐసీ గణనీయమైన పురోగతి సాధించడం అటు పాలసీదారులకూ, ఇటు ఉద్యోగులూ, ఏజెంట్లకు సంతోషదాయకం. ఈ మధ్య రాజ్యసభలో జరిగిన చర్చలో ప్రధాని నరేంద్రమోదీ ఎల్ఐసీ షేర్ విలువ పెరగడం పట్ల, సంస్థ సాధిస్తున్న పురోగతి పట్ల హర్షం వ్యక్తం చేయడం ఈ సందర్భంగా గమనార్హం.

2023 డిసెంబర్ చివరినాటికి ఎల్ఐసీ అద్భుతమైన ప్రదర్శన నమోదు చేసింది. గ్రూప్ వ్యాపారంలో అనేక రెట్లు వృద్ధి కారణంగా ఎల్ఐసీ ప్రీమియంలు 93.8 శాతం పెరిగి రూ. 11,858.5 కోట్ల నుంచి రూ. 22,981.3 కోట్లకు చేరాయి. 260 లిస్టెడ్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఎల్ఐసీ ఆర్జించిన లాభాలు ఒక సంవత్సరంలో రూ. 2.3 లక్షల కోట్లు పెరిగాయి. ఎల్ఐసీ అప్రతిహతమైన పురోగతిలో ప్రజల, పాలసీదారుల, అన్ని తరగతుల ఉద్యోగుల, ఏజెంట్ల పాత్ర నిరుపమానం. 68 ఏళ్ల జీవిత బీమా సంస్థ ప్రస్థానంలో ప్రభుత్వాల పాత్రకన్నా, సంస్థ పై అచంచలమైన విశ్వాసం ఉంచిన పాలసీదారుల, ప్రజల పాత్ర తిరుగులేనిది.

అదాని గ్రూప్ సంస్థలపై అమెరికన్ షార్ట్ సెల్లర్ 'హిండన్ బర్గ్' తీవ్ర విమర్శలతో ఒక నివేదికను 2023 జనవరిలో ప్రచురించినప్పటి నుండి, అదాని సంస్థల్లో ఎల్ఐసీకి భారీగా పెట్టుబడులు ఉన్నాయనీ, మధ్యతరగతి పొదుపు మొత్తాలకు దానివల్ల ముప్పు ఉందన్న కోణంలో చాలామంది వ్యక్తుల నుంచీ, రాజకీయ పార్టీల నుంచీ ఆందోళన వ్యక్తమైంది. ఇందువల్ల ఎల్ఐసీ వ్యాపారంపై ప్రతికూల ప్రభావం పడింది. అదాని గ్రూప్‌లో ఎల్ఐసీ పెట్టుబడులపై, ఎల్ఐసీకి నష్టం వచ్చిందని జరిగిన ప్రచారంపై ఎల్ఐసీ సంస్థ, ఏఐఐఈఏ (అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘం), ఇతర ఉద్యోగ, ఏజంట్ల సంఘాలు బాధ్యతాయుతంగా స్పందించాయి. ఈ ప్రచారం ఊహాత్మకమైనదే తప్ప, నిజమైనది కాదని వీరంతా ఊరూ వాడా నిర్వహించిన ప్రచార కార్యక్రమాల వల్ల ఎల్ఐసీ జైత్రయాత్ర తిరిగి కొనసాగుతోంది.

'ప్రజల సొమ్ము –ప్రజా సంక్షేమం కోసమే' అనే నినాదంతో పని చేస్తూ, 2024 జనవరి 19 నాటికి 68 ఏళ్ళు పూర్తి చేసుకుని దేశీయ బీమా రంగంలో ఎల్ఐసీ అగ్రగామిగా ముందుకు సాగుతోంది. 2023 మార్చి31 నాటికి ఎల్ఐసీ మన దేశ ఆర్థిక వ్యవస్థలో రూ. 43,97,204.59 కోట్ల పెట్టుబడులు పెట్టింది. 1956లో కేవలం రూ. 5 కోట్ల మూలధనంతో ప్రారంభమైన ఎల్ఐసీ, నేడు దాదాపు రూ. 50 లక్షల కోట్ల ఆస్తులను సమకూర్చుకుంది. ప్రపంచంలో 99 శాతం పైబడి క్లైములను పరిష్కరిస్తూ, నేటికీ నెంబర్ 1 స్థానంలో ఎల్ఐసీ ఉంది.

ఐఆర్‌డీఏ నివేదిక 2022–23 ప్రకారం, గత 23 సంవత్సరాల కాలంలో, ఇప్పటిదాకా ఎఫ్‌డీఐ రూపేణా దేశ జీవిత బీమా రంగంలోకి వచ్చిన పెట్టుబడుల విలువ కేవలం 12



వేల కోట్లు మాత్రమే. దీనిలో అధిక భాగం స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడానికి వినియోగించబడింది తప్ప దేశంలో మౌలిక వసతుల కల్పన కోసం ఈ పెట్టుబడి ఏమాత్రం ఉపయోగపడలేదు. బీమారంగంలో ఎఫ్‌డీఐని 74 శాతానికి పెంచడం, విదేశీ యాజమాన్యాన్ని అనుమతించడం వంటి చర్యలు భారతదేశంలోని ప్రజల విలువైన పొదుపుపై విదేశీ శక్తులకు పట్టు పెంచుతాయి తప్ప, దేశీయ ప్రయోజనాలు నెరవేరవు.

గత ఏడాది ఎల్ఐసీ షేర్ విలువ పడిపోయిందని మీడియాలో హడావుడి జరిగినా, నేడు ఎల్ఐసీ షేర్ విలువ పెరుగుతుండడంతో విమర్శకుల నోళ్ళకు తాళం పడింది. ఎల్ఐసీ వ్యాపార ప్రదర్శనకు, స్టాక్ మార్కెట్‌లో ఎల్ఐసీ షేర్ ధరకు ఎలాంటి సంబంధం లేదు. ఎల్ఐసీ నిజ విలువ, స్టాక్ మార్కెట్‌లో లెక్క కడుతున్న మార్కెట్ కాపిటలైజేషన్ కంటే అనేక రెట్లు ఎక్కువ.

ఎల్ఐసీ వ్యక్తి కాదు, అది ఆర్థికంగా ఒక బలీయమైన శక్తి. అది స్టాక్ మార్కెట్‌లో ఒక దీర్ఘ కాలిక ఇన్వెస్టర్. స్టాక్ మార్కెట్ ఎప్పుడు ఇబ్బందుల్లో పడ్డా, ఎల్ఐసీనే ఆదుకుంది. అదెప్పుడూ ఏ స్టాక్ అయినా తక్కువ ధరలో వున్నప్పుడు కొంటుంది. సమయం కోసం ఎంతకాలమైనా వేచి చూసి మంచి విలువకు స్టాక్స్ అమ్ముతుంది. తెలివిగా, బాధ్యతగా ఉంటూ దేశ ఆర్థిక పరిణామాల పట్ల మంచి అవగాహన కలిగిన ఇన్వెస్ట్ మెంట్ విభాగం ఎల్ఐసీ సొంతం. నష్టాల్లో ఉన్న ఐడీబీఐ బ్యాంకులో 51 శాతం వాటాలు కొని, దాన్ని లాభాల బాట పట్టించింది. తాజాగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లో 9.9 శాతం వాటాలు కొని, ఆ బ్యాంక్ షేర్ విలువ పడిపోకుండా కాపాడింది. గత 68 ఏళ్లుగా, లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నా, అవినీతి ఆరోపణల మరకలు లేని సంస్థగా ఎల్ఐసీ కితాబు తెచ్చుకుంది. ఇది అనితర సాధ్యం.


ఎల్ఐసీ ప్రతి ఏడాదీ దాదాపు 4 లక్షల కోట్ల రూపాయల పాలసీ దారుల సొమ్మును సమీకరించి, దాన్ని ఇన్వెస్టబుల్ సర్‌ప్లస్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి అందిస్తుంది. ఈ మొత్తం ఆర్థికంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన కర్ణాటక రాష్ట్ర బడ్జెట్‌కు రెండు రెట్లు ఎక్కువ. బీమా రంగంలో కేవలం ఎల్ఐసీ సంస్థకే 'సావరిన్ గ్యారంటీ', అంటే కేంద్ర ప్రభుత్వ గ్యారంటీ ఉంది. ఏ ఇతర ప్రయివేటు బీమా సంస్థకూ ప్రభుత్వ గ్యారంటీ లేదు.

ప్రభుత్వం చెప్తున్న 'ఆత్మ నిర్భర భారత్' సాకారం కావాలన్నా, ఎఐసీ వ్యాపారం మరింత మేర అభివృద్ధి అవ్వాలన్నా ఆర్థిక పొదుపు ఇబ్బడిముబ్బడిగా పెరగాలి. స్టాక్ మార్కెట్లు, బంగారం వైపు కాకుండా, దేశీయ పొదుపు వైపు ప్రజలు ఆకర్షించబడేలా ప్రభుత్వ చర్యలు ఉండాలి. ప్రజల ఆదాయాలు, నికర పొదుపు పెరగాలి. బీమా రంగం ద్వారా చేసే పొదుపుకు ప్రోత్సాహం ఉండాలి. బీమా ప్రీమియంపై జీఎస్టీ భారాన్ని తొలగించాలి. ఎల్ఐసీ సంస్థకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలి. అలా చేస్తే దేశ ఆర్థిక స్వావలంబనకు బలం చేకూరడమే గాక, కుటుంబాల దీర్ఘకాలిక అవసరాలు నెరవేరుతాయి.

వ్యాసకర్త ఏఐఐఈఏ ఉపాధ్యక్షులు । 94417 97900

సత్సంగమం

పూర్వజన్మ పాపపుణ్యాల మేరకు ఈ జన్మలో ఫలితాలు అనుభవించక తప్పదని హిందువుల విశ్వాసం. ఈ జన్మలో మనం చేసే కార్యాలకు, మనకు లభించే ఫలితాలకూ గత జన్మలోని పాపపుణ్యాలతో సంబంధం ఉంటుందని దీని అర్థం. ఈ జన్మలో మనకు సమకూరే భూమి, ఇల్లు, భార్య, సంతతి, విద్య, బుద్ధి, మంచి వారితో పయనించడం వంటి వన్నీ గత జన్మ పాపపుణ్యాల మీదే ఆధారపడి ఉంటాయని హిందూ ధర్మశాస్త్రాలూ, ఇతిహాస పురాణాలూ



చెబుతున్నాయి. ఈ బోధనలన్నీ ఈ జన్మలో మనుషులు సమాజ నియమాలు దాటి అధర్మ మార్గంలో పయనించకుండా ఉండటానికి ఉపకరిస్తున్నాయి. సత్సంగమం ఎప్పుడూ మనకు మేలే చేస్తుందనీ, సాధువులను దర్శించాలనీ, విజ్ఞులతో సహవాసం చేయాలనీ మన పూర్వులు చెప్పిన మాటలు అనుభవ పూర్వకంగా చెప్పినవే తప్ప ఏదో చెప్పాలని చెప్పినవి కావు. సర్వసంగ పరిత్యాగులైన సాధుజనులు భగవంతుని మాత్రమే ధ్యానిస్తూ ఇహలోక సుఖాలను పట్టించుకోకపోవడానికి కారణం దైవ భక్తి వారికిస్తున్న అమితమైన ఆనందమే. వారి బోధనలు వినడం, వారిలాంటి వారితో తిరగడం వల్ల మనకు మంచే జరుగుతుంది కానీ కీడు సంభవించదు.

మనమెంత చెడ్డవాళ్లమైనా మనకున్న మంచి పరిచయాలూ, సత్సంగమాల వల్ల కొంత కాలానికి మనలోనూ మార్పువస్తుంది. అయితే ఇందుకు ఎంత సమయం పడుతుందనేది చెప్పలేం. మనలో ఉండే మంచిని గ్రహించే అణకువ, సామర్థ్యాలే మనం త్వరగా సన్మార్గంలోకి మారడానికి హేతువులవుతాయి. దేవునియందు భయ, భక్తులు కలిగినవారు సమాజ హితానికీ, ధర్మానికీ వ్యతిరేకంగా పయనించలేరు. కాబట్టి దేవునిపై భక్తికలిగి ఉంటే ఆయనే మనల్ని నడిపిస్తాడు.

– యామిజాల జగదీశ్

గ్రహం అనుగ్రహం

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, **తిథి:** బ.పంచమి రా.2.24 వరకు, తదుపరి షష్ఠి, **నక్షత్రం:** చిత్త ఉ.7.34 వరకు, తదుపరి స్వాతి, **వర్జ్యం:** ప.1.34 నుండి 3.16 వరకు, **దుర్ముహూర్తం:** ఉ.10.15 నుండి 11.04 వరకు, తదుపరి ప.2.54 నుండి 3.42 వరకు, **అమృత ఘడియలు:** రా.11.53 నుండి 1.34 వరకు; **రాహుకాలం:** ప.1.30 నుండి 3.00 వరకు, **యమగండం:** ఉ.6.00 నుండి 7.30 వరకు, **సూర్యోదయం:** 6.24, **సూర్యాస్తమయం:** 6.02.

క్లుప్తంగా...

చంద్రబాబుకు పేదల కన్నీళ్లు తుడిచే అలవాటు లేదు

రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు



శ్రీకాకుళం రూరల్: రాజధాని పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన చంద్రబాబుకు పేదల కష్టాలు, కన్నీళ్లు తుడిచే అలవాటు లేదని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. ప్రతిపక్ష నేతకు కళ్లు, చెవులు రెండూ పనిచేయవన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలంలోని ఇప్పిలి గ్రామంలో బుధవారం మంత్రి మాట్లాడారు. పొరపాటున చంద్రబాబుకు అధికారం కట్టబెడితే అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటారు తప్ప ప్రజల గురించి ఆలోచించరన్నారు. బాబు దృష్టిలో అభివృద్ధి అంటే 25 అంతస్తుల బిల్డింగులు కట్టడమే తప్ప ప్రజల జీవన ప్రమాణాలు, స్థితిగతులను మార్చాలన్న ఆలోచన ఆయనకు ఉండదన్నారు. 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో శ్రీకాకుళం జిల్లాకు ఏ ప్రాజెక్టు తీసుకొచ్చారో చెప్పాలని డిమాండ్ చేసారు. మరో 20 ఏళ్లు జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా కొనసాగితే రాష్ట్రం సస్యశ్యామలంగా మారుతుందన్నారు. సర్కారు బడుల ఆధునికీకరణ, పేదలకు ఇంటికే వెళ్లి వైద్యసేవలు అందించడం, సచివాలయ వ్యవస్థ.. ఇవన్నీ అభివృద్ధి, సంక్షేమం కాదా అని ప్రశ్నించారు.

ఎదురొచ్చిన వారిని సైకిల్‌తో తొక్కేయండి

అరకులో భువనేశ్వరి వ్యాఖ్యలు



సాక్షి, పాడేరు, అరకులోయ టౌన్, జి.మాడుగుల (అల్లూరి సీతారామరాజు జిల్లా): 'రానున్న ఎన్నికల్లో ఎదురొచ్చిన అధికార పార్టీ వారిని సైకిల్‌తో తొక్కుకుంటూ పొండి. ఎంత ఖర్చయినా పర్వాలేదు.. ఓటర్లను ఆటోల్లో తీసుకువెళ్లి ఓట్లు వేయించండి' అంటూ టీడీపీ అధ్యక్షుడు బాబు సతీమణి నారా భువనేశ్వరి వ్యాఖ్యానించారు. చంద్రబాబు జైలుకు వెళ్లిన సమయంలో మృతి చెందిన ముగ్గురు టీడీపీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించేందుకు బుధవారం అరకులోయ, పాడేరు, ఈ కార్యక్రమానికి స్థానిక చింతలవీధి పంచాయతీ నుంచి గిరిజనుల స్పందన తక్కువగా ఉండడంతో పాడేరు, జి.మాడుగుల మండలాల్లోని టీడీపీ నేతలు, కార్యకర్తలను వాహనాల్లో తెచ్చారు. దీంతో ఈ పరామర్శ ఎన్నికల సభలా మారింది. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ గిరిజనులంటే చంద్రబాబుకు ఎంతో ఇష్టమని, అరకు కాఫీని విదేశాల్లో ప్రమోట్ చేసింది చంద్రబాబేనని చెప్పారు. అనంతరం పాడేరులోని మోదకొండమ్మ తల్లిని భువనేశ్వరి దర్శించుకున్నారు.

'పశ్చిమ' జెడ్పీ చైర్‌పర్సన్‌పై దాడికి యత్నం

పెదపాడు/ఏలూరు టౌన్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జెడ్పీ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీపై దాడి చేసేందుకు ఆగంతకులు ప్రయత్నించారు. టీడీపీ జెండాలు కట్టుకుని రెండు కార్లతో జెడ్పీ చైర్‌పర్సన్ కారును వెంబడించడం సంచలనంగా మారింది. వివరాల ప్రకారం పెదపాడు మండలంలోని సత్యవోలులో చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాదరావు దంపతులు మంగళవారం రాత్రి ఒక పరామర్శ కార్యక్రమాన్ని ముగించుకుని తిరిగి వస్తుండగా పెదపాడు పెట్రోల్ బంకు వద్ద టీడీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. ఆ సమయంలో వారిని దాటుకుని జెడ్పీ చైర్‌పర్సన్ దంపతుల కాన్వాయ్ ముందుకు వెళ్లింది. వారు పెదపాడు బల్లరేవు తూము సెంటర్‌కు వెళ్లే సరికి టీడీపీ జెండాలు కట్టుకున్న రెండు కార్లతో చైర్‌పర్సన్ కాన్వాయ్‌ను ఆగంతకులు వెంబడించారు. జెడ్పీ చైర్‌పర్సన్ కాన్వాయ్‌లోని కార్లను ఢీకొట్టేందుకు ప్రయత్నించడంతో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించాడు. ఈ పరిణామంతో ఒక్కసారిగా చైర్‌పర్సన్ దంపతులు, సీసీ, సిబ్బంది భయభ్రాంతులకు గురై తప్పించుకున్నారు. ఈ సంఘటనపై వెంటనే జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి, పెదవేగి సీఐ శ్రీనివాసరావుకు వారు ఫిర్యాదు చేశారు. బుధవారం పెదపాడు ఎస్సై శుభశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పోటీ చేయలేక దాడులు: ఘంటా పద్మశ్రీ

టీడీపీ నేతలు, కార్యకర్తల అరాచకాలు రోజురోజుకూ పెచ్చుమీరుతున్నాయని జెడ్పీ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ ధ్వజమెత్తారు. ఆమె విలేకర్లతో మాట్లాడుతూ ఎన్నికల్లో టీడీపీ పోరాటం చేయలేక ఇలా దాడులకు తెగబడుతోందన్నారు. రాజకీయ కక్షలతో ఇలా దాడులకు తెగబడటం టీడీపీ నేతలకు కొత్త కాదన్నారు. జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు ఈఘటనపై విచారణ చేపట్టి, నిందితులపై చర్యలు చేపట్టాలని కోరారు.

కాంగ్రెస్ పార్టీకి ఏపీలో బలం లేదు: షర్మిల

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కాంగ్రెస్‌కు బలం లేదని.. ఆ విషయం తెలిసే ఆ పార్టీలో చేరానని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల చెప్పారు. విజయవాడలో బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. '2019లో కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్లు 1.18 శాతం మాత్రమే. అయినా విభజన హామీల సాధన కోసమే ఆ పార్టీలో చేరాను. కాంగ్రెస్‌కు బలం లేదని తెలిసి కూడా.. బలమైన నిర్ణయం తీసుకున్నా. మార్చి 1న ప్రత్యేక హోదాపై తిరుపతి వేదికగా డిక్లరేషన్ చేస్తాం. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా అంటే.. బీజేపీ వాళ్లు పదేళ్లు ఇస్తామన్నారు. చంద్రబాబు 15 ఏళ్లు కావాలని అడిగారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత హోదా విషయం పక్కన పెట్టేశారు' అని షర్మిల విమర్శించారు.

టీజే ఫ్లాప్ షో!

తుస్సుమన్న టీడీపీ-జనసేన (టీజే) తొలి బహిరంగ సభ

- 6 లక్షల మంది వస్తారని ఊదరగొట్టిన నేతలు
- కిందా మీదా పడి 40–50 వేల మందికే పరిమితం
- పొత్తుకు తమ మద్దతు లేదని స్పష్టం చేసిన ఇరు పార్టీల కేడర్
- రెండు పార్టీలకు పట్టున్న జిల్లాలో సభ పెట్టినా నిరాశే
- తక్కువ స్థలంలో జనం కిక్కిరిసేలా చేసి పోటెత్తినట్లు చూపాలని వ్యూహం
- ఆ మేరకు కూడా ఆయా పార్టీల శ్రేణులు రాక బెడిసిన స్కెచ్
- ఖాళీగా కనిపించిన సగం గ్యాలరీలు.. బాబు ప్రసంగానికి స్పందన కరువు

ఆరు లక్షల మందన్నారు.. సిద్ధం సభలను మించి జనం కదిలివస్తారని ఊదరగొట్టారు.. ఈ సభకు హాజరయ్యే జనసందోహంతో అధికార పార్టీ దిమ్మ తిరిగిపోతుందని పగటి కలలుగన్నారు.. అందుకే రెండు పార్టీలకు పట్టున్న ప్రాంతంలో ఉమ్మడిగా సభ పెట్టారు.. ఎంత చేసినా జనం రారని తెలుసుకాబట్టే తక్కువ స్థలంలో ఏర్పాట్లు చేశారు.. ఆ స్థలం కిక్కిరిస్తే.. దానినే కొండంతలు చేసి చూపిస్తూ చంకలు గుద్దుకోవాలని స్కెచ్ వేశారు.. తీరా 40-50 వేలు కూడా దాటక పోవడంతో బిక్క మొహం వేయడం బాబు, పవన్‌ల వంతు అయితే.. ఇలాగైతే ఈ ఎన్నికల్లోనూ ఏడిసినట్లే అనుకోవడం ఇతర నేతలు, కార్యకర్తల వంతు అయింది. 'అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి.. బోల్తా కొట్టిందిరో టీ-జే మీటింగ్' అని పాడుకోవాల్సిన తరుణమిది.

సాక్షి ప్రతినిధి, ఏలూరు/ సాక్షి, భీమవరం : జనాదరణ లేక టీడీపీ-జనసేన (టీజే) తొలి బహిరంగ సభ తుస్సుమంది. అంతా.. ఇంతా.. నభూతో.. అన్నట్లు నాలుగైదు రోజులుగా ఊదరగొట్టిన ఎల్లో మీడియా ఇప్పుడు ఈ సభకు వచ్చిన జనం మాటెత్తడం లేదు. టీడీపీ-జనసేన పొత్తుకు జనం మద్దతును ఈ సభతో చాటిచెబుతామంటూ ఇరు పార్టీల అధినేతలు హడావుడి చేశారు. కేడర్ నిరసనల్ని, మనోభావాల్ని లెక్కచేయకుండా చంద్రబాబు, పవన్‌ల వ్యక్తిగత అ'జెండా'తో నిర్వహించిన సభకు రాష్ట్రం నలుమూలల నుంచి ఆరు లక్షల మంది తరలివస్తారంటూ ఎల్లో మీడియాలో మోత మోగించారు. తాడేపల్లిగూడెం సమీపంలో 22 ఎకరాల ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు చేసుకుంటే.. తీరా టీడీపీ-జనసేన పార్టీల కేడర్ నిరాదరణతో కాస్తా ఫ్లాప్ షోగా మిగిలింది. ఈ పొత్తు తమకు అంగీకారం కాదని స్పష్టం చేస్తూ నాయకులు, కింది స్థాయి కేడర్ సభను తుస్సుమనిపించారు. ప్రజలు పొత్తుకు బ్రహ్మరథం పడతారని చంద్రబాబు, పవన్‌లు ఎన్నో ఆశలు పెట్టుకుంటే.. టీడీపీ-జనసేన సంయుక్తంగా నిర్వహించిన తొలి బహిరంగ జెండా సభకు వారి లక్ష్యంలో పది శాతం మంది కూడా రాకపోవడం ఆ పార్టీల భవితవ్యాన్ని ప్రశ్నార్థకంగా మార్చింది. రాష్ట్ర వ్యాప్తంగా తరలి రావాలని ఫోన్లలో సమాచారం అందించినా, ఆ సభకు హాజరైన వారి సంఖ్య చూసి ఆ పార్టీల అగ్ర నేతలు విస్తుపోయారు. కార్యకర్తల కోసం కేటాయించిన గ్యాలరీల్లో సగం పైగా కుర్చీలు ఖాళీగా కనిపించడంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు కంగుతిన్నారు.

టీ-జే పార్టీ నేతల్లో నైరాశ్యం

పొత్తు ముసుగు తొలగిపోయి జనసేన 24 సీట్లకే పరిమితమైన నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై రెండు పార్టీల్లో విభేదాలు భగ్గుమంటున్నాయి. 'సిద్ధం' సభలు ఒకవైపు ప్రకంపనలు సృష్టిస్తుండగా మరోవైపు టీడీపీ – జనసేనలో భగ్గుమన్న విభేదాలతో క్యాడర్ చెల్లాచెదురైంది. ఈ నేపథ్యంలో టీడీపీ-జనసేన నిర్వహిస్తున్న తొలి ఉమ్మడి సభకు తాడేపల్లిగూడెం సమీపంలోని ప్రత్తిపాడు వద్ద జాతీయ రహదారి బైపాస్ పక్కనే ఉన్న 22 ఎకరాల మైదానాన్ని ఎంచుకున్నారు. 175 నియోజకవర్గాల నుంచి వచ్చే రెండు పార్టీల నేతలు సుమారు 500 మంది కూర్చోవడానికి వీలుగా వేదికతోపాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు వేర్వేరుగా హెలికాప్టర్‌లలో రానుండటంతో అక్కడకు సమీపంలో రెండు హెలీప్యాడ్‌లు ఏర్పాటు చేశారు. వేదిక, హెలి ప్యాడ్‌లు, వీవీఐపీల రెస్ట్ రూమ్‌లు, పార్కింగ్‌కు ఏడు ఎకరాలు పోగా మిగిలిన 15 ఎకరాల్లో కార్యకర్తల కోసం 22 గ్యాలరీలు సిద్ధం చేశారు. ఒక్కో గ్యాలరీలో 1,500 కుర్చీల చొప్పున 22 గ్యాలరీల్లో 33 వేల కుర్చీలు వేశారు. మొత్తం కుర్చీలన్నీ నిండిపోయి 15 ఎకరాల ప్రాంగణం కిక్కిరిసిపోతే దాదాపు 60 వేల మంది హాజరైనట్లు లెక్క. అయితే సభ ప్రారంభం నుంచి చివరిదాకా సగం గ్యాలరీలు ఖాళీగానే ఉన్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభమవుతుందని ప్రకటించారు. రెండు గంటలు ఆలస్యంగా 5.30 గంటలకు మొదలైంది. మొత్తం 22 గ్యాలరీలు ఏర్పాటుచేసి ప్రముఖులు, మీడియా, మహిళల కోసం ఆరు గ్యాలరీలు, మిగిలినవి కార్యకర్తలకు కేటాయించారు. పట్టుమని 11 గ్యాలరీలు కూడా నిండలేదు. మిగిలిన గ్యాలరీలన్నీ సగం ఖాళీగానే కనిపించాయి. సాయంత్రం 5 గంటలకు కూడా సగం గ్యాలరీలు నిండలేదు. వాస్తవానికి ఆరు లక్షల మంది జనం వస్తారని టీడీపీ-జనసేన నేతలు చెప్పారు. అయితే అది సాధ్యం కాదని వారికీ తెలుసు. అందుకే తక్కువ స్థలం ఉన్న చోట సభ నిర్వహించి, జనం కిక్కిరిసిపోతే.. దానినే కొండంతలు చేసి చూపాలన్న టీడీపీ, జనసేన అగ్రనేతల పన్నాగం బెడిసికొట్టింది. మొత్తంగా 40–50 వేల మంది కూడా హాజరు కాకపోవడం ఆ పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది.

ప్రసంగాలకు స్పందన నిల్

- సినీ నటుడు బాలకృష్ణ, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో సహా పలువురు టీడీపీ, జనసేన నేతలు ప్రసంగించారు. ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ వ్యక్తిగత విమర్శలు చేసేవారికే ప్రసంగించే అవకాశం ఇచ్చారు. కేడర్ నుంచి మాత్రం వారి ప్రసంగాలకు స్పందన రాలేదు. చంద్రబాబునాయుడు ప్రసంగాన్ని రెండు పార్టీల కేడర్ తేలిగ్గా తీసుకున్నారు. ఆయన ప్రసంగిస్తుండగానే అనేక మంది తిరుగుముఖం పట్టారు. పవన్‌కళ్యాణ్ ప్రసంగించే సమయానికి జనం మరింత పల్చబడ్డారు.
- ఈ సభలో అన్నీ వెరైటీలే. సభా ఏర్పాట్ల నుంచి అన్ని వన్ బై టూ ఫార్ములాలోనే కొనసాగాయి. జనసేన, టీడీపీ కేడర్ కూడా ఏర్పాట్లు చూసి విచిత్రంగా అనిపించి నవ్వుకున్నారు. గ్యాలరీల్లో ప్రతి కుర్చీలో టీడీపీ, జనసేన జెండాలు పెట్టారు. ఏ పార్టీ నాయకుడు మాట్లాడితే ఆ పార్టీ జెండా ఊపుతూ ఈలలు వేసేలా ఏర్పాటు చేశారు. గ్యాలరీలు నిండక, జనాలు రాక, రెండు జెండాలు పట్టుకోవడానికి కేడర్ ఇష్టపడక పోవడంతో అసలు ప్లాన్ వర్కవుట్ కాలేదు.
- ఈ సభకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ ఇద్దరూ చెరో హెలికాప్టర్‌లో చేరుకున్నారు. తర్వాత ఒకే బస్సులో ముప్పావు గంటకు పైగా భేటీ అయ్యారు. అక్కడి నుంచి ఇద్దరూ కలిసి వేదికపైకి వచ్చి మొత్తం కలియదిరిగి కార్యకర్తలకు అభివాదం చేశారు. ఇద్దరూ కరచాలనం చేస్తూ హడావుడి చేశారు. ఆ తర్వాత చంద్రబాబు టీడీపీ జెండాను, పవన్ కళ్యాణ్ జనసేన జెండాను ఊపి, తర్వాత జెండాలు మార్చుకున్నారు. వేదికపై చంద్రబాబుకు కుడివైపున టీడీపీ నేతలు ఒక గ్రూపుగా, పవన్‌కళ్యాణ్‌కు ఎడమ వైపున జనసేన నేతలు మరొక గ్రూపుగా కూర్చున్నారు.
- ఇది ప్రజల పొత్తు, చారిత్రక అవసరమంటూ చంద్రబాబు ముగించగా, 24 సీట్లు ఏమీ తక్కువ కాదు.. నన్ను అభిమానించే వాళ్లెవరూ ప్రశ్నించవద్దంటూ పొత్తుల ప్రస్తావనకు పవన్ ఫుల్‌స్టాప్ పెట్టారు. బూత్ స్థాయిలో బలం లేని మనం ఎక్కువ సీట్లు ఎలా అడగాలంటూ జనసేన కార్యకర్తల్ని పవన్ తీవ్రంగా నిరాశపరిచారు. టీడీపీ నేత నారా లోకేశ్ తొలి ఉమ్మడి సభకు దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది.



సభకు అరకొరగా హాజరైన టీడీపీ-జనసేన కార్యకర్తలు, నాయకులు

సభలంటే అలా పెట్టాలి

టీడీపీ-జనసేన ఉమ్మడి సభకు హాజరైన పలువురు కార్యకర్తలు.. వైఎస్సార్‌సీపీ 'సిద్ధం' సభల గురించి మాట్లాడుకున్నారు. ఆ స్థాయిలో ఈ సభ ఉంటుందనుకున్నామని, ఇలా పేలవంగా జరుగుతుందనుకోలేదని నిట్టూర్చారు. సార్వత్రిక ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ శ్రేణులను సన్నద్ధం చేస్తూ భీమిలిలో గత నెల 27వ తేదీన సిద్ధం తొలి సభను నిర్వహించారు. ఈ సభకు ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల నుంచి నాలుగు లక్షల మందికిపైగా కార్యకర్తలు, అభిమానులు పోటెత్తారు. సిద్ధం రెండో సభను ఈనెల 3న ఏలూరు సమీపంలో దెందులూరు వద్ద 110 ఎకరాల మైదానంలో నిర్వహించారు. ఉమ్మడి గోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన 50 నియోజకవర్గాల నుంచి 6–7 లక్షల మందికిపైగా జనం తరలివచ్చారు. రాప్తాడులో 18న నిర్వహించిన 'సిద్ధం' మూడో సభకు వేదికపోనూ ప్రజల కోసం ఏకంగా 250 ఎకరాల సువిశాల మైదానంలో ఏర్పాట్లు చేశారు. ఈ సభకు రాయలసీమలోని ఉమ్మడి నాలుగు జిల్లాల పరిధిలోని 52 నియోజకవర్గాల నుంచి 10 నుంచి 11 లక్షల మంది హాజరయ్యారు.

అందరికీ సీట్లు ఇవ్వలేం

- నాయకులు ఇగోకు పోకూడదు
- అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా ఉమ్మడి మేనిఫెస్టో
- టీడీపీ-జనసేన ఉమ్మడి బహిరంగ సభలో టీడీపీ అధ్యక్షుడు బాబు
- నా మద్దతుదారులైతే నన్ను ప్రశ్నించకండి : పవన్ కళ్యాణ్
- అన్నీ ఆలోచించే పొత్తు పెట్టుకున్నాం



చంద్రబాబు, పవన్ వచ్చిన సమయంలో ఖాళీగా దర్శనమిస్తున్న సభాప్రాంగణం

సాక్షి, భీమవరం/తాడేపల్లిగూడెం: కోరుకున్న వారందరికీ సీట్లు ఇవ్వలేమని, నాయకులు ఎవరూ ఇగోలకు పోవద్దని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆ పార్టీ నేతలతో పాటు జనసేన నేతలకూ హితబోధ చేశారు. బుధవారం పెంటపాడు మండలం ప్రత్తిపాడు జాతీయ రహదారి బైపాస్ పక్కన జరిగిన టీడీపీ, జనసేన పార్టీల తొలి ఉమ్మడి బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి రెండు పార్టీలు కలిసి నిర్వహించిన ఈ మొదటి సభ రాష్ట్రం దిశను మార్చబోతోందన్నారు. ఇప్పటికి 99 సీట్లు ప్రకటించామని, మిగిలినవి త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. 1.3 కోట్ల మంది ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేయడం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేశామని తెలిపారు. అందువల్ల కోరుకున్న వారందరికీ సీట్లు రావని స్పష్టం చేశారు. ప్రజల్లో ఉండే వాళ్లనే గుర్తించి అభ్యర్థులుగా ప్రకటిస్తున్నామన్నారు. తమ అభ్యర్థులు విద్యావంతులు, పేరున్న వాళ్లని.. జగన్ అభ్యర్థులు రౌడీలు, స్మగ్లర్లని ఆరోపించారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన పాలకుల్ని తరమికొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. తాడేపల్లిగూడెం సభతో తాడేపల్లి ప్యాలెస్ కంపించిపోతోందన్నారు. తాము అధికారం కోసం చేతులు కలపలేదని, రాష్ట్రం కోసం చేతులు కలిపామని తెలిపారు. ఈ ముఖ్యమంత్రి కుప్పానికి నీళ్లు అని చెప్పి ట్యాంకర్లతో నీరు కాల్వలో పోసి గేట్లు తీసుకుపోయారన్నారు. కుప్పంలో తనకు లక్ష మెజార్టీ వస్తుందని జోస్యం చెప్పారు. జనసేన-తెలుగుదేశం పొత్తు సూపర్ హిట్ అయ్యిందన్నారు. అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా చూస్తామని, బీసీ, ఎస్సీ డిక్లరేషన్ ప్రకటనతో పాటు ఎస్టీలు, మహిళలు, ఉద్యోగులు, రైతులకు న్యాయం చేస్తామని తెలిపారు. ఈ మేరకు త్వరలో ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేస్తామని స్పష్టం చేశారు.

నాకు సలహాలివ్వొద్దు

తాను 24 స్థానాలు తీసుకుంటే ఇంతేనా అని కొందరు అంటున్నారని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేనకు సలహాలు, సూచనలు ఇచ్చే వాళ్లు అవసరం లేదని స్పష్టం చేశారు. యుద్ధం చేసే వాళ్లు కావాలని అన్నారు. 2014లో పార్టీని ప్రారంభించినప్పుడు పోటీ చేయకుండా రాష్ట్రం కోసం టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చామని గుర్తు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకే పోరాటం చేస్తున్నానని చెప్పుకొచ్చారు. గతంలో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయి మానసికంగా కుంగిపోయానని, దక్షిణాఫ్రికాలో గాంధీజీని గెంటివేసిన సందర్భాన్ని గుర్తు చేసుకుని స్ఫూర్తి పొందానని తెలిపారు. సంస్థాగతంగా పాతుకుపోయిన తెలుగుదేశం పార్టీతో పోటీ పడలేమని, తన వ్యూహాన్ని ఎవరూ తప్పు పట్టవద్దన్నారు. జగన్‌ను ఆయన వెనుక ఉన్న సమూహం ప్రశ్నించదని, మీరు నన్నెందుకు ప్రశ్నిస్తున్నారంటూ జనసేన నేతలు, కార్యకర్తలు, అభిమానులను ప్రశ్నించారు. తనతో నడిచే వాళ్లే తన వాళ్లని, నిజంగా తన మద్దతు దారులైతే తనను ప్రశ్నించొద్దని ఆదేశించారు. తనకు తెలుగుదేశం పార్టీలా బూత్‌లెవల్ వరకు పనిచేసే బలమైన నెట్‌వర్క్ లేదన్నారు. కోట్ల రూపాయల అక్రమ సంపాదన లేదన్నారు. 24 సీట్లతోనే ప్రభంజనం సృష్టించి తాడేపల్లి ప్యాలెస్‌ను బద్దలు కొడతామని చెప్పారు. యువతకు 10 కిలోల బియ్యం, రూ.5 వేలు ఇవ్వడం కాదని, వారికి 25 ఏళ్ల భవిష్యత్తు ఇస్తామన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే పొత్తులు పెట్టుకున్నానని తెలిపారు. ఇదిలా ఉండగా సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రసంగం అయోమయానికి గురిచేసింది. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఎవరికీ అర్థం కాలేదు. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం ఎంపీ పదవికి రాజీనామా చేసిన కనుమూరి రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ.. టీడీపీ– జనసేన కూటమి నుంచి నర్సాపురం పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేస్తానని తనంతకు తానుగా ప్రకటించుకున్నారు. ఈ సభకు కొత్తపేట నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి బండారు శ్రీనివాసరావు గైర్హాజరయ్యారు.

వినకపోతే వారి ఖర్మ: హరిరామ జోగయ్య

సాక్షి, అమరావతి: ఒకరి మంచి కోసం సలహాలు ఇస్తే వాటిని పట్టించుకోకపోతే అది వారి ఖర్మ అంటూ పార్లమెంటు మాజీ సభ్యుడు హరిరామజోగయ్య అన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. తెలుగుదేశం, జనసేన పార్టీల బాగు కోసం తాను ఇస్తున్న సలహాలు ఆ పార్టీల అధినేతలకు నచ్చుతున్నట్లు లేదన్నారు. అది వారి ఖర్మ.. ఇక తాను చేసేదేమీ లేదని చెప్పారు.

మీ పాలన చూసి ఓట్లేయమని అడగండి!



- చంద్రబాబు, పవన్‌కు పేర్ని నాని సవాల్
- పవన్ అనే రబ్బర్ టైగర్‌తో మేము యుద్ధం చేయాలా?
- బాబును అధికారంలోకి తేవాలనేదే పవన్ తాపత్రయం

సాక్షి, అమరావతి: చంద్రబాబు, పవన్‌కు దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో గెలిస్తే మళ్లీ 2014–19 నాటి పాలన తీసుకొస్తామని, ఆ పాలన చూసి ఓట్లేయాలని ప్రజలకు చెప్పాలని మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య (నాని) సవాల్ చేశారు. బుధవారం ఆయన ఓ టీవీ చానెల్ చర్చలో మాట్లాడుతూ.. తాడేపల్లిగూడెం సభలో సినిమా డైలాగులు చెప్పిన రబ్బరు టైగర్ పవన్‌తో మేం యుద్ధం చేయాలా అని ప్రశ్నించారు. గతంలో మామకు వెన్నుపోటు పొడిచి టీడీపీని చంద్రబాబు లాక్కున్నారని విమర్శించిన పవన్.. ఇప్పుడు చంద్రబాబు నడపలేని సైకిల్ వెనక కూర్చుని తమపై నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చేతనైతే చంద్రబాబు సొంత పార్టీ పెట్టి గెలవాలని ఒకప్పుడు సలహా ఇచ్చిన పవన్.. ఇప్పుడు అదే చంద్రబాబుకు జనసేనను ఎందుకు తాకట్టు పెట్టుకున్నారని ప్రశ్నించారు. పవన్ ఊసరవెల్లికి మించి రోజుకో రూపం మారుస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..

సీఎం జగన్ చరిత్ర బయట పెట్టండి చూద్దాం

14 ఏళ్ల చంద్రబాబు అధికారంలో ఉండి వాళ్ల నాన్న కిస్మిస్‌నాయుడు డబ్బులతో పాలన చేశారా? కేవలం చంద్రబాబును అధికారంలోకి తేవాలనే పవన్ దిగజారిపోతున్నారు. పవన్‌తో సినిమాలు తీసిన ప్రొడ్యూసర్లు, రాజకీయాల్లో నమ్మి వెంట నడిచిన వాళ్లు అడ్రస్ లేకుండా పోయారు. పవన్ ఒక్క చంద్రబాబుకు తప్ప వేరెవ్వరికీ ఉపయోగపడలేదు. 2019లో జగన్ సీఎం కాలేడు, కానివ్వను.. ఇది శాసనం అన్నారు. అది జరిగిందా? ఈరోజు తాడేపల్లిగూడెం సభలోనూ అవే సినిమా డైలాగ్‌లే చెప్పారు. సోనియా, బాబు కుట్రలతో అన్యాయంగా జైలుకు వెళ్లొచ్చిన తర్వాత వైఎస్ జగన్ ప్రజాక్షేత్రంలో ఉవ్వెత్తున ఎగిసి ఒంటి చేత్తో పార్టీని స్థాపించి, అనతికాలంలోనే అధికారంలోకి తెచ్చారు. మరోపక్క పవన్ కూడా పార్టీ పెట్టి, ఆ పార్టీని, కార్యకర్తలను ఎక్కడ ముంచుతున్నారో చూస్తున్నాం. మీ ఇళ్లలో మంచి జరిగితేనే మాకు ఓటు వేయండంటూ సీఎం జగన్ సిద్ధం సభల్లో స్పష్టంగా కోరుతున్నారు. అలాగే 2014 –19 మధ్య వారు చేసిన మంచి పనులేమైనా ఉంటే వాటినే తిరిగి చేస్తామని బాబు, పవన్ చెప్పి ఓట్లు అడగగలరా? సీఎం జగన్ కుటుంబ సభ్యులను ప్రస్తావిస్తూ పవన్ చేసినవి వ్యక్తిగత విమర్శలు కావా? పవన్ తల్లి ఎవరి దగ్గర ఉందో ప్రజలకు తెలియదా? ఇంటిలో ఆడబిడ్డ నచ్చిన వ్యక్తిని ప్రేమిస్తే తుపాకీ చేత పట్టుకొని తిరిగిన పవన్ ప్రజాస్వామ్యవాదా? ధైర్యం ఉంటే మీ దగ్గర ఉందంటున్న సీఎం జగన్ చరిత్ర బయటపెట్టండి చూద్దాం. టీడీపీ హయాంలో రోడ్లు గుంతలమయం అవడం ప్రజలు చూడలేదా? సీఎం జగన్ అధికారంలోకి రాగానే రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు ఇస్తే.. ఉచ్చం, నీచం లేకుండా పవన్ మాట్లాడటం సిగ్గుచేటు. లోకేశ్‌ను దగా కోరుగా తిట్టిన వ్యక్తి ఇప్పుడు సోదరుడంటూ మాట్లాడటం సిగ్గుచేటే.

23మందిని లాక్కుంటే ఏం చేశావు?

గత టీడీపీ-జనసేన ప్రభుత్వంలో చంద్రబాబు 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను లాక్కొంటే నోరెత్తి ప్రశ్నించని పవన్ నీతులు చెప్పడం సిగ్గుచేటు. బాబు ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో 21 మంది కమ్మ సామాజికవర్గం వారే ఉన్నారు. కాపులకు ఎన్ని సీట్లు ఇచ్చారో పవన్ లెక్కేసి చెప్పాలి. కులాన్ని అడ్డుపెట్టుకుని వ్యాపారం చేస్తున్న వ్యక్తిగా పవన్ చరిత్రలో మిగిలిపోతాడు. మా ప్రభుత్వంలో లబ్ధి పొందిన వారే మాకు స్టార్ క్యాంపెయినర్లు. మేము కులాల రాజ్యం తెస్తామనట్లేదు. మా నినాదం రాజన్న రాజ్యం. ఇప్పటికే చేసి చూపించాం.

తోలెక్క'డ పెట్టుకోవాలన్నా!

పవన్ తిక్కపై కార్యకర్తల ఆవేదన

- సోషల్ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు
- పవన్ ఎంపీ సీట్ల లెక్కపై విస్తుపోతున్న జనం

పెందుర్తి/ఏలూరు (టూటౌన్): జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరుపై ఆ పార్టీ కార్యకర్తలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన తిక్కతో విసిగిపోయి సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. టీడీపీ ముష్టి విసిరినట్టు కేవలం 24 సీట్లు విదిల్చడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తలెక్కడ పెట్టుకోవాలంటూ అవమానభారంతో కుమిలిపోతున్నారు. టీడీపీకి ఊడిగం చేయాలా అంటూ మండిపడుతున్నారు. బహిరంగంగా మాట్లాడకపోయినా పవన్ తీరు ప్యాకేజ్ మహిమే అని నిర్ధారణకు వచ్చేసినట్టు వారి పోస్టులు ఉన్నాయి. జనసేన క్యాడర్‌లో నెలకొన్న నైరాశ్యానికి అవి అద్దం పడుతున్నాయి. టికెట్ల ప్రకటన సందర్భంగా ఎంపీ సీట్లలోని అసెంబ్లీ స్థానాలనూ కలిపి పవన్ చెప్పిన వింత లెక్కపైనా విస్మయం వ్యక్తమవుతోంది. పెందుర్తి సీటు టీడీపీకి కేటాయిస్తారని జరుగుతున్న ప్రచారంపైనా జనసేన క్యాడర్ అసంతృప్తిగా ఉంది. ఎట్టిపరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీకి సహకరించబోమని స్పష్టం చేస్తోంది.

ఏలూరులో నిరసన

ఏలూరు అసెంబ్లీ సీటును జనసేన పార్టీకి కేటాయించాలని కోరుతూ ఆ పార్టీ ఏలూరు కార్యాలయంలో బుధవారం కార్యకర్తలు ధర్నాకు దిగారు. పార్టీ నగర అధ్యక్షుడు కె.నరేష్ మాట్లాడుతూ జనసేన తరఫున రెడ్డి అప్పలనాయుడికి టికెట్ ఇవ్వాలని, ఏలూరు సీటుపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. తాడేపల్లిగూడెంలో బుధవారం నిర్వహించిన టీడీపీ, జనసేన ఉమ్మడి బహిరంగ సభను తాము బహిష్కరించినట్టు వివరించారు.



ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో బైఠాయించి నిరసన తెలుపుతున్న పార్టీ శ్రేణులు

జనసైనికులు పెట్టిన కొన్ని పోస్టులివీ..

లాగిపెట్టి కొట్టినట్టయింది

'మాకు 24 ఎమ్మెల్యే స్థానాలు మాత్రమే బాబు ఇచ్చాడు. అయితే మా అధినేత పవన్ అన్నట్లు మూడు ఎంపీ స్థానాల్లో ఉన్న 21 (ఎంపీ స్థానానికి ఏడు చొప్పున) అసెంబ్లీ స్థానాలను కలుపుకుంటే 45 సీట్లలో మా పార్టీ పోటీ చేస్తుందని ఓ టీడీపీ మిత్రుడి దగ్గర అన్నాను. వెంటనే ఆ టీడీపీ కార్యకర్త 'మా పార్టీ 151 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంది. పవన్ చెప్పినట్లు మిగిలిన 22 ఎంపీ స్థానాలతో కలిపితే అవి మరో 154 అసెంబ్లీ స్థానాలు అవుతాయి. అంటే మేం 305 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు' కదా అన్నాడు. దెబ్బకు లాగిపెట్టి కొట్టినట్లయింది.'

– ఫేస్‌బుక్‌లో పెందుర్తికి చెందిన ఓ జనసైనికుడి ఆక్రోశం

ముద్ద దిగట్లేదన్నా

'జనసేన ప్రభుత్వం స్థాపిస్తాం అన్నారు. టీడీపీ సీట్లు ఇవ్వడం కాదు. మేమే తీసుకుంటాం అన్నారు. తీరా 24 సీట్లు ఇస్తే సూపర్ డూపర్ అంటున్నారు. మనం చెప్పే డైలాగులకు.. మనకు పడేసిన సీట్లకు ఏమైనా సంబంధం ఉందా పవనన్నా'. 'అంతన్నవ్ ఇంతన్నవ్.. చివరకు 24తో సరిపెట్టావ్. 'పవనన్నా నువ్వు చేసిన పనికి ముద్ద దిగడం లేదన్నా'

– మరికొందరు కార్యకర్తల ఆక్రందన

రాజారెడ్డి, రాధారెడ్డిలకు 'అకాడమి రత్న' అవార్డు

మరో 92 మందికి అకాడమి పురస్కారాలు

సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ కూచిపూడి కళాకారులు రాజా, రాధారెడ్డి దంపతులకు నాటక రంగంలో ప్రతిష్టాత్మకమైన 'అకాడమి రత్న' పురస్కారం ప్రకటించారు. కేంద్ర సాంస్కృతిక శాఖ సంగీత నాటక అకాడమి బుధవారం ఈ అవార్డులను ప్రకటించింది. రాజా, రాధారెడ్డితో పాటు వినాయక్ ఖేడేకర్, ఆర్.విశ్వేశ్వరన్, సునయన హజారిలాల్, దులాల్ రాయ్, డీపీ సిన్హాలకు అకాడమి రత్న అవార్డులు వరించాయి. 2022, 2023 సంవత్సరాలకు మరో 92 మందికి 'అకాడమి పురస్కార్', 80 మంది యువ కళాకారులకు 'ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్'లను ప్రకటించారు. అకాడమి రత్న అవార్డు గ్రహీతలకు రూ.3 లక్షలతో పాటు తామ్రపత్రం, అంగవస్త్రాన్ని అందజేస్తారు. రాష్ట్రపతితో ఈ అవార్డులను ప్రత్యేక వేడుకల్లో బహూకరించనున్నట్టు కేంద్ర సాంస్కృతిక శాఖ వెల్లడించింది.

కోవిడ్‌కు ముందున్న చార్జీల పునరుద్ధరణ

- లాక్‌డౌన్ ముగిసిన ఇన్నేళ్లకు ప్యాసింజర్ రైళ్లకు మోక్షం
- కనీస చార్జి రూ.30 నుంచి రూ.10కి తగ్గింపు

సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల జేబులు కొల్లగొట్టి కోవిడ్ నష్టాలను భర్తీ చేసుకునే యత్నంలో ప్యాసింజర్ రైలు సర్వీసులు పక్కకు పెట్టిన రైల్వే శాఖ ఎట్టకేలకు తీరు మార్చుకుంది. తిరిగి ప్యాసింజర్ రైలు చార్జీలను అందుబాటులోకి తెచ్చింది. ఇంతకాలం ఎక్స్‌ప్రెస్ చార్జీలతో తిరిగిన ఈ రైళ్లు ఇక ఆర్డినరీ సెకండ్ క్లాస్ చార్జీలతో దిగిరానున్నాయి. ప్రస్తుతం ఈ రైళ్లలో రూ.30గా ఉన్న కనీస చార్జి రూ.10కి తగ్గింది. కోవిడ్‌కు ముందు ఇదే చార్జి అమల్లో ఉండేది. ఇటీవల జరిగిన రైల్వే బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం ఆధారంగా దాన్ని అమలులోకి తెచ్చారు. ఈమేరకు రైల్వే బోర్డు నుంచి దక్షిణ మధ్య రైల్వేకి బుధవారం లిఖిత పూర్వక ఆదేశాలు అందాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కోవిడ్ కంటే ముందు 220 ప్యాసింజర్ రైళ్లు నడిచేవి. వీటిలో డెము/మెము సర్వీసులు కూడా ఉన్నాయి. కోవిడ్ తర్వాత దశలవారీగా వాటిలో 180 రైళ్లను మాత్రమే ప్రారంభించారు. వాటి నంబర్లను మార్చి ఎక్స్‌ప్రెస్ చార్జీలతో తిప్పుతూ వస్తున్నారు.



మాతృత్వానికి దూరం.. దూరం!

దక్షిణ కొరియాలో వింత పరిస్థితి

- నానాటికీ తగ్గుతున్న జననాల రేటు
- పిల్లల్ని కనేందుకు స్త్రీల విముఖత
- కెరీర్, లింగవివక్షే ప్రధాన కారణాలు

ఆమె పేరు యెజిన్. టీవీ యాంకర్. ఓ సాయం వేళ స్నేహితురాళ్లతో సరదాగా గడుపుతుండగా మొబైల్‌లో ఓ పాపులర్ మీమ్ ప్రత్యక్షమైంది. 'మాలా మీరూ అంతరించిపోకముందే జాగ్రత్త పడండి' అని ఓ కార్టూన్ డైనోసార్ హితబోధ చేయడం దాని సారాంశం. దాంతో వారందరి మొహాల్లోనూ విషాద వీచికలు. 30 ఏళ్లు దాటుతున్నా వారెవరికీ ఇంకా పిల్లల్లేరు మరి! వారే కాదు, దక్షిణ కొరియాలో చాలామంది మహిళలు పిల్లల్ని కనడం లేదు. మాతృత్వానికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంటున్నారు. అక్కడి సమాజంలోని సంక్లిష్టతే ఇందుకు ప్రధాన కారణం...! మహిళల అక్షరాస్యతలో దక్షిణ కొరియా చాలా ముందుంది. దాంతో ఆడవాళ్లలో అత్యధికులు ఉద్యోగులే. ఇంటిపట్టున ఉండేవారు చాలా తక్కువ. అయితే అక్కడ ఏ రంగంలోనైనా పని ఒత్తిళ్లు విపరీతంగా ఉంటాయి. సుదీర్ఘ పనిగంటలు. పైగా తరచూ ఓవర్ టైమ్ చేయడం తప్పనిసరి. నిరాకరిస్తే ఆ ప్రభావం ప్రమోషన్లతో పాటు చాలారకాలుగా పడుతుంది. దాంతో విపరీతంగా అలసిపోయి ఇంటికొచ్చే భర్తలు పిల్లల బాధ్యతలను అస్సలు పంచుకోరు. పైగా వేతనాలతో పాటు చాలా అంశాల్లో మితిమీరిన లింగ వివక్ష. దీనికి తోడు గర్భం దాల్చే ఉద్యోగినులను రాజీనామా చేసేలా కంపెనీలు ఒత్తిడి చేయడం సర్వసాధారణం. దాంతో పిల్లల్ని కనే క్రమంలో కెరీర్ ఒకసారి వెనకబడితే తిరిగి కోలుకోవడం చాలా కష్టం. అదీగాక దక్షిణ కొరియాలో జీవన వ్యయం చాలా ఎక్కువ. ఒక్కరి సంపాదనతో ఇల్లు గడవడం కష్టం. ఇన్ని ప్రతికూలతల మధ్య పిల్లల్ని కని, సజావుగా పెంచేందుకు కావాల్సిన సమయం, ఓపిక, కుటుంబ మద్దతు మహిళలకు ఏ మాత్రమూ ఉండటం లేదు. పిల్లలు, కెరీర్‌లో ఏదో ఒక్కదాన్నే ఎంచుకోక తప్పని అనివార్య పరిస్థితి. అత్యధికులు రెండో ఆప్షన్‌కే ఓటేస్తున్నారు. అలా మొత్తంగా మాతృత్వానికే దూరమవుతున్నారు!

అట్టడుగుకు జననాల రేటు

ప్రపంచవ్యాప్తంగా సంపన్న దేశాలన్నింట్లోనూ చాలాకాలంగా జనాభా క్రమంగా తగ్గుతూ వస్తోంది. కానీ దక్షిణ కొరియాలో ఈ ధోరణి మరీ ప్రమాదకరంగా ఉంది. నిజానికి అతి తక్కువ జననాల రేటు విషయంలో 20 ఏళ్లుగా ఆ దేశానిదే ప్రపంచ రికార్డు! పైగా అది ఏటికేడు మరింతగా తగ్గుతూ వస్తోంది. తాజాగా బుధవారం విడుదలైన గణాంకాలైతే ప్రమాద ఘంటికలే మోగిస్తున్నాయి. 2023లో అక్కడ జననాల రేటు (ఒక మహిళ జీవిత కాలంలో కనే పిల్లల సంఖ్య) 8 శాతం తగ్గి కేవలం 0.73గా నమోదైంది. ఇదిలాగే కొనసాగితే 2100 నాటికి దేశ జనాభా సగానికి సగం తగ్గిపోనుంది. దాంతో ఈ పరిణామాన్ని జాతీయ ఎమర్జెన్సీగా ప్రభుత్వం ప్రకటించింది!

ఫలించని ప్రోత్సాహకాలు...

పిల్లల్ని కనేలా జనాలను ప్రోత్సహించేందుకు దక్షిణ కొరియాలో ప్రభుత్వాలు చేయని ప్రయత్నాల్లేవు. నగదు ప్రోత్సాహకం, ఇంటి కొనుగోలుపై సబ్సిడీ, పిల్లలను చూసుకునేందుకు ఉచితంగా ఆయా సదుపాయం వంటివెన్ని ప్రకటించినా లాభముండటం లేదు. మహిళలు ఎదుర్కొంటున్న అసలు సమస్యలను పరిష్కరించనంత కాలం ఇటువంటి పథకాలు ఎన్ని తెచ్చినా ఒరిగేదేమీ ఉండబోదని సామాజికవేత్తలు అంటున్నారు.

– సాక్షి, నేషనల్ డెస్క్

ప్రభుత్వ ప్రకటనల్లో చైనా జెండానా?

మన దేశాన్ని, మన అంతరిక్ష పరిశోధకులను డీఎంకే ప్రభుత్వం అవమానించింది

- మన జాతీయ జెండాను ముద్రించడానికి వారికి మనసు రాలేదు
- ఇండియా ఘనతలను ప్రపంచానికి చాటడం డీఎంకేకు ఇష్టం లేదు
- కేంద్ర ప్రభుత్వ పథకాలపై సొంత ముద్రలు వేసుకుంటోంది
- తమిళనాడులో డీఎంకే సర్కారుపై ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం

సాక్షి, చెన్నై: మన దేశాన్ని, దేశభక్తులైన మన అంతరిక్ష పరిశోధకులను తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం ఘోరంగా అవమానించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. తమిళనాడులోని కులశేఖరపట్నంలో 'ఇస్రో' రాకెట్ లాంచ్‌ప్యాడ్ నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా పత్రికల్లో డీఎంకే ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రకటనలో రాకెట్‌పై చైనా జాతీయ జెండాను ముద్రించడాన్ని ఆయన తప్పుపట్టారు. డీఎంకే ప్రభుత్వం ప్రజల కోసం చేసిందేమీ లేదని, కేంద్ర ప్రభుత్వ పథకాలపై సొంత ముద్రలు వేసుకుంటోందని ఆరోపించారు. పనులేవీ చేయకున్నా తప్పుడు దారుల్లో క్రెడిట్ కొట్టేయాలని చూస్తోందని విమర్శించారు. డీఎంకే నేతలు హద్దులు దాటారని, ఇస్రో లాంచ్‌ప్యాడ్‌ను తమిళనాడుకు తామే తీసుకొచ్చామని గొప్పలు చెప్పుకోవడానికి ఆరాటపడుతున్నారని విమర్శించారు. భారత జాతీయ జెండాను ముద్రించడానికి వారికి మనసొప్పలేదని ఆక్షేపించారు. ప్రజల సొమ్ముతో ఇచ్చిన ప్రకటనల్లో చైనా జెండా ముద్రించడం ఏమిటని మండిపడ్డారు.

పదేళ్ల ట్రాక్ రికార్డు.. వచ్చే ఐదేళ్ల విజన్



అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసే విషయంలో డీఎంకే సర్కారు కేంద్ర ప్రభుత్వానికి సహకరించడం లేదని మోదీ విమర్శించారు. అయోధ్య రామమందిర అంశంపై పార్లమెంట్‌లో చర్చ జరిగినప్పుడు డీఎంకే సభ్యులు వాకౌట్ చేశారని అన్నారు. ప్రజల విశ్వాసాలంటే ఆ పార్టీ ద్వేషమని మరోసారి రుజువైనట్లు చెప్పారు. తమిళనాడు అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. తమిళనాడుకు చెందిన ఎల్.మురుగన్‌ను కేంద్ర మంత్రిగా నియమించామని, హిందీ రాష్ట్రమైన మధ్యప్రదేశ్ నుంచి ఆయనను రాజ్యసభకు పంపించామని గుర్తుచేశారు. కాంగ్రెస్, డీఎంకే పార్టీలకు ప్రజల కంటే వారసత్వ రాజకీయాలే ముఖ్యమని విమర్శించారు. ఆ పార్టీల నేతలు సొంత పిల్లల అభివృద్ధి గురించి ఆరాటపడతుంటే తాము మాత్రం ప్రజలందరి పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని స్పష్టం చేశారు. 'వికసిత్ భారత్' నిర్మాణమే తమ ధ్యేయమని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. పరిపాలనలో తనకు పదేళ్ల ట్రాక్ రికార్డు ఉందని, రాబోయే ఐదేళ్లకు అవసరమైన విజన్ ఉందని వ్యాఖ్యానించారు.


వివాదానికి దారి తీసిన డీఎంకే ప్రభుత్వ ప్రకటన

దేశ ప్రగతిని, అంతరిక్ష రంగంలో ఇండియా సాధించిన విజయాలను ప్రశంసించడానికి డీఎంకే సిద్ధంగా లేదని అన్నారు. ఇండియా ఘనతలను ప్రశంసించడం, ప్రపంచానికి చాటడం డీఎంకేకు ఎంతమాత్రం ఇష్టం లేదని ధ్వజమెత్తారు. డీఎంకేను తమిళనాడు ప్రజలు కచ్చితంగా శిక్షిస్తారన్నారు. ప్రధాని మోదీ బుధవారం తమిళనాడులో పర్యటించారు. తూత్తుకుడిలో రూ.17,300 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. మరికొన్నింటిని జాతికి అంకితం చేశారు. కులశేఖరపట్నంలో రూ.986 కోట్ల ఇస్రో లాంచ్ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన చేశారు. అనంతరం తిరునల్వేలిలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ కొత్త ప్రాజెక్టులు 'అభివృద్ధి చెందిన భారత్' రోడ్‌మ్యాప్‌లో ఒక ముఖ్య భాగమని అన్నారు. అభివృద్ధిలో తమిళనాడు నూతన అధ్యాయాలను లిఖిస్తోందని చెప్పారు. కేంద్రం చేపట్టిన చర్యలతో రాష్ట్రంలో ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు.

దేశంలోనే తొలి గ్రీన్ హైడ్రోజన్ వాటర్ క్రాఫ్ట్

దేశంలోనే తొలి గ్రీన్ హైడ్రో జన్ ఇంధన సెల్ దేశీ య వాటర్ క్రాఫ్ట్‌ను తూత్తుకుడి వేదికగా ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. వీఓ చిదంబరనార్ ఓడరేవు ఔటర్ పోర్ట్ కార్గో టెర్మినల్‌కు శంకుస్థాపన చేశారు. 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 75 లైట్‌హౌస్‌లను వర్చువల్‌గా ప్రారంభించారు. తమిళనాడు ప్రజలు చూపుతున్న ప్రేమ, ఆప్యాయతలు తనను ఆకట్టుకున్నాయని, ఈ రాష్ట్రానికి సేవకుడిగా వచ్చానని, ఈ సేవ కొనసాగుతుందని 'ఎక్స్'లో మోదీ పోస్టు చేశారు.



నేడు అఖిలేశ్‌ను ప్రశ్నించనున్న సీబీఐ

న్యూఢిల్లీ/లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అక్రమ గనుల కేటాయింపుల కేసుల్లో విచారణ నిమిత్తం గురువారం తమ ఆఫీస్‌కు రావాలని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ఆదేశించింది. ఈ మేరకు బుధవారం ఆయనకు సమన్లు జారీచేసింది. సాక్షిగా హాజరైతే వాంగ్మూలం నమోదుచేసుకుంటామని ఆ సమన్లతో పేర్కొంది. ఈ–టెండర్ ప్రక్రియను పూర్తిగా ఉల్లంఘించారని, ప్రభుత్వ అధికారులు ఈ మైనింగ్ లీజుల కేటాయింపుల్లో పాలుపంచుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో సీబీఐ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తునకు అలహాబాద్ హైకోర్టు గతంలో ఆదేశించింది. అఖిలేశ్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్న 2012–16కాలంలోనే జాతీయ హరిత ట్రిబ్యునల్ నిషేధించినా ఈ అక్రమ మైనింగ్‌కు తెరలేపారని సీబీఐ పేర్కొంది. 2019లో నమోదైన కేసులో భాగంగా అఖిలేశ్‌కు సమన్లు పంపామని, ఆయన ఈ కేసులో నిందితుడు కాదని, సాక్షి మాత్రమేనని సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. సీబీఐ సమన్లపై అఖిలేశ్ స్పందించారు. ''ఎన్నికలొచ్చినప్పుడల్లా నాకు నోటీసులొస్తాయి. 2019 లోక్‌సభ ఎన్నికల వేళా ఇలాగే జరిగింది. బీజేపీ ఎక్కువగా లక్ష్యంగా చేసుకున్నది మా పార్టీనే. గత పదేళ్లలో కేంద్రంలో అధికారంలో ఉంటూ ఎంతో అభివృద్ధిచేశామని చెబుతుంటారు. అలాంటపుడు సమాజ్‌వాదీ పార్టీ అంటే బీజేపీకి ఎందుకంత కంగారు?. యూపీలో ఎక్స్‌ప్రెస్‌వేపై హెర్క్యులెస్ రకం విమానంలో మోదీ దిగారు. కానీ ఆ ఎక్స్‌ప్రెస్‌వేలను కట్టింది ఎస్పీ సర్కార్. అలాంటి జాతీయ రహదారులను మీరు వేరే రాష్ట్రాల్లో ఎందుకు కట్టలేకపోయారు?'' అంటూ బీజేపీపై అఖిలేశ్ నిప్పులు చెరిగారు.

ఏమిటీ కేసులు?

హమీర్‌పూర్ జిల్లా గనుల్లో తక్కువ విలువైన ఖనిజాలను లీజుకిచ్చి లీజు హక్కుదారుల నుంచి ప్రభుత్వ అధికారులు ముడుపులు తీసుకున్నారని సీబీఐ ఏడు కేసులు నమోదుచేసింది. 2012–17లో అఖిలేశ్ సీఎంగా ఉంటూనే 2012–13లో గనుల శాఖ మంత్రిగా కొనసాగారు. అప్పుడే 2013 ఫిబ్రవరి 17న ఒకేరోజు 13 ప్రాజెక్టులకు సీఎం ఈ–టెండర్లను పక్కనబెట్టి పచ్చజెండా ఊపారని సీబీఐ ఆరోపిస్తోంది. ఈ కేసుల్లో నాటి హమీర్‌పూర్ జిల్లా మేజిస్ట్రేట్, ఐఏఎస్ అధికారిణి బి.చంద్రకళ, సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్సీ రమేశ్‌కుమార్ సహా 11 మందిపై సీబీఐ కేసులు వేసింది.

పాకిస్తాన్ అనుకూల నినాదాలపై రగడ

కర్ణాటక అసెంబ్లీలో బీజేపీ ఆందోళన

బెంగళూరు: కర్ణాటకలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సయ్యద్ నసీర్ హుస్సేన్ గెలుపొందిన తర్వాత ఆయన అనుచరులు పాకిస్తాన్‌కు అనుకూలంగా నినాదాలు చేయడం పట్ల రాష్ట్ర అసెంబ్లీ బుధవారం అట్టుడికిపోయింది. విపక్ష బీజేపీ సభ్యుల ఆందోళనలతో సభను పలుమార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన వారిని అరెస్టు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ సభ్యులు మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వెల్‌లోకి దూసుకొచ్చి బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. దీంతో అధికార కాంగ్రెస్ సభ్యులు ఎదురుదాడికి దిగారు. అరుపులు కేకలతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. పాకిస్తాన్ అనుకూల నినాదాల వ్యవహారంపై హోంమంత్రి జి.పరమేశ్వర అసెంబ్లీలో మాట్లాడారు. దర్యాప్తు కొనసాగుతోందని, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదిక కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారని తెలిపారు. పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తున్న వీడియో అసలైందో కాదో తేలుతుందని అన్నారు. ఇది నిజంగా జరిగినట్లు బయటపడితే దోషులను గుర్తించి, చట్టప్రకారం కఠినంగా శిక్షిస్తామని ప్రకటించారు. మంగళవారం రాజ్యసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. సయ్యద్ నసీర్ హుస్సేన్ గెలిచిన తర్వాత ఆయన అనుచరులు పాకిస్తాన్‌కు మద్దతుగా నినాదాలు చేశారంటూ ఓ వీడియో బయటకు వచ్చింది. దాన్ని చానళ్లు ప్రసారం చేశాయి.


నావల్నీ అంత్యక్రియలకు చర్చిలు నిరాకరించిన వేళ..

మాస్కో: ఇటీవల అనుమానాస్పదంగా జైలులో మరణించిన రష్యా విపక్ష నేత అలెక్సీ నావల్నీ అంత్యక్రియల నిర్వహణకు చర్చిలేవీ స్వచ్ఛందంగా ముందుకు రావడ లేదు. అధ్యక్షుడు పుతిన్ ఆగ్రహిస్తారన్న భయమే ఇందుకు కారణమని నావల్నీ సంస్థ అధికార ప్రతినిధి ఆరోపించారు. ''నావల్నీ పేరు చెప్పగానే ఇప్పటికే బుకింగ్ అయిపోయాయంటూ చాలా చర్చిల నిర్వాహకులు తప్పించుకున్నారు. ఎట్టకేలకు మాస్కో శివార్లలోని మేరీనో పట్టణంలో ఉన్న మదర్ ఆఫ్ గాడ్ క్వెంచ్ మై సారోస్ చర్చి నావల్నీ అంత్యక్రియల నిర్వహణకు ముందుకొచ్చింది'' అని ఆమె 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. 'వాస్తవానికి గురువారమే అంత్యక్రియలు పూర్తిచేద్దామనుకున్నాం. కానీ పార్లమెంట్‌ను ఉద్దేశిస్తూ పుతిన్ ప్రసంగం ఉండటంతో ఆ రోజు అంత్యక్రియలకు చర్చిలేవీ ముందుకు రాలేదు. అందుకే శుక్రవారం మధ్యాహ్నం ఖననం చేయనున్నాం' అని చెప్పారు.

టార్గెట్ హిమాచల్‌ప్రదేశ్?

- ప్రభుత్వాన్ని కూల్చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం
- బీజేపీ వైపు మొగుతున్న పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
- రంగంలోకి దిగిన కాంగ్రెస్ పరిశీలకులు
- ప్రభుత్వాన్ని కాపాడుకుంటామని కాంగ్రెస్ స్పష్టీకరణ
- ప్రజా పనుల శాఖ మంత్రి విక్రమాదిత్య సింగ్ రాజీనామా

సిమ్లా/న్యూఢిల్లీ: హిమాచల్‌ప్రదేశ్ రాజకీయ పరిణామాలు రసకందాయంలో పడ్డాయి. రాజ్యసభ ఎన్నికల్లో అనూహ్య ఓటమితో కాంగ్రెస్ ప్రభుత్వ మనుగడపై సందేహాలు మొదలయ్యాయి. ప్రభుత్వంపై శాసనసభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి ప్రతిపక్ష బీజేపీ సిద్ధమవుతున్నట్లు ప్రచారం మొదలైంది. లోక్‌సభ ఎన్నికల ముందు చోటుచేసుకున్న ఈ పరిణామాలు కాంగ్రెస్‌ను ఆందోళనకు గురి చేస్తున్నాయి. నష్ట నివారణ కోసం ఆ పార్టీ అధిష్టానం రంగంలోకి దిగింది. ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవని సంకేతాలిచ్చింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముగ్గురు సీనియర్ నేతలు భూపేష్ బఘేల్, భూపీందర్ సింగ్ హుడా, డీకే శివకుమార్‌ను పార్టీ పరిశీలకులుగా హిమాచల్‌ప్రదేశ్‌కు పంపించారు. హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 68 స్థానాలుండగా, కాంగ్రెస్‌కు 40 మంది, బీజేపీకి 25 మంది, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖూ పట్ల అసంతృప్తితో ఉన్న పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోపాటు ముగ్గురు స్వతంత్ర సభ్యులు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. హిమాచల్‌ప్రదేశ్‌లోని ఒక రాజ్యసభ స్థానానికి మంగళవారం జరిగిన ఎన్నికలో బీజేపీ అభ్యర్థి విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌కు తగిన బలం ఉన్నప్పటికీ క్రాస్ ఓటింగ్ జరగడంతో ఆ పార్టీ అభ్యర్థి అభిషేక్ మనూ సింఘ్వీ ఓడిపోయారు. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి ఓటువేశారు. ఈ 9 మంది ఎమ్మెల్యేలు బుధవారం అసెంబ్లీకి వచ్చారు. 'జైశ్రీరామ్, బస్ గయా కామ్' అని నినదిస్తూ బీజేపీ సభ్యులు వారికి స్వాగతం పలికారు. ఇదిలా ఉండగా, హిమాచల్‌ప్రదేశ్ ప్రజా పనుల శాఖ మంత్రి విక్రమాదిత్య సింగ్ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని ముఖ్యమంత్రికి, గవర్నర్‌కు సమర్పించానని చెప్పారు. ప్రభుత్వంలో తనకు, తన కుటుంబానికి అవమానాలు ఎదురయ్యాయని పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నానని తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో అసలు ఏం జరుగుతోందో అధిష్టానం తెలుసుకోవాలని కోరారు. తన అనుచరులతో మాట్లాడి భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించుకుంటానని వెల్లడించారు.


సీఎం సుఖు

బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు

హిమాచల్‌ప్రదేశ్ శాసనసభలో బుధవారం అనూహ్య పరిణామం చేసుకుంది. 15 మంది ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ కులదీప్ సింగ్ పఠానియా సస్పెన్షన్ వేటు వేశారు. వీరిలో ప్రతిపక్ష నేత జైరామ్ ఠాకూర్ కూడా ఉన్నారు. బీజేపీ సభ్యులు సభలో స్పీకర్‌ను అగౌరవపరుస్తున్నారని, ఇతరులతో అనుచితంగా ప్రవర్తిస్తున్నారని, సభ సజావుగా సాగాలంటే వారిని సస్పెండ్ చేయాలని కోరుతూ మంత్రి హర్షవర్ధన్ చౌహాన్ ప్రవేశపెట్టిన తీర్మానం అసెంబ్లీలో ఆమోదం పొందింది. బడ్జెట్‌ను ఆమోదింపజేసుకోవడానికే తమను సస్పెండ్ చేశారని జైరామ్ ఠాకూర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలో పడిందని, ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖూ రాజీనామా చేయాలని జైరామ్ ఠాకూర్ అన్నారు. బీజేపీ సభ్యుల సస్పెన్షన్ అనంతరం అసెంబ్లీలో బడ్జెట్ ఆమోదం పొందింది.

ప్రజా తీర్పును కాపాడుకుంటాం

హిమాచల్‌ప్రదేశ్‌లో ప్రజా తీర్పును కాలరాచే ప్రయత్నాలను సహించబోమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ చెప్పారు. రాష్ట్రంలోని పార్టీ ఎమ్మెల్యేలందరితో మాట్లాడి, త్వరలో సమగ్ర నివేదిక సమర్పించాలని కాంగ్రెస్ పరిశీలకులను ఖర్గే ఆదేశించారని తెలిపారు. వ్యక్తుల కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని, అదే సమయంలో ప్రజలు ఇచ్చిన తీర్పును కాపాడుకోవడం ముఖ్యమని తేల్చిచెప్పారు. హిమాచల్‌లో అధికారంలోకి రావడానికి బీజేపీ తప్పుడు మార్గాలు వెతుకుతోందని ఆరోపించారు.

అరేబియన్ సముద్ర జలాల్లో 3,300 కేజీల డ్రగ్స్ స్వాధీనం

పోలీసుల అదుపులో ఐదుగురు

సాక్షి, విశాఖపట్నం: అరేబియా సముద్ర జలాల్లో భారీ మొత్తంలో మత్తుపదార్థాలను భారత నౌకాదళం స్వాధీనం చేసుకుంది. సముద్రజలాలపై ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారి. ఇరాన్‌లోని ఛబహర్ నౌకాశ్రయం నుంచి బయల్దేరి మంగళవారం ఉదయం అరేబియా సముద్రంలో అంతర్జాతీయ సముద్రజలాల సరిహద్దు(ఐఎంబీఎల్)కు 60 నాటికల్ మైళ్ల దూరంలో భారత్ వైపు వస్తున్న ఒక అనుమానిత చేపల పడవను భారత నావికాదళ నిఘా విమానం కనిపెట్టి వెంటనే ప్రధాన కార్యాలయానికి సమాచారం చేరవేసింది. అక్కడి నుంచి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ)కి సమాచారం అందింది. వెంటనే నేవీ, ఎన్‌సీబీ, గుజరాత్ పోలీసులు సంయుక్తంగా రంగంలోకి దిగారు. పీ8ఐ నేవీ విమానం, యుద్ధనౌక, హెలికాప్టర్లు ఆ పడవను చుట్టుముట్టి తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. నౌకను ఎన్‌సీబీ అధికారులు తనిఖీచేయగా దాదాపు 3,300 కేజీల మాదకద్రవ్యాలున్న ప్యాకెట్లు బయటపడ్డాయి. ఈ ప్యాకెట్లలో 3,110 కేజీల ఛరస్/హషిష్, 158.3 కేజీల స్ఫటిక రూప మెథామ్‌ఫెటమైన్, 24.6 కేజీల హెరాయిన్ ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో వీటి మొత్తం విలువ గరిష్టంగా రూ.2,000 ఉండొచ్చని ఢిల్లీలో ఎన్‌సీబీఐ డైరెక్టర్ జనరల్ ఎస్ఎన్ ప్రధాన్ అంచనావేశారు. ఆ ప్యాకెట్ల మీద 'రాస్ అవద్ గూడ్స్ కంపెనీ, పాకిస్తాన్ తయారీ' అని రాసి ఉంది. మత్తుపదార్థాల ప్యాకెట్లతోపాటు పడవలో ఉన్న ఐదుగురు విదేశీయులను అరెస్ట్‌చేశారు. వీరి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లేవు. వీరిని పాక్ లేదా ఇరాన్ దేశస్తులుగా భావిస్తున్నారు. వీరి నుంచి ఒక శాటిలైట్ ఫోన్, నాలుగు స్మార్ట్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 'భారత నావికాదళం, ఎన్‌సీబీ, గుజరాత్ పోలీసులు సాధించిన ఈ విజయం మత్తుపదార్థాల రహిత భారత్ కోసం కేంద్రం చేస్తున్న కృషికి నిదర్శనం'' అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. సముద్ర జలాల్లో ఇన్ని కేజీల డ్రగ్స్ పట్టివేత ఇదే తొలిసారి. అంతకు ముందు 2023 మేలో కేరళ తీరంలో 2,500 కేజీల మత్తుపదార్థాలను ఎన్‌సీబీ, నేవీ పట్టుకున్నాయి.

అమెరికాలో కార్చిచ్చు

టెక్సాస్ రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో అడవి దహనం

కనాడియన్: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో అడవికి నిప్పంటుకుని లక్షల ఎకరాల్లో పచ్చదనం మటుమాయమైంది. చెట్లు కాలిబూడిదయ్యాయి. సమీప ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం హుటాహుటిన సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. ఇప్పటికే 2,00,000 ఎకరాల విస్తీర్ణంలో అటవీప్రాంతాన్ని కాల్చేసిన కార్చిచ్చు మరింత పెద్దదవుతూ అక్కడి ప్రజలు, ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా పరిణమించింది. దీంతో టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబోట్ దాదాపు 60 గ్రామాల్లో విపత్తుగా ప్రకటించి సహాయక చర్యలను ముమ్మరంచేశారు. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను ఆర్పేందుకు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు.

అణ్వాయుధాల కేంద్రం బంద్

ఈ ప్రాంతంలో సంభవించే అతి పెద్ద కార్చిచ్చులకు ది స్మోక్‌హౌజ్ క్రీక్‌ఫైర్‌గా పిలుస్తుంటారు. భయంకరమైన ఎండ, వేడి, పొడి వాతావరణం కారణంగా ఉత్తర టెక్సాస్ అడవిలో కార్చిచ్చు అంటుకుంది. సోమవారం మొదలైన ఈ కార్చిచ్చు టెక్సాస్ రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు సంభవించిన అతిపెద్ద కార్చిచ్చు ఘటనల్లో ఐదోది కావడం గమనార్హం. ఈ కార్చిచ్చు దెబ్బకు ఆమరిల్లో పట్టణంలో దశాబ్దాలుగా సేవలందిస్తున్న అమెరికా అణ్వాయుధాల కేంద్రంలో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపేసినట్లు ప్యాన్‌టెక్స్ సంస్థ వెల్లడించింది. జాతీయ రహదారుల వెంట చెట్లకు సైతం మంటలు అంటుకోవడంతో ఆయా హైవేలపై వాహనాల రాకపోకలను నిలిపేశారు. ఓక్లహామా రాష్ట్ర సరిహద్దుల్లోని హెమ్‌ఫిల్, హచిన్‌సన్ కౌంటీల్లోనూ కార్చిచ్చు వ్యాపించింది. మియామీ, కనాడియన్ పట్టణాల్లో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని సెనేటర్ కెవిన్ స్పార్క్స్ స్థానికులకు విజ్ఞప్తిచేశారు. కనాడియన్ పట్టణాన్ని కార్చిచ్చు దాదాపు చుట్టేసింది. స్కెలీటౌన్, వీలర్, అలీసన్, బ్రిస్కో పట్టణాల నుంచీ స్థానికులు వేరే చోట్లకు వెళ్లిపోయారు. కార్చిచ్చు ఘటనల కారణంగా టెక్సాస్ రాష్ట్రంలో మొత్తంగా కోటి 10 లక్షల మంది ఇబ్బందులు పడుతున్నారు. కొన్నేళ్లుగా అమెరికాను కార్చిచ్చులు నిత్యం వణికిస్తున్నాయి.

చట్టపరమైన అధికారం ఒక్కటే సరిపోదు

- జడ్జిలకు సమస్యల పరిష్కార నైపుణ్యం ఉండాలి: సీజేఐ

న్యూఢిల్లీ: న్యాయమూర్తిగా రాణించాలంటే చట్టపరమైన అధికారం ఒక్కటే సరిపోదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ చెప్పారు. మానవ జీవితాన్ని, మనుషుల సమస్యలను అర్థంచేసుకొని, పరిష్కరించే నేర్పు అలవర్చుకోవాలని, వారికి అదే అతిపెద్ద సాధనమని పేర్కొన్నారు. బుధవారం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కొత్తగా నియమితులైన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సతీష్‌చంద్రశర్మ, జస్టిస్ అగస్టిన్ జార్జి మాసి, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ప్రసన్న బి.వరాలేను సత్కరించారు. నూతన న్యాయమూర్తు నియామకంతో సుప్రీంకోర్టులో జడ్జిల సంఖ్య గరిష్టంగా 34కు చేరిందని జస్టిస్ డీవై చంద్రచూడ్ చెప్పారు. వారి అనుభవంతో సుప్రీంకోర్టుకు మంచి పేరు వస్తుందని ఆకాంక్షించారు. ప్రజల సమస్యలను పరిష్కరించే నైపుణ్యమే మనల్ని గొప్ప న్యాయవాదులుగా, న్యాయమూర్తులుగా మారుస్తుందని స్పష్టం చేశారు.

కేరళలో 16 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ

తిరువనంతపురం: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేరళలో విపక్షాల యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్(యూడీఎఫ్) కూటమి తరఫున అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ బరిలో దిగనుంది. కేరళలో 20 లోక్‌సభ స్థానాలు ఉండగా మా పార్టీ 16 చోట్ల పోటీ సిద్ధమవుతోందని కాంగ్రెస్ పార్టీ బుధవారం ప్రకటించింది. యూడీఎఫ్ కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది. సీట్లపంపకాల వివరాలను కాంగ్రెస్ కేరళ చీఫ్ కె.సుధాకరన్, యూడీఎఫ్ చైర్మన్ వీడీ సతీశన్ మీడియాకు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ 16 చోట్ల, యూడీఎఫ్ కూటమి పార్టీ అయిన యునియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) రెండు చోట్ల, కేరళ కాంగ్రెస్(జాకబ్) పార్టీ, రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ చెరో ఒక స్థానంలో పోటీకి నిలుస్తాయని కేరళ అసెంబ్లీలో విపక్ష నేత సతీషన్ చెప్పారు. కూటమి తరఫున ఎక్కువ స్థానాల్లో పోటీచేస్తున్నందుకు బదులుగా కేరళలో వచ్చే దఫాలో ఖాళీ అయ్యే రాజ్యసభ స్థానం నుంచి ఐయూఎంఎల్‌కు కాంగ్రెస్ మద్దతు పలకనుంది. రాష్ట్రంలోని అన్ని సీట్లను గెలవడమే లక్ష్యంగా విపక్షాల 'ఇండియా' కూటమికి మద్దతివ్వాలని యూడీఎఫ్ నిర్ణయించుకుంది.

మిట్టల్‌కు నైట్‌హుడ్ పురస్కారం



లండన్/న్యూఢిల్లీ: భారతీయ టెలికం రంగ దిగ్గజ పారిశ్రామికవేత్త సునీల్ భారతీ మిట్టల్‌ను బ్రిటన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక నైట్‌హుడ్ కమాండర్ పురస్కారంతో సత్కరించింది. ఎలిజబెత్ రాణి మరణం తర్వాత బ్రిటన్ రాజసింహాసనాన్ని అధిరోహించిన చార్లెస్–3 నుంచి ఈ అవార్డ్‌ను అందుకున్న తొలి భారతీయుడిగా సునీల్ మిట్టల్ రికార్డు సృష్టించారు. బ్రిటన్, భారత్ వాణిజ్య సంబంధాల బలోపేతానికి చేసిన కృషికిగాను యూకే ప్రభుత్వం నైట్‌హుడ్(కేబీఈ) అవార్డ్‌తో మిట్టల్‌ను గౌరవించింది. భారత్‌లో రెండో అతిపెద్ద టెలికం సంస్థ ఎయిర్‌టెల్‌కు 66 ఏళ్ల మిట్టల్ వ్యవస్థాపక చైర్మన్‌గా కొనసాగుతున్నారు. బ్రిటన్ ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారాల్లో నైట్ కమాండర్ కూడా ఒకటి. గౌరవార్థం విదేశీయులకూ దీనిని ప్రకటిస్తారు.

రాజీవ్‌గాంధీ హత్యకేసు దోషి శంతన్ మృతి

సాక్షి, చెన్నై: మాజీ ప్రధానమంత్రి, దివంగత రాజీవ్‌గాంధీ హత్యకేసులో దోషిగా తేలి జీవితఖైదు తర్వాత విడుదలైన 55 ఏళ్ల టి.శంతన్ అలియాస్ సుథేందిరరాజా బుధవారం గుండెపోటుతో మరణించారు. ఆయన శ్రీలంక దేశస్తుడు. 1991లో రాజీవ్ గాంధీ హత్యోదంతం తర్వాత జరిగిన కేసు విచారణలో అరెస్టయిన శంతన్‌సహా ఏడుగురు దోషులుగా తేలి దాదాపు రెండు దశాబ్దాలపాటు జైలు శిక్ష అనుభవించారు. తర్వాత కోర్టులో పెట్టుకున్న పిటిషన్లను పరిశీలించిన సర్వోన్నత న్యాయస్థానం 2022లో శంతన్‌సహా ఏడుగురికి శిక్ష నుంచి విముక్తి కల్పించి విడుదలచేసింది. శంతన్ జనవరిలో లివర్ వైఫల్యంతో ఇటీవల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున గుండెపోటుకు గురై మరణించారని ఆస్పత్రి డీన్ తేరనీరజన్ చెప్పారు.

సాక్షి 24|7 తమిళనాడు
TAMILNADU
గురువారం ; 29 ; ఫిబ్రవరి ; 2024



బ్రహ్మోత్సవం

టీ.నగర్ జీఎన్ చెట్టి రోడ్డులోని శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో బుధవారం ఉదయం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలలో భాగంగా రాత్రి చిన్న శేష వాహనసేవ కనులపండువగా జరిగింది. ప్రత్యేక అలంకరణలో అమ్మవారు వాహన సేవలో భక్తులను కటాక్షించారు. –సాక్షి, చెన్నై

న్యూస్‌రీల్

అడడే మనోహర్ కన్నుమూత



తమిళసినిమా: సీనియర్ రంగస్థల, బుల్లితెర, వెండితెర నటుడు, కథా రచయిత అడడే మనోహర్ మంగళవారం సాయంత్రం చెన్నైలో కన్నుమూశారు. చెన్నై, కుమనన్ చావడిలో కుటుంబంతో కలిసి నివసిస్తున్న ఈయన వృద్ధాప్యం కారణంగా కొంతకాలం అనారోగ్యంతో బాధపడుతూ వైద్యచికిత్స పొందుతూ వచ్చారు. చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఈయన పార్థివదేహాన్ని సినీ ప్రముఖుల సందర్శనార్థం స్వగృహంలో ఉంచారు. పలువురు రంగస్థల, బుల్లితెర, వెండితెర నటీనటులు అడడే మనోహర్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ఈయన రేడియో కార్యక్రమాల్లో నటించడమే కాకుండా కథలను రాశారు. 15కు పైగా టీవీ సీరియల్‌లలో నటించారు. ఈయన అసలు పేరు ముల్ల మనోహర్. 1986లో ఈయన దర్శకత్వం వహించి, నటించిన అడడే మనోహర్ కామెడీ సీరియల్ విశేష ప్రేక్షకాదరణ పొందడంతో అడడే మనోహర్‌గా పిలువబడుతున్నారు.

తిరుచెందూరు హుండీ ఆదాయం రూ.4.64 కోట్లు

అన్నానగర్: తిరుచెందూరు సుబ్రమణ్యస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.4.64 కోట్లు లభించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయ ట్రస్టీ కమిటీ చైర్మన్ అరుళ్ మురుగన్, ధర్మకర్తలు అనిత, గణేశన్, రామదాస్, సెంథిల్ మురుగన్, అసోసియేట్ కమిషనర్ కార్తీక్ వీరి సమక్షంలో ఆలయ వసంత మండపంలో ఫిబ్రవరి నెల హుండీ కానుకలను రెండు రోజులు సిబ్బంది లెక్కించారు. ఇందులో రూ.4.64 కోట్ల నగదు, రెండు కిలోల 390 గ్రాముల వెండి, విదేశీ కరెన్సీని భక్తులు కానుకగా సమర్పించారు.

'విలవన్ కోడు' ఖాళీ..!

- గెజిట్‌లో ప్రకటన

సాక్షి, చెన్నై : రాష్ట్రంలో విలవన్ కోడు నియోజకవర్గం ఖాళీ అయింది. ప్రభుత్వ గెజిట్‌లో బుధవారం ఈ వివరాలను ప్రకటించారు. కన్యాకుమారి జిల్లా విలవన్ కోడు నియోజకవర్గం నుంచి మూడుసార్లు కాంగ్రెస్ అభ్యర్థిగా విజయధరణి అసెంబ్లీకి ఎన్నికైన విషయం తెలిసిందే. తనకు కాంగ్రెస్‌లో గుర్తింపు దక్కకపోవడంతో గత వారం ఆమె బీజేపీలో చేరారు. ఆమెపై పార్టీ ఫిరాయింపు చట్టం కింద చర్యలు తీసుకోవాలని ఓ వైపు కాంగ్రెస్ అధిష్టానం స్పీకర్ అప్పావుకు లేఖ రాసింది. అదే సమయంలో తన ఎమ్మెల్యే పదవికి విజయధరణి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆమె రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. విలవన్ కోడు నియోజకవర్గం ఖాళీగా ఉన్నట్టు ప్రకటించారు. ఈ సమాచారం ఎన్నికల కమిషన్ దృష్టికి చేరింది. దీంతో ఈ నియోజకవర్గం ఖాళీగా ఉన్నట్టు ప్రభుత్వ గెజిట్‌లో ప్రకటించారు. జైలు శిక్ష నేపథ్యంలో మంత్రి పొన్ముడిపై అనర్హత వేటు పడడంతో ఇప్పటికే తిరుక్కోవిలూరు అసెంబ్లీ నియోజకవర్గం ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నిక జరగాల్సి ఉంది.

సెంథిల్‌కు బెయిల్ నిరాకరణ

- మూడు నెలల్లో కేసు ముగింపునకు హైకోర్టు ఆదేశం



కోర్టుకు హాజరైన సెంథిల్ బాలాజీ

సాక్షి, చెన్నై: మాజీ మంత్రి సెంథిల్ బాలాజీకి కోర్టులలో నిరాశ తప్పడం లేదు. హైకోర్టు సైతం బెయిల్ నిరాకరించింది. 3 నెలల్లో కేసు విచారణను ముగించి తీర్పు ఇవ్వాలని హైకోర్టు బెంచ్ కింది కోర్టును ఆదేశించింది. క్యాష్ ఫర్ జాబ్స్ ఆరోపణలతో మనీలాండరింగ్ కేసులో సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బైపాస్ సర్జరీ అనంతరం పుళల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఆయన ఉన్నారు. ఈ కేసు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చేందుకు సెంథిల్ బాలాజీ తరపు న్యాయవాదులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు కోర్టులను ఆశ్రయించినా ఫలితం శూన్యం. కింది కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు చుట్టూ బెయిల్ కోసం ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రయత్నాలలో భాగంగా తన మంత్రి పదవికి సైతం సెంథిల్ రాజీనామా చేయక తప్పలేదు. చివరకు మద్రాసు హైకోర్టుకు బెయిల్ పిటిషన్ చేరగా, బుధవారం వాదన అనంతరం న్యాయమూర్తి నిరాకరించారు. బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించడమే కాకుండా సెంథిల్‌కు షాక్ ఇచ్చారు. ఈకేసు విచారణను మూడు నెలల్లో ముగించి తీర్పు వెలువరించాలని చెన్నై జిల్లా మొదటి మేజిస్ట్రేట్ కోర్టును ఆదేశించారు. హైకోర్టులో బెయిల్ దక్కకపోవడంతో మరోమారు సుప్రీంకోర్టును ఆశ్రయించే ప్రయత్నాలను సెంథిల్ తరపు న్యాయవాదులు వేగవంతం చేశారు.

ప్రగతి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన



హాజరైన పార్టీ శ్రేణులు



ఇదే..నవభారతం

తూత్తుకుడి వేదికగా జరిగిన ఈ వేడుక తమిళనాడు అభివృద్ధిలో కొత్త అధ్యాయాన్ని లిఖించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఏకకాలంలో 75 చోట్ల అభివృద్ధి పనులు నవభారతానికి నిదర్శనంగా ఆయన పేర్కొన్నారు. నిత్యం తాను తమిళనాడు సేవకుడిని అని, మూడోసారి అధికార పగ్గాలు చేపట్టినా ఈ సేవ కొనసాగుతుందని ప్రకటించారు.

- ఏకకాలంలో 75 చోట్ల అభివృద్ధి
- పీఎం నరేంద్రమోదీ
- నిత్యం నేను తమిళనాడు సేవకుడిని
- రూ. 17,300 కోట్ల పనులకు శంకుస్థాపన, పూర్తయిన ప్రాజెక్టులు జాతికి అంకితం
- కులశేఖరపట్నంలో ఇస్రో రాకెట్ లాంచింగ్ ప్యాడ్‌కు శంకుస్థాపన
- నింగిలోకి దూసుకెళ్లిన తొలి రాకెట్ రోహిణి





తిరునెల్వేలి బహిరంగ సభలో ప్రధాని మోదీకి నెల్లయప్పర్ కానుక అందజేస్తున్న బీజేపీ శాసనసభా పక్ష నేత నయనార్ నాగేంద్రన్, పీఎం మోదీకి సెంగోల్ కానుక

సాక్షి, చెన్నై: రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం తమిళనాడుకు వచ్చిన విషయం తెలిసిందే. రాత్రి మదురైలో బస చేసిన మోదీ ఉదయాన్నే హెలికాప్టర్ ద్వారా తూత్తుకుడికి వెళ్లారు. వీఓ చిదంబరనార్ హార్బర్ ఆవరణలో జరిగిన వేడుకకు హాజరయ్యారు. రూ.17,300 కోట్లతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన, పూర్తి చేసిన ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ఇందులో వీఓ చిదంబరనార్ హార్బర్‌లో ఔటర్ హార్బర్ కార్గో టెర్మినల్‌కు శంకుస్థాపన చేశారు. గ్రీన్ షిప్స్ ఇన్సియేటివ్ ఆధారంగా దేశంలో తొలి దేశీయ గ్రీన్ హైడ్రోజన్ ఇంధన సెల్ ఇన్ ల్యాండ్ వాటర్ వే నౌకకు జెండా ఊపారు. 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 75 లైట్ హౌస్‌లను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్ది జాతికి అంకితం చేశారు. దక్షిణ రైల్వే నేతృత్వంలో రూ.1,477 కోట్లతో పూర్తి చేసిన రైల్వే మార్గాలను కూడా అంకితం చేశారు. తమిళనాడులో రూ.4,586 కోట్లతో నాలుగు రహదారుల ప్రాజెక్టులను కూడా ప్రారంభించారు. వీఓ చిదంబరనార్ హార్బర్‌ను దేశంలోనే తొలి గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా మారడం లక్ష్యంగా వివిధ ప్రాజెక్టుల పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో సముద్రపు నీటి డీశాలినేషన్ ప్లాంట్, హైడ్రోజన్ ఉత్పత్తి, నౌకలకు ఇంధనం అందించే సౌకర్యాలు కూడా ఉన్నాయి.

కొత్త అధ్యాయం..

ఈ వేడుకలో మోదీ వణక్కం అంటూ తమిళంలో ప్రజలను పలకరించారు. అభివృద్ధి చెందిన భారత దేశంలో వివిధ కార్యక్రమాలకు ఒకే వేదికగా జరగడం నవభారతానికి నిదర్శనం అని వ్యాఖ్యలు చేశారు. ఇందుకు తమిళనాడులోని తూత్తుకుడి వేదికగా మారిందని, తమిళనాడు అభివృద్ధిలో ఇది కొత్త అధ్యాయాన్ని లిఖించినట్టు వివరించారు. ఒకే భారత్..ఉన్నత భారత్ స్ఫూర్తి నేటి అభివృద్ధి కార్యక్రమాలలో కనిపిస్తున్నాయన్నారు.

నవభారతం..

నవభారతం లక్ష్యంగా ప్రభుత్వ విధానాలను ప్రస్తావిస్తూ, తమిళనాడులో మెరుగైన రవాణా వ్యవస్థలుగా రోడ్లు, జలమార్గాలపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. దేశాభివృద్ధికి కాంగ్రెస్–డీఎంకేలే అడ్డు అని తెలిపారు. ఎవరు అడ్డంకులు సృష్టించినా తమిళనాడు ప్రజల ప్రేమ, ఆశీర్వాదం తనకు ఉన్నాయని ముగించారు. చివరగా కేంద్ర ప్రగతికి మద్దతు పలికే విధంగా, సెల్‌ఫోన్‌లలోని టార్చ్‌లైట్‌లను ఆన్ చేయాలని ప్రజలకు మోదీ పిలుపునివ్వగా విశేష స్పందన రావడం విశేషం.

వివాదం..

తూత్తుకుడి వేడుకలో మోదీ తన ప్రసంగంలో రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి, కేంద్ర మంత్రులు సర్బానంద సోనోవాల్, ఎల్.మురుగన్ పేర్లను ప్రస్తావించారు. ఇదే వేదిక పైనున్న డీఎంకే ఎంపీ కనిమొళి, రాష్ట్ర రహదారుల శాఖ మంత్రి ఏవీ వేలు పేర్లను ఉచ్చరించకపోవడం వివాదానికి దారి తీసింది. అలాగే, డీఎంకే ఎంపీ, ఎమ్మెల్యే ముందే ఆ పార్టీపై ఆయన విమర్శలు గుప్పించడం గమనార్హం. ప్రధాని తీరుపై డీఎంకే ఎంపీ కనిమొళి తీవ్రంగా స్పందించారు. తన లోక్‌సభ నియోజకవర్గంలో జరిగిన వేడుకలో తన పేరును కూడా మోదీ చెప్పకపోవడం ఆయన విజ్ఞతకే వదలి పెడుతున్నట్టు పేర్కొన్నారు. ఇక్కడి పనులకు రాష్ట్ర ప్రభుత్వ స్థలాలను కేటాయించిన విషయాన్ని మరిచి పీఎం విమర్శలు చేయడం శోచనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు కేంద్రం స్టిక్కర్లను మోదీ అంటించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. డీఎంకే సీనియర్ నేత ఆర్‌ఎస్ భారతి స్పందిస్తూ, సీఎం స్టాలిన్‌ను చూసి మోదీలో భయం పెరిగిందని, అందుకే పదే పదే తమిళనాడు వైపు పరుగులు తీస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇక, పీఎం పర్యటనను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతృత్వంలో పలుచోట్ల నిరసనలు జరగ్గా పోలీసులు అడ్డుకున్నారు.

తమిళనాడుకు సేవకుడిని..

తాను తమిళనాడుకు సేవకుడిని అని, సేవ చేయడానికే వచ్చానని, మూడో సారిగా అధికార పగ్గాలు చేపట్టినా ఈ సేవ కొనసాగుతుందని ప్రకటించారు. గ్రీన్ షిప్ ఇనిసియేటివ్ కింద భారత దేశంలో తొలి హైడ్రోజన్ ఇంధన సెల్ ఇన్ ల్యాండ్ వాటర్ వే వెసెల్ ఏర్పాటు గురించి ప్రస్తావిస్తూ, ఇది తమిళనాడు ప్రజలు కాశికి ఇచ్చిన బహుమతి అని అన్నారు. వీఓ చిదంబరనార్ ఓడ రేవును దేశంలోనే తొలి గ్రీన్ హైడ్రోజన్ హబ్ పోర్టుగా మార్చే లక్ష్యంగా అనేక ఇతర ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టినట్టు వివరించారు.



హార్బర్ విస్తరణ పనుల నమూనాను వీక్షిస్తున్న మోదీ

నెల్లైలో బ్రహ్మరథం..

తూత్తుకుడి పర్యటనను ముగించుకుని తిరునల్వేలికి ప్రధాని మోదీ వెళ్లారు. హెలిపాడ్ నుంచి పాళయంకోట్టై బహిరంగ సభ వేదిక వరకు మోదీకి బీజేపీ వర్గాలు బ్రహ్మరథం పట్టాయి. వేదిక మీదకు వెళ్లగానే శిరస్సు వంచి కొన్ని క్షణాల పాటు ప్రజలకు అభివాదం చేశారు. బీజేపీ శాసనసభా పక్ష నేత నయనార్ నాగేంద్రన్ ఈసందర్భంగా పీఎంకు నెల్లయ్యప్పర్ రథాన్ని కానుకగా అందజేశారు. బీజేపీలోకి చేరిన మాజీ ఎమ్మెల్యే విజయధరణి, తమిళనాడు మక్కల్ మున్నేట్ర కళగం నేత జాన్‌పాండియన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ అరవింద్‌మీనన్, కో ఇన్‌చార్జ్ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, బీజేపీ నేతలు వేదికపై మోదీ ఆశీస్సులు అందుకున్నారు. తమిళనాడు బీజేపీకి ప్రజా బలం పెరిగిందని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ప్రధాని పర్యటనతో తూత్తుకుడి, తిరునల్వేలి, కన్యాకుమారి జిల్లాలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ మూడు జిల్లాల జాలర్లను వేట నిమిత్తం సముద్రంలోకి అనుమతించలేదు. రెండు రోజుల పర్యటనను ముగించుకున్న ప్రధాని మదురైకు హెలికాప్టర్‌లో చేరుకుని ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.

కులశేఖరపట్నంలో ఇస్రో లాంచింగ్ ప్యాడ్

అంతరిక్ష ప్రయోగాలకు ఏకైక కేంద్రం శ్రీహరి కోటకు దీటుగా తూత్తుకుడి జిల్లా కులశేఖరపట్నంలో మరో కేంద్రం ఏర్పాటుకు ఇస్రో చర్యలు చేపట్టింది. లాంచింగ్ ప్యాడ్, ఇస్రో కేంద్రం పనులకు ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేశారు. ఇక్కడ ఇస్రో చైర్మన్ సోమనాథ్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ప్రధాని మోదీ రాకను పురస్కరించుకుని చిన్న రాకెట్‌ను నింగిలోకి పంపించడం విశేషం. రోహిణి పేరిట రూపొందించిన ఈ రాకెట్ 85 కి.మీ దూరం నింగిలోకి దూసుకెళ్లి పారాచూట్ ద్వారా సముద్రంలో దిగినట్టు సమాచారం. కులశేఖరపట్నంలో గాలి వేగం, ఇతర ప్రయోజనాలను అధ్యయనం చేయడానికి ఈ చిన్న రాకెట్ ప్రయోగం జరిగినట్టు ఇస్రో వర్గాలు పేర్కొన్నాయి.

శాంతను కన్నుమూత

దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో ముద్దాయిగా 32 ఏళ్ల శిక్ష అనుభవించి జైలు నుంచి విడుదలైన శాంతను(55) అనారోగ్యంతో కన్నుమూశాడు. నెల రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచాడు. జైలు నుంచి విడుదలైనా తన తల్లిని చూసేందుకు శ్రీలంకకు పంపించాలని ప్రాధేయపడుతూ వచ్చిన శాంతను తన కల నెరవేరకుండానే కన్నుమూశాడని తమిళాభిమాన, ఈలం తమిళ మద్దతు సంఘాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి.

- రాజీవ్‌గాంధీ హత్య కేసులో విడుదలైనా తీరని కోరిక
- విషాదంలో తమిళ అభిమాన సంఘాలు



శాంతను (ఫైల్)

సాక్షి, చెన్నై: దివంగత రాజీవ్‌గాంధీ హత్య కేసులో నిందితులైన నళిని, మురుగన్, పేరరివాలన్, శాంతన్, రవిచంద్రన్, రాబర్ట్, జయకుమార్‌లను ఏడాదిన్నర క్రితం సుప్రీంకోర్టు విడుదల చేసిన విషయం తెలిసిందే. 32 ఏళ్లుగా వీరు జైలు జీవితాన్ని అనుభవించారు. వీరిలో నళిని, పేరరివాలన్, రవిచంద్రన్ తమిళనాడు వాసులు కాగా, మిగిలిన నలుగురు శ్రీలంకకు చెందిన వారు. దీంతో వీరిని శ్రీలంకకు పంపించడంలో సమస్యలు నెలకొన్నాయి. దీనిని అధిగమించే ప్రయత్నాలు ఏడాదికాలంగా జరుగుతూనే ఉన్నాయి. దీంతో మురుగన్, జయకుమార్, శాంతన్, రాబర్ట్‌లను తిరుచ్చి కేంద్ర కారాగారం ఆవరణలోని ప్రత్యేక శిబిరంలో ఉంచారు. తమను ఈ శిబిరం నుంచి బయటకు పంపించాలని పదేపదే ఈ నలుగురు నిరసనలకు దిగుతూ వచ్చారు. జైల్లో ఉన్నప్పుడే తమకు స్వేచ్ఛ ఉండేదని, అయితే, ఇక్కడ చీకటి గదుల్లో తమను బంధించినట్టుగా ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చారు. అలాగే, తమ దేశానికి పంపించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖలు కూడా రాశారు.

అనారోగ్యంతో...

శాంతను గత నెలాఖరులో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. తొలుత తిరుచ్చి ఆస్పత్రిలో చికిత్స పొందారు. తల్లిని చూసేందుకైనా అనుమతి ఇవ్వాలని ఈసమయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రాధేయ పడ్డాడు. దీంతో అనుమతి దక్కినా, ఆరోగ్యం సహకరించలేదు. పరిస్థితి విషమించడంతో చెన్నై రాజీవ్‌గాంధీ జీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వచ్చిన శాంతను బుధవారం ఉదయం కన్నుమూశాడు. ఈ సమాచారంతో తమిళాభిమాన, ఈలం మద్దతు సంఘాలు ఆస్పత్రి వద్దకు చేరుకుని నివాళులర్పించాయి. వీరితో పాటు జైలు శిక్ష అనుభవించిన నళిని ఆస్పత్రి వద్దకు తన న్యాయవాది పుహలేందితో కలిసి వెళ్లారు. శాంతను మృతదేహం వద్ద ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. స్వదేశం శ్రీలంకకు వెళ్లి తల్లిని చూడాలన్న కోరిక తీరకుండానే శాంతను కన్నుమూశాడని ఆమెతో పాటు ఈలం మద్దతు సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. శాంతను మృతదేహాన్ని శ్రీలంక జాఫ్నాలోని స్వస్థలానికి తరలించేందుకైనా కేంద్రం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అయితే, మృతదేహాన్ని శ్రీలంకకు పంపించేనా, లేదా తమిళనాడులోనే అంత్యక్రియలు జరిపేనా అన్నది తేలాల్సి ఉంది.

దినకరన్, పన్నీరుకు ఝలక్

అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్, మాజీ సీఎం పన్నీరు సెల్వంకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రసన్నం దక్కకపోవడం ఆ శిబిరాలలో చర్చకు దారి తీశాయి. రెండు రోజుల పర్యటనలో వారిని దరిదాపుల్లోకి కూడా అనుమతించకపోవడం గమనార్హం. చిన్న చిన్న పార్టీల నేతలను సైతం ప్రధాని ఉన్న వేదికపైకి ఎక్కించిన రాష్ట్ర బీజేపీ నేతలు తమకు కనీస ఆహ్వానం ఇవ్వకపోవడంతో టీటీవీ, పన్నీరు మద్దతుదారులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

- దక్కని మోదీ దర్శనం
- నిరాశలో మద్దతుదారులు



దినకరన్, పన్నీరు సెల్వం

సాక్షి, చెన్నై: ఎన్డీఏ కూటమి నుంచి అన్నాడీఎంకే బయటకు వచ్చినానంతరం టీటీవీ దినకరన్, పన్నీరుసెల్వం రాజకీయ వ్యూహాలకు పదును పెట్టిన విషయం తెలిసిందే. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామికి కేంద్రం ద్వారా చెక్ పెట్టించి, ఆ పార్టీని తమ గుప్పెట్లోకి తీసుకునే ప్రయత్నాలను విస్తృతం చేశారు. అయితే, కోర్టుల రూపంలో పన్నీరుకు ఎదురుదెబ్బ తప్పలేదు. అదేసమయంలో రానున్న లోక్‌సభ ఎన్నికలలో తమ మద్దతు ప్రధాని మోదీకే అని ఇప్పటికే పన్నీరుసెల్వం వేదికలు ఎక్కి పదే పదే స్పష్టం చేస్తున్నారు. అమ్మమక్కల్ మున్నేట్ర కళగం సైతం బీజేపీతో పొత్తు ప్రయత్నాలు విస్తృతం చేసింది. మోదీ తమిళనాడు పర్యటన సందర్భంగా తమకు ఆహ్వానాలు వస్తాయని ఎదురుచూసిన ఈ ఇద్దరు నేతలకు భంగపాటు తప్పలేదు.

ఆహ్వానం కరువు..

మోదీ రెండు రోజుల పాటు మంగళ, బుధ వారాలలో కోయంబత్తూరు, తిరుప్పూర్, మదురై, తూత్తుకుడి, తిరునల్వేలి జిల్లాలో పర్యటించారు. రెండుచోట్ల బీజేపీ బహిరంగ సభలతో పాటు అధికారిక కార్యక్రమాలలోనూ పాల్గొన్నారు. బీజేపీ బహిరంగ సభలలో ఆ కూటమిలోకి చేరిన తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్, తమిళనాడు మక్కల్ మున్నేట్ర కళగం నేత జాన్‌పాండియన్, ఐజేకే నేతలు టీఆర్ పారివేందర్, రవిపచ్చముత్తు, పుదియ నీది కట్చి నేత ఏసీ షణ్ముగం, ఇండియ మక్కల్ కల్వి మున్నేట్ర కళగం నేత దేవనాదన్, కామరాజర్ మక్కల్ కట్చి నేత తమిళరివి మణియన్, ఉలైప్పాలర్ కట్చి నేత చెల్లముత్తు చిన్న పార్టీల నేతలకు మోదీ దర్శనం దక్కింది. బహిరంగ సభలలో మోదీతో పాటు ఈ నేతలు కూర్చునే అవకాశం వచ్చింది. అయితే, పన్నీరు, దినకరన్‌లకు బీజేపీ నుంచి ఆహ్వానం అందకపోవడం చర్చకు దారి తీసింది. బీజేపీ నుంచి పిలుపువస్తుంది, పీఎం మోదీతో భేటీతో పొత్తులను ఖరారు చేసుకోవచ్చన్న ధీమాతో ఉన్న పన్నీరు, దినకరన్‌లకు చివరకు మిగిలింది నిరాశే. మద్దతు ఇచ్చే వారితో ఇదేనా వ్యవహరించే తీరు అని మద్దతుదారులు బీజేపీని టార్గెట్ చేసి విమర్శనాస్త్రాలను సామాజిక మాధ్యమాలలో ఎక్కుబెట్టడం గమనార్హం. దక్షిణ తమిళనాడులో పన్నీరుకు కాస్త బలం ఉన్నా, ఆ బలాన్ని ఆయన నుంచి లాక్కునే దిశగా బీజేపీ వ్యూహ రచనలో ఉన్నట్టు సమాచారం ఆయన మద్దతు వర్గాన్ని తమ వైపునకు తిప్పుకునేందుకే తిరునల్వేలి బహిరంగ సభను బీజేపీ విజయవంతం చేసుకున్నట్టు చర్చ జరుగుతోంది. అలాగే, డెల్టా జిల్లాల్లో దినకరన్ బలపడకుండా కట్టడి వ్యూహాలు బీజేపీలో జరుగుతున్నట్టు సమాచారం. అందుకే ఈ ఇద్దరు నేతలను మోదీ దరిదాపులలోకి రానివ్వకుండా కమలనాథులు జాగ్రత్తలు పడ్డట్టుగా చర్చ ఊపందుకుంది. అదే సమయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి తిరుప్పూర్ పల్లడం, తిరునల్వేలి సభలు బ్రహ్మాండంగా విజయవంతం కావడంతో బీజేపీ వర్గాలు మరింత జోష్‌గా ఉన్నాయి. మరో రెండు నెలలు బీజేపీ కేడర్ తమిళనాడులో యుద్ధం చేయాల్సి ఉందని, ఈ విజయోత్సాహం ఊపుతో ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లి ఎన్నికలకు సిద్ధం కావాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఈ సందర్భంగా పిలుపునివ్వడం గమనార్హం. అదే సమయంలో తమతో దోస్తీ కట్టిన జీకే వాసన్‌కు మూడు సీట్లు బీజేపీ ఖరారు చేసినట్టు సమాచారం వెలువడడం ఆలోచించ దగ్గ విషయమే.

క్లుప్తంగా

విద్యార్థినికి చేయూత



నగదు కవర్ అందజేస్తున్న శివకుమారి

కొరుక్కుపేట: చెన్నై తండయార్ పేటలోని ఈసీఐ మెట్రిక్యులేషన్ హైస్కూల్‌లో పదో తరగతి చదువుతున్న పేద విద్యార్థిని టి.దీక్షిత పాఠశాల ఫీజు రూ.10 వేలను లయన్స్ క్లబ్ ఆఫ్ సౌత్ సిటీ (డిస్ట్రిక్ట్ 324ఎం) వితరణగా అందజేసింది. పాఠశాల వైస్ ప్రిన్సిపల్‌కు లయన్స్ క్లబ్ ఆఫ్ సౌత్‌సిటీ కార్యదర్శి డాక్టర్ ఏవీ శివకుమారి, సభ్యులు రాణి, గిరిజ, కల్యాణి, రేవతి నగదు అందజేశారు.

పొన్ముడికి షాక్



పొన్ముడి

సాక్షి, చెన్నై: మాజీ మంత్రి, డీఎంకే సీనియర్ నేత పొన్ముడికి ఎర్రమట్టి స్కామ్‌లో మరో షాక్ తగిలింది. ఆయనకు వ్యతిరేకంగా మాజీ అధికారి ఒకరు అప్రూవర్ గా మారారు. దీంతో ఈ కేసులో పొన్ముడి మరింత ఇరకాటంలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2006–11 కాలంలో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో రూ.1.75 కోట్ల ఆదాయానికి మించి అక్రమ ఆస్తులను పొన్ముడి గడించినట్టు గతంలో అభియోగం నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో పొన్ముడి, ఆయన సతీమణి విశాలాక్ష్మికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పుతో ఆయన మంత్రి, ఎమ్మెల్యే పదవులు కోల్పోయారు. ఈ కేసు నుంచి బయటపడేందుకు అప్పీలు ప్రయత్నాల ను విస్తృతం చేశారు. అదే సమయంలో పొ న్ముడి, ఆయన తనయుడు ఎంపీ గౌతం శిఖా మణిలపై ఎర్రమట్టి తవ్వకాలు స్కామ్ విచారణలో ఉంది. విల్లుపురం కోర్టులో ఈ కేసు విచారణ వేగం పెరిగింది. ఇప్పటికే ఈ కేసులో పలువురు పొన్ముడికి వ్యతిరేకంగా అప్రూవర్‌గా మారారు. ఈ పరిస్థితుల్లో గతంలో విల్లుపురం ఆర్డీఓగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన రాధాకృష్ణన్ సైతం బుధవారం అప్రూవర్‌గా మారారు. దీంతో పొన్ముడికి వ్యతిరేకంగా అప్రూవర్‌గా మారిన మాజీ అధికారుల సంఖ్య తొమ్మిదికి చేరింది. ఈ కేసు విచారణ వేగం పుంజుకోవడంతో పొన్ముడితో పాటు ఆయన తనయుడికి సైతం చిక్కులు తప్పవేమో అన్న ప్రశ్న మొదలైంది.

అణగారిన ప్రజలకు చేసిందేమీ లేదు

- మంత్రి ఉదయనిధి స్టాలిన్
- డీఎంకే నేతలకు బంగారు పతకాల పంపిణీ



బంగారు పతకాన్ని అందజేస్తున్న మంత్రి ఉదయనిధి స్టాలిన్

కొరుక్కుపేట: బీజేపీ ప్రభుత్వం అణగారిన ప్రజల అభ్యున్నతికి చేసిందేమీ లేదని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ ధ్వజమెత్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ 72వ జన్మదినాన్ని పురస్కరించుకుని డీఎంకే సంక్షేమ సంఘం కార్యదర్శి, ఎమ్మెల్యే ఏ కృష్ణస్వామి ఆధ్వర్యంలో పార్టీ కోసం కృషి చేస్తున్న 72 మంది డీఎంకే సీనియర్ నేతలకు బంగారు పతకాలు అందజేసే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఇందులో మంత్రి ఉదయనిధి స్టాలిన్ పాల్గొని, 72 మందికి బంగారు పతకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆర్ఆర్ గాంధీ, పీకే శేఖర్‌బాబు, సంస్థ కార్యదర్శి ఆర్ఎస్ భారతి, ఎంపీ సెల్వరాజ్ పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాసంక్షేమ పాలన సాగుతోందని అన్నారు. అయితే బీజేపీ ప్రభుత్వం అణగారిన ప్రజల అభ్యున్నతి కోసం చేసింది ఏమీలేదని ఎద్దేవా చేశారు. కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి కూడా భారత ప్రథమ పౌరులు అనే ప్రాతిపదికన రాష్ట్రపతిని ఆహ్వానించాలి కానీ పిలవలేదని అన్నారు. రాష్ట్రపతి గిరిజన సామాజిక వర్గం కావడం వల్లే పిలవలేదని విమర్శించారు. ప్రస్తుత మోదీ ప్రభుత్వం మతాన్ని రాజకీయంగా, రాజకీయాలను మతంగా చూస్తోందని ఆరోపించారు.

పథకాల ప్రచార బాధ్యత కార్యకర్తలదే



సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే నందకుమార్

వేలూరు: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని డీఎంకే జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్యే నందకుమార్ అన్నారు. వేలూరు డీఎంకే పార్టీ కార్యాలయంలో వేలూరు ఎమ్మెల్యే కార్తికేయన్ అధ్యక్షతన అత్యవసర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. అనకట్టు ఎమ్మెల్యే నందకుమార్ మాట్లాడుతూ సీఎం స్టాలిన్ 71వ జన్మదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజక వర్గాల్లో కార్పొరేషన్, యూనియన్, తాలుకా, పంచాయతీ స్థాయిలో నిరుపేదలు, వికలాంగులు, విద్యార్థులకు పలు సంక్షేమ పథకాలు అందజేయడంతోపాటు వేడుకలను ఘనంగా జరపాలన్నారు. అలాగే పార్లమెంట్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కార్యకర్తలందరూ ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. అధిష్టానం ఎవరిని అభ్యర్థిగా ప్రకటించినా కలిసికట్టుగా గెలుపే ధ్యేయంగా పనిచేయాలన్నారు. ప్రతి ప్రాంతంలో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలను అధిక సంఖ్యలో సమీకరించి, పథకాల గురించి తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. ఈ సమావేశంలో పార్లమెంట్ మాజీ సభ్యుడు మహ్మద్‌సఫీ, జెడ్పీ చైర్మన్ బాబు, డిప్యూటీ మేయర్ సునీల్‌కుమార్ పాల్గొన్నారు.

వీఐటీలో నేటి నుంచి రివేరా–24

- అంతర్జాతీయ కళాజాతాలు ప్రారంభం
- సినీ నటులు, క్రికెట్ వీరులు, గాయకులు రాక



వీఐటీ చాన్స్‌లర్ విశ్వనాథన్

వేలూరు: స్థానిక వీఐటీ యూనివర్సిటీలో గురువారం నుంచి రివేరా–24 అంతర్జాతీయ కళాజాతాలు ప్రారంభించనున్నట్లు ఆ వర్సిటీ చాన్స్‌లర్ విశ్వనాథన్ తెలిపారు. రివేరా పేరుతో వీఐటీలో ప్రతి సంవత్సరం అంతర్జాతీయ స్థాయిలో కళాజాతాలు, క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందు లో భాగంగా ఈనెల 29 మార్చి 3వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు పలు సాంస్కృతిక కళాజా తాలు, క్రీడా పోటీలు, సంగీతం తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గురువారం ఉదయం 6 గంటలకు విద్యార్థినీ, విద్యార్థుల ఆధ్వర్యంలో మారథాన్ పోటీలతో రివేరా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కళాజాతాల్లో ఇండియా నుంచే కాకుండా సౌత్ ఆసియా, ఆఫ్రికా, ఐరోపా, ఇటలీ, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, జపాన్, భూటాన్, కువైట్, అరబ్, మెక్సికో, యుగండా తదితర 25 దేశాల్లోని మొత్తం 135 యూనివర్సిటీలు, కళాశాలల నుంచి 40 వేల మంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొంటారన్నారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో పలు రకాల కళాజాతాలు, క్రీడా పోటీలు, నాట్యం, సంగీతం తదితర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ పోటీల్లో విజేతలకు సుమారు రూ. 20 లక్షల విలువ చేసే బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. ఆంగ్లం, తెలుగు, హిందీ, తమిళ్ తదితర భాషల్లో పోటీలు నిర్వహిస్తామన్నారు. ఈ పోటీల్లో తమిళ్, తెలుగు, హిందీ భాషలకు చెందిన సినీ నటులు, సినీ గాయకులు పాల్గొంటారన్నారు. మార్చి 3వ తేదిన జరిగే ముగింపు కార్యక్రమంలో ప్రముఖ సినీనటి సమంత రూత్ ప్రభు ముఖ్యఅతిథిగా పాల్గొని, విజేతలకు బహుమతులు అందజేయనున్నారని ఆయన పేర్కొన్నారు.

హర్షితరెడ్డికి ప్రతిష్టాత్మక అవార్డు ప్రదానం



కొరుక్కుపేట: ప్రముఖ అర్కిటెక్ట్, తెలుగు ప్రముఖురాలు హర్షితరెడ్డికి ప్రతిష్టాత్మక పక్వాన్ చెన్నై అవార్డు దక్కింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సినీ నటి సుహాసినీమణిరత్నం చేతుల మీదుగా హర్షితరెడ్డి అవార్డు అందుకున్నారు. స్థానిక టి.నగర్‌లో పక్వాన్ చెన్నై అవార్డుల ప్రదానోత్సవం కనులపండువగా జరిగింది. ఇందులో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న మహిళా ప్రముఖులను సంస్థ నిర్వాహకులు సంజయ్ డాంగి, అనిల్ డాంగి, హితేష్ కొఠారి అవార్డులతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మలేషియా రాయబారి శరవణకుమార్ కుమారవాసగం హాజరయ్యారు. పక్వాన్ అవార్డుల్లో భాగంగా ప్రఖ్యాత నటి సచ్చుకు జీవితకాల సాఫల్య పురస్కారం, మరో నటి సుహాసిని చేసిన దాతృత్వ సేవలకు గాను ప్రత్యేక అవార్డు, ప్రముఖ నేపథ్య గాయని అనురాధ శ్రీరామ్‌కు ఉత్తమ నేపథ్య గాయని అవార్డు అందజేశారు. వీరితోపాటు ఆయా రంగాల్లో రాణిస్తున్న హర్షిత రెడ్డి (అర్కిటెక్ట్), డాక్టర్ రెజినీ జే మురళీ (విద్యావేత్త), గీతా ఏబీ (ఛార్టెడ్ అకౌంట్), కలైమామణి పద్మాశంకర్ (వాయిద్యకారిణి) తదితరులకు అవార్డుల ప్రదానం చేశారు.

ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం



జాతీయ సైన్స్ దినోత్సవంలో పాల్గొన్న అతిథులు, అధికారులు

కొరుక్కుపేట: డీఆర్‌డీఓ విభాగానికి చెందిన కంబాట్ వెహికల్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబిలెష్‌మెంట్ (సీవీఆర్‌డీఈ) ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా జరుపుకున్నారు. సీవీఆర్‌డీఈ ఆవడిలో వీక్షిత్ భారత్ కోసం స్వదేశీ సాంకేతికత అనే అంశంతో జరిగిన ఈ కార్యక్రమంలో అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసన్ జాతీయ సైన్స్ ప్రాముఖ్యతను వివరిస్తూ స్వాగతోపన్యాసం చేశారు. అలాగే డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫ్ ట్రాక్ సిస్టమ్ ఫర్ ఆర్మర్డ్ ఫైటింగ్ వెహికల్స్ అనే అంశంపై సైన్స్ డే ఓరేషన్ స్పీచ్‌ను శాస్త్రవేత్త వి కవివల్లువన్ ఇచ్చారు. చివరిగా సీవీఆర్‌డీఈ డైరెక్టర్ జే రాజేష్ కుమార్ అతిథులను ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

ఐటీ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి

- ఈరోడ్ వస్త్ర వ్యాపారులు నిరసన

కొరుక్కుపేట: ఆదాయపు పన్ను చట్టానికి కేంద్ర ప్రభుత్వం చేసిన సవరణను ఉపసంహరించుకోవాలని ఈరోడ్‌లో వస్త్ర వ్యాపారులు బుధవారం దుకాణాలు మూసివేసి నిరసన తెలిపారు. వారికి పవర్ లూమ్ నేత కార్మికులు కూడా మద్దతు పలికారు. దీంతో ఈరోడ్డులోని ఈశ్వరన్ ఆలయం టీవీఎస్, బృందా రోడ్డు చుట్టు పక్కల ఉన్న వస్త్ర దుకాణాలు మూత పడ్డాయి. ఈరోడ్‌లోని 5వేల కంటే ఎక్కువ ఫ్యాక్టరీలు, వస్త్ర సంబంధిత పరిశ్రమలలో నిమగ్నమై ఉన్న దుకాణాలు, గోడౌన్‌లు ఉన్నాయి. వీటిపై ఆధారపడి ఎంతోమంది జీవిస్తున్నారు. ఈ సందర్భంగా ఈరోడ్ క్లాత్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు చిదంబర శరవణన్, కార్యదర్శి బాలసుబ్రమణియన్ మాట్లాడుతూ చిన్న, సూక్ష్మ వ్యాపారం చేసుకునే వ్యాపారులు అధిక సంఖ్యలో ఉన్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను చట్టానికి సవరణను ప్రవేశపెట్టిందన్నారు. ఈ సవరణను ఉపసంహరించుకోవాలని లేకుంటే రూ.100 కోట్ల మేర వాణిజ్యం దెబ్బతింటుందని తెలిపారు.

గంజాయి కేసులో తండ్రీకొడుకుల అరెస్టు

తిరువొత్తియూరు: చెన్నై ట్రిపుల్‌కేన్‌లో గంజాయి విక్రయిస్తున్న రౌడీషీటర్లు అయిన తండ్రీకొడుకులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు.. చెన్నై తిరువొత్తియూరు, తిరువల్లికేని మాటన్ కుప్పం ప్రాంతానికి చెందిన సిటీ శేఖర్ (67),పై పలు కేసులు నమోదై ఉన్నాయి. ఇతని కుమారుడు దేవా (27) పలు హత్యలు, తదితర కేసులు నమోదై ఉన్నాయి. వీరిద్దరూ గంజాయి విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేసి, అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి జైలుకు పంపారు.

ధృవ్ విక్రమ్‌కు జంటగా
మలయాళ భామ



దర్శనా రాజేంద్రన్

ధృవ్ విక్రమ్

తమిళసినిమా: నటుడు విక్రమ్ వారసుడు ధృవ్ విక్రమ్. ఆదిత్య వర్మ చిత్రం ద్వారా కథానాయకుడిగా తెరంగేట్రం చేశారు ఈయన. ఆ తరువాత తన తండ్రి విక్రమ్‌తో కలిసి మహాన్ చిత్రంలో నటించారు. అయితే తొలి చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోవడం, మహాన్ చిత్రం ఓటీటీలో విడుదల కావడంతో ధృవ్ విక్రమ్ కెరీర్ ఇంకా హిట్ కొట్టలేదు. దీంతో కొంచెం గ్యాప్ తీసుకున్న ఈ వర్ధమాన హీరో తాజాగా తన మూడో చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రానికి పరియేరుమ్ పెరుమాళ్, కర్ణన్, మామన్నన్ చిత్రాల ఫేమ్ మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించనున్నారు. నిజానికి ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటన విడుదలై చాలా రోజులైంది. దీంతో ఈ చిత్రం అటకెక్కిందనే ప్రచారం కూడా జరిగింది. అలాంటిది ఈ చిత్రం త్వరలో సెట్‌పైకి వెళ్లనున్నట్లు తాజా సమాచారం. ఇది కబడ్డీ క్రీడ నేపథ్యంలో యధార్థ సంఘటన ఆధారంగా రూపొందబోతున్న చిత్రం అని తెలిసింది. కబడ్డీ క్రీడాకారుడిగా నటించనున్న నటుడు ధృవ్ విక్రమ్ ఆ క్రీడలో ఇప్పటికే శిక్షణ పొందుతున్నారని తెలిసింది. కాగా ఇందులో ఆయనకు జంటగా మలయాళ భామ దర్శనా రాజేంద్రన్ నటించనున్నారు. ఈమె ఇప్పటికే తమిళంలో కవన్, ఇరుంబు తిరై వంటి చిత్రాలలో నటించడం గమనార్హం. కాగా ఈ చిత్ర షూటింగ్ మార్చి 15 నుంచి ప్రారంభించనున్నట్లు సమాచారం. తూత్తుకుడిలో ప్రారంభించి 80 రోజులలో షూటింగ్‌ను పూర్తి చేయడానికి దర్శకుడు మారి సెల్వరాజ్ ప్రణాళికను సిద్ధం చేసినట్లు సమాచారం. కాగా ఇందులో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది.

అంతర్జాతీయ చిత్రోత్సవంలో
ఎక్స్ వై జెడ్




ఎక్స్ వై జెడ్ చిత్ర యూనిట్

తమిళసినిమా: అంతర్జాతీయ చిత్రోత్సవంలో అవార్డులు, అభినందనలు పొందిన చిత్రం ఎక్స్ వై జెడ్. ఇంతకు ముందు డిష్యుం, మాత్తియోసీ తదితర చిత్రాలలో ముఖ్య పాత్రలు పోషించిన నటుడు సోమన్ కాస్త్రో. ఈయన కడర్‌కరై అనే చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. కాగా సోమన్ కాస్త్రో దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ఎక్స్ వై జెడ్. ఈ చిత్రం వివరాలను ఆయన తెలుపుతూ తండ్రీ, కొడుకు అతని ప్రేయసి మధ్య జరిగే భావోద్రేకాల పోరాటమే ఈ కథ అని చెప్పారు. గ్రామంలో నివసించే ఒక తండ్రి తన కొడుకును శక్తికి మించి చదివిస్తున్నారు. విద్య అనంతరం నగరంలో ఉద్యోగం చేస్తున్న హీరో తన ప్రేయసితో పెళ్లి కాకుండానే సహజీవనం చేస్తున్నారు. అలాంటి సమయంలో అతనికి విదేశాల్లో ఉద్యోగం రావడంతో తండ్రి ఆశీస్సులు పొందడానికి ప్రియురాలితో కలిసి గ్రామానికి వస్తాడు. అక్కడ ఎదురైన సమస్యలను ఎదుర్కొని విదేశాలకు వెళ్లగలిగారా? లేదా? అన్న పలు ఆసక్తికరమైన అంశాలతో సాగే చిత్రం ఎక్స్ వై జడ్ అని చెప్పారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోందని చెప్పారు. అయితే విడుదలకు ముందే ఈ చిత్రం పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడి ప్రశంసలు పొందిందన్నారు. అలాగే కోల్‌కతా, పూణే, ముంబయి, ఔరంగబాద్‌లో జరిగిన చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు నోచుకుని, ఉత్తమ కథ తదితర ఐదు అవార్డులను గెలుచుకుందని చెప్పారు. కాగా ఇందులో కథానాయకుడిగా మిస్టర్ మెడ్రాస్ కిరీటదారి వెంకట్ నటించగా నాయకిగా షర్విని నటించారని చెప్పారు. చిత్రం క్లైమాక్స్ అందరి మనసులను హత్తుకునేలా ఉందని దర్శక నిర్మాత సోమన్ కాస్త్రో చెప్పారు.

కోలీవుడ్ టాక్స్

ప్రేమికుడితో
పెళ్లి పీటలెక్కనున్న తాప్సీ



తాప్సీ

తమిళసినిమా: ఢిల్లీ బ్యూటీ.. నటి తాప్సీ. ఈమె ఆడుగళం చిత్రం ద్వారా కోలీవుడ్‌కు కథానాయకిగా ఎంట్రీ ఇచ్చారు. ధనుష్ కథానాయకుడిగా నటించిన ఆ చిత్రం 2010లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. దీంతో ఈ బ్యూటీని మరిన్ని అవకాశాలు వరించాయి. అయితే తమిళంలో ఆశించిన విజయాలను అందుకోలేకపోయారు. అలాంటి సమయంలో కాంచన చిత్రం తాప్సీకి మంచి విజయాన్ని అందించింది. ఆ తరువాత గేమ్ ఓవర్ వంటి చిత్రాల విజయాలు ఈమె కెరీర్‌కు ప్లస్ అయ్యాయి. అయితే అప్పటికే హిందీలో సక్సెస్‌ఫుల్ నాయకిగా రాణిస్తున్నారు. హిందీలో పలు హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రాలలో నటించిన తాప్సీ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. కాగా ఇటీవల షారూక్‌ఖాన్‌తో కలిసి డంకి చిత్రంలో నటించారు. కాగా ఈమె యువ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మథ్యాస్ పోయ్‌తో చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు. కాగా వీరిద్దరూ కుటుంబ సభ్యుల సమ్మతితో త్వరలో పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. తాప్సీ పెళ్లి రాజస్తాన్‌లోని ఉదయపూర్‌లో జరగనున్నట్లు సమాచారం. కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది బంధుమిత్రులు, సినీ ప్రముఖులు పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలిసింది. తాప్సీ వివాహ వేడుక సిక్కిమ్, క్రిస్టియన్ మతాల సంప్రదాయ ప్రకారం జరగనున్నట్లు తెలిసింది. కాగా వీరిద్దరి వివాహం వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.



ప్రియాలయ

ఇక్కడ నేనే కింగ్
అంటున్న సంతానం



సంతానం

తమిళసినిమా: హాస్యానికి మరో పేరు సంతానం అని పేర్కొనవచ్చు. పంచ్ డైలాగులు చెప్పడంలో ఈయన స్టైలే వేరు. మినిమం గ్యారంటీ చిత్రాల హీరోగా రాణిస్తున్న ఈయన తాజాగా నటిస్తున్న చిత్రానికి ఇంగ నాన్ దాన్ కింగ్ (ఇక్కడ నేనే కింగ్) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని గోపురం ఫిలిమ్స్ పతాకంపై జీఎన్ అన్భుచెలియన్ సమర్పణలో ఈయన కుమార్తె సుస్మిత అన్భుచెల్లియన్ నిర్మిస్తున్నారు. ఈ సంస్థలో ఇంతకు ముందు వెళ్‌లెక్కార దురై, తంగమగన్, మరుదు ఆండవన్, కట్టుశ్‌లె వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలను నిర్మించారన్నది గమనార్హం. కాగా తాజాగా నిర్మిస్తున్న ఇంగ నాన్ దాన్ కింగ్ చిత్రానికి ఆనంద్ నారాయణన్ దర్శకత్వం వహిస్తున్నారు. సంతానానికి జంటగా ప్రియాలయ కథానాయకిగా పరిచయం అవుతున్నారు. నటుడు తంబి రామయ్య, మనోబాల, వైవిధ్య భరిత పాత్రలు పోషించిన ఇందులో మనీష్ కాంత్, వివేక్ ప్రసన్న తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. కాగా టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను నటుడు కమలహాసన్ బుధవారం ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. ఇది వినోదంతో కూడిన మంచి కథా చిత్రం అని దర్శకుడు చెప్పారు. చిత్ర షూటింగ్‌ను చెన్నై పరిసర ప్రాంతాల్లో పూర్తి చేసినట్లు చెప్పారు. డి.ఇమాన్ సంగీతం, ఓంనారాయణన్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు విఘ్నేష్ శివన్, ముత్తమిళ్ పాటలను రాశారని, నిర్మాణాంతర కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నట్లు చెప్పారు. చిత్రాన్ని సమ్మర్ స్పెషల్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు యూనిట్ వర్గాలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

ఐశ్వర్య దర్శకత్వంలో సిద్ధార్థ్?



సిద్ధార్థ్



ఐశ్వర్య రజనీకాంత్

తమిళసినిమా: ఐశ్వర్య ప్రత్యేకంగా మరోసారి బయటి నటుడితో చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నారా? అని అంటే ఈ ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. ధనుష్ కథానాయకుడిగా ఒక చిత్రం, గౌతమ్ కార్తీక్ కథానాయకుడిగా వై రాజా వై అనే చిత్రాన్ని తెరకెక్కించారు ఐశ్వర్య రజనీకాంత్. ఈ రెండు చిత్రాలు ఆశించిన విజయాలను సాధించకపోవడంతో ఐశ్వర్య తర్వాత చిత్రానికి కొంత గ్యాప్ తీసుకున్నారు. ఆ తరువాత ఇటీవల తన తండ్రి రజనీకాంత్‌ను గౌరవ పాత్రలో నటింపజేసి రూపొందించిన చిత్రం లాల్ సలామ్. ఇందులో నటుడు విష్ణువిశాల్, విక్రాంత్ హీరోలుగా నటించారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందించారు. క్రికెట్‌లోని అసమానతలు, మత విభేదాల గురించి చర్చించిన ఈ చిత్రం కూడా ఇటీవల భారీ అంచనాల మధ్య విడుదలై మిశ్రమ స్పందనే తెచ్చుకుంది. తాజాగా ఐశ్వర్య తన తర్వాత చిత్రానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. సిద్ధార్థ్‌ను కథానాయకుడిగా నటింపచేయడానికి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ చర్చలు సఫలమైనట్లు, త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం పైన ఐశ్వర్య కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలుస్తుందో లేదో చూడాలి.

క్లుప్తంగా

17 మంది డీఎస్పీలు బదిలీ

తిరువొత్తియూరు: తమిళనాడు వ్యాప్తంగా 17 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో మూడేళ్లకు పైగా ఒకే చోట పనిచేస్తున్న 17 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ శంకర్ జివ్వాల్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా తమిళనాడు పోలీసుశాఖకు చెందిన వెయ్యి మందికి పైగా తమ సొంత నియోజకవర్గంలో మూడేళ్లకు పైగా ఒకే పోస్టులో పని చేస్తున్న వారిని కూడా ఎన్నికల నిబంధనల మేరకు గత నెలలో బదిలీ చేశారు.

బంగారు కడ్డీ స్వాధీనం

అన్నానగర్: బస్సులో అక్రమంగా తరలిస్తున్న రూ.15 లక్షల విలువ చేసే బంగారు కడ్డీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు–కేరళ సరిహద్దులోని పులియార్రై చెక్‌పోస్టు వద్ద బుధవారం తెన్‌కాశి నుంచి కేరళ వెళుతున్న ఆ రాష్ట్ర ప్రభుత్వ బస్సును పోలీసులు తనిఖీ చేశారు. ఆ సమయంలో బస్సులో అనుమానాస్పదంగా ఉన్న యువకుడి బ్యాగును తనిఖీ చేయగా అందులో 315 గ్రాముల బంగారు కడ్డీ లభ్యమైంది. విచారణలో అతడు కేరళలోని కోలికోడ్‌కు చెందిన అనాస్ రఘుమాన్ (21) అని తెలిసింది. అలాగే కడయనల్లూరులోని జ్యువెలరీ షాపులో బంగారాన్ని కరిగించి కేరళలోని షాపులకు కడ్డీలుగా తీసుకుని వెళుతున్నట్లు తెలిపాడు. అయితే అందుకు సంబంధించిన పత్రాలు అతని వద్ద లేకపోడంతో పోలీసులు కేసు నమోదు చేసి రూ.15 లక్షల విలువైన బంగారు కడ్డీని స్వాధీనం చేసుకున్నారు.

ఏసీబీ సోదాలు

అన్నానగర్: కొళత్తూరు వెట్రినగర్ త్యాగరాజన్ వీధిలో నివాసం ఉంటున్న బ్రనూటి మున్సిపల్ మాజీ కమిషనర్ పెరుమాళ్ (66) ఇంట్లో బుధవారం ఉదయం ఏసీబీ ఇన్‌స్పెక్టర్ విశ్వకుమార్ నేతృత్వంలో నలుగురు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఎటువంటి పత్రాలు స్వాధీనం చేసుకోలేదని తెలిసింది.

బీడీ ఆకులు స్వాధీనం

అన్నానగర్: తూత్తుకుడి ప్రాంతం నుంచి శ్రీలంకకు అక్రమంగా బీడీ ఆకులు తరలిస్తున్నట్లు క్యూ డివిజన్ పోలీసులకు బుధవారం వేకువజామున సమాచారం అందింది. దీంతో పోలీసులు తూత్తుకుడి సౌత్ బీచ్ రోడ్డులో నిఘా పెట్టారు. ఆ సమయంలో రోస్‌పార్క్ ప్రాంతంలోని అడవిలో దాచి ఉంచిన 41 నల్లటి పాలిథిన్ పార్శిళ్లలో 1,300 కిలోల బీడీ ఆకులను నిల్వ ఉంచినట్లు గుర్తించారు. వీటిని శ్రీలంకకు అక్రమంగా తరలించేందుకు దాచినట్లు తెలిసింది. వీటి విలువ రూ.40 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. బీడీ ఆకుల కట్టలను పోలీసులు స్వాధీనం చేసుకుని, తరలించేందుకు ప్రయత్నించిన వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

బావిలో పడి అంగన్‌వాడీ కార్యకర్త మృతి

సేలం: అంగన్‌వాడీ కార్యకర్త బావిలో పడి మృతి చెందింది. పోలీసుల కథనం మేరకు.. ఈరోడ్ జిల్లా వెల్లోడ్ సమీపంలోని పుంగంబడి, సీఎస్ఐ కాలనీకి చెందిన ఆనంది(47) ఫంగంబాడి అంగన్‌వాడీ కేంద్రంలో కార్యకర్తగా పనిచేస్తున్నారు. ఆనంది గత ఐదేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం వైద్యం చేయించుకునేందుకు వెళుతుండగా స్పృహతప్పి బావిలో పడిపోయారు. స్థానికులు ఆనందిని రక్షించి, పెరుందురై ప్రభుత్వ వైద్యకళాశాల ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ పరీక్షించిన వైద్యుడు ఆనంది అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఈ మేరకు వెల్లోడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

భార్య ఆత్మహత్య

సేలం: భర్త మరణించాడన్న బాధతో భార్య ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఈరోడ్‌లోని చెన్నిమలై రోడ్డు వివేకానంద నగర్‌కు చెందిన పునీత (31) నామక్కల్ జిల్లా, పల్లిపాళేనికి చెందిన ఉదయకుమార్‌ను ప్రేమించి, తల్లిదండ్రుల అంగీకారంతో గత ఏడాది నవంబర్ 19న వివాహం చేసుకుంది. వివాహమైన కొద్ది రోజులకే భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ స్థితిలో 23వ తేదీన ఉదయకుమార్ తన తల్లి ఇంట్లో ఉరివేసుకుని, ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భర్త మృతి చెందాడన్న బాధను తట్టుకోలేక పుట్టింట్లో ఉన్న పునీత అదేరోజు రాత్రి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. బంధువులు ఆమెను ఈరోడ్ ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ పునీత బుధవారం తెల్లవారుజామున మృతి చెందింది. ఈ మేరకు ఈరోడ్ సూరంపట్టి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. కాగా పునీతకు వివాహమైన మూడు నెలలే కావడంతో ఆర్డీఓ విచారణకు ఆదేశించారు.

చెరువులో మునిగి బాలుడి మృతి

అన్నానగర్: చెరువులో మునిగి ఓ బాలుడు మృతి చెందాడు. పూందమల్లి పరివాహక ప్రాంతానికి చెందిన ఇళంగో కుమారుడు సుజిత్ (7) ఆ ప్రాంతంలోని పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. బుధవారం ఉదయం ఇళంగో ఇంటి సమీపంలో ఉన్న చెరువులో చేపల వేటకు వెళ్లాడు. అతనితో పాటు సుజిత్‌ను కూడా తీసుకెళ్లాడు. అక్కడ ప్రమాదవశాత్తు సుజిత్ చెరువులో మునిగిపోయాడు. ఇళంగో వెంటనే సుజిత్‌ను నీటి నుంచి వెలికి తీసి, పూందమల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించాడు. అక్కడ బాలుడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

పోలీసుల సంక్షేమమే లక్ష్యం

- ఉద్యోగం కాదు..సేవ
- సీఎం స్టాలిన్



సాక్షి, చెన్నై: పోలీసుల సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం విస్తృత కార్యాచరణలతో ముందుకెళుతోందని సీఎం స్టాలిన్ వ్యాఖ్యానించారు. పోలీసు ఉద్యోగం ఓ సేవ అని పేర్కొన్నారు. యూనిఫామ్ రిక్రూట్‌మెంట్ బోర్డు నేతృత్వంలో బుధవారం ఉనమంచేరిలోని పోలీసు శిక్షణ కేంద్రంలో పరేడ్ జరిగింది. శిక్షణ ముగించిన 19 మంది డీఎస్పీలు, 429 మంది ఇన్‌స్పెక్టర్లకు ఇందులో విధులను కేటాయించారు. ఈ కార్యక్రమానికి డీజీపీ శంకర్‌జివ్వాల్, ఏడీజీపీ డేవిడ్ సన్ హాజరయ్యారు. పరేడ్‌ను ఉద్దేశించి సీఎం స్టాలిన్ వీడియో సందేశాన్ని పంపించారు. 19 మంది డిఎస్పీల్లో 13 మంది, 429 మంది ఇన్‌స్పెక్టర్లలో 74 మంది మహిళలు ఉండడం చూస్తే పోలీసు శాఖలో సామాజిక న్యాయం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నట్టు పేర్కొన్నారు. పోలీసు అకాడమిలో వివిధ నైపుణ్యాలతో శిక్షణ అందిస్తున్నామని, ఇక్కడ శిక్షణ పొందిన వారు వివిధ విభాగాల్లో రాణిస్తున్నారని కితాబు ఇచ్చారు. కాపలా అన్నది ఉద్యోగం మాత్రమే కాదని, ఓ సేవ అని వ్యాఖ్యలు చేశారు. తమ కర్తవ్యాన్ని నిజాయితీతో నిర్వహించి ప్రజల ఆదరాభిమానాలు పొందాలని శిక్షణ పూర్తి చేసుకున్న పోలీసు అధికారులకు సూచించారు. దేశానికి, ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కిందని, సమర్థవంతంగా రాణించాలని ఆకాంక్షించారు. తమ ప్రభుత్వం సామాజిక న్యాయం పరిరక్షణ నినాదంతో ముందుకెళుతోందని గుర్తు చేస్తూ, ఇక్కడ విధుల్లోకి వెళుతున్న వారంతా సామాజిక సంక్షేమ సేవకులుగా రాణించాలని కోరారు. న్యాయం కోసం వచ్చే వారికి ఓదార్పు కల్పించాలని, బాధితులకు న్యాయం చేసేలా విధులు నిర్వహించాలని సూచించారు. పోలీసులు, ప్రజల మధ్య సంబంధాలు మరింత బలపడాలని, టెక్నాలజీ అనే ఆయుధంతో కేసులను ఛేదించడంలో ముందుకు దూసుకెళ్లాలన్నారు. పోలీసుల సంక్షేమం లక్ష్యంగా తమ ప్రభుత్వం విస్తృత కార్యాచరణలో ముందుకెళుతోందన్నారు. సీనియర్ జర్నలిస్టులకు సమాచార శాఖ నేతృత్వంలో ఏటా అందజేసే కలైంజర్ పెన్ అవార్డుకు 2022కుగాను వీఎస్ స్వామిని ఎంపిక చేసినట్టు సీఎం ప్రకటించారు. ఈ అవార్డుతో పాటు రూ.5 లక్షలు నగదు కానుక అందజేయనున్నారు.

హెల్త్‌కేర్ పెట్టుబడులకు వేదికగా చెన్నై



సదస్సుకు హాజరైన ప్రతినిధులు, వక్తలు

సాక్షి, చెన్నై: వైద్యరంగంలో పెట్టుబడులకు వేదికగా చెన్నై నగరం అవతరించిందని వక్తలు వ్యాఖ్యానించారు. రోటరీ క్లబ్ ఆఫ్ చెన్నై, కర్ణాటిక్ చెన్నై లెక్చరర్ సీరీస్–7 ఎడిషన్‌గా చెన్నై మెగా పోలీస్ 2030 నినాదంతో సదస్సు బుధవారం స్థానికంగా జరిగింది. ఇందులో చెన్నై హెల్త్‌కేర్ ప్రాజెక్టులు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్యాపిటల్ గురించి చర్చించారు. తాజా అవసరాలతో బ్లూ ప్రింట్‌ను రూపొందించేలా అభిప్రాయసేకరణ జరిగింది. ఇందులో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్ కార్తిక్ ప్రభు, రాష్ట్ర ప్రణాళికా సంఘం సభ్యుడు డాక్టర్ ఎలిలన్ నాగనాథన్, రోటరీ క్లబ్ ఆఫ్ చెన్నై అధ్యక్షుడు జిగర్ సాల్వా , కావేరి ఆస్పత్రి ఎండీ మణివణ్ణన్ సెల్వరాజ్, నానో లైఫ్ చైర్మన్ అభయ్‌కుమార్, కామన్వెల్త్ మెడికల్ అసోసియేషన్ కార్యదర్శి జేఏ జయలాల్, మెడికల్ టెక్నాలజీస్ కార్యనిర్వహణాధికారి బాలసుబ్రమణ్యం హాజరయ్యారు. ఈ చర్చాగోష్టిలో 250 మందికిపైగా ప్రతినిధులు పాల్గొని ప్యానెల్ చర్చను వివిధ రకాల అంశాలపై నిర్వహించారు.

చోరీ కేసులో వ్యక్తి అరెస్ట్

- భార్య, కుమారుడు ఆత్మహత్య

అన్నానగర్: విరుదునగర్‌లో జరిగిన చోరీ కేసులో తండ్రి అరెస్టు కావడంతో అవమానానికి గురై కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు విచారణ నిమిత్తం జీపులో యువకుడి తల్లిని కూడా తీసుకెళ్లగా అందులో నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. విరుదునగర్ జిల్లా అరుప్పుకోట్టై సమీపంలోని గాంధీనగర్‌కు చెందిన పృథ్వీరాజ్ (37) గతంలో గ్రామ పరిపాలన అధికారిగా పని చేశాడు. అతని ఇంట్లో రూ.2.60 లక్షల నగదు, వస్తువులు చోరీకి గురయ్యాయి. చోరీకి సంబంధించి పోలీసులు కురింజకులం ప్రాంతానికి చెందిన మాణిక్యం (65)ను అరెస్టు చేశారు. దీంతో అవమానానికి గురైన అతని కుమారుడు కర్ణన్ (24) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విరుదునగర్ ప్రభుత్వాస్పత్రిలో ఉంచారు. కర్ణన్ ఆత్మహత్య ఘటనకు సంబంధించి విచారణ కోసం ఆర్డీఓ అరుప్పుకోట్టై తాలూకా పోలీసులు కర్ణన్ తల్లి దేవి (45), ఆమె బంధువులను పోలీసు జీపులో తీసుకుని విరుదునగర్‌కు బయలుదేరారు. పల్లవననాథం ప్రాంతం వద్ద వెళుతుండగా దేవి జీపులో నుంచి దూకింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెను విరుదునగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే దేవి మృతి చెందినట్లు నిర్ధారించారు. అరుప్పుకోట్టై తాలూకా పోలీసులు విచారణ జరుపుతున్నారు.

పుష్కరిణిలో దూకి వృద్ధురాలి ఆత్మహత్య

తిరువొత్తియూరు: ఆలయ పుష్కరిణిలో దూకి ఓ వృద్ధురాలు ఆత్మహత్యకు పాల్పడింది. చెన్నై పల్లవన్ తాంగల్ సమీపం నంగనల్లూరు 32వ వీధికి చెందిన ప్రియంవదం (90) తన పెద్ద కుమార్తె మారుతితో కలిసి ఉంటోంది. మంగళవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ప్రియంవదం ఇంటికి తిరిగి రాలేదు. ఆమె కోసం కుటుంబసభ్యులు అన్నిచోట్ల గాలించారు. ఆచూకీ తెలియకపోవడంతో పల్లవంతాంగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం ఉదయం నంగనల్లూరు నాలుగో మెయిన్ రోడ్డులో ఉన్న మన్నాచ్చి అమ్మన్ ఆలయం కోనేరులో ప్రియంవదం శవంగా తేలుతున్నట్లు తెలిసింది. పోలీసులు అక్కడ చేరుకుని మృతదేహాన్ని క్రోమ్‌పేట ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

లాటరీ టికెట్ల విక్రయం కేసులో ఒకరి అరెస్టు

సేలం: నిషేధిత లాటరీ టికెట్లు విక్రయించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడు ప్రభుత్వం నిషేధించిన లాటరీ టికెట్ల విక్రయాలను అడ్డుకునేందుకు పోలీసులు ముమ్మరంగా దాడులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈరోడ్ జీహెచ్ పోలీసులు బావడ్డై రోడ్డులో నిఘా పెట్టారు. ఆ సమయంలో అక్కడి ఆటో స్టాండ్ వద్ద అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. అతడు ఈరోడ్ సత్యమూర్తి రోడ్డుకు చెందిన లోగనాథన్ (55) అని, తమిళనాడు ప్రభుత్వం నిషేధించిన ఫారిన్ ల్యాండ్ లాటరీ టికెట్లు విక్రయిస్తున్నట్లు తేలింది. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి, బుధవారం అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 24 లాటరీ టికెట్లు, రూ.440 నగదు స్వాధీనం చేసుకున్నారు.

తాంబరం- గూడువాంచేరి మధ్య మరో 10 ఎలక్ట్రిక్ రైళ్లు

కొరుక్కుపేట: ప్రయాణికుల సౌకర్యార్థం తాంబరం–గూడువాంచేరి మధ్య మరో 10 ఎలక్ట్రిక్ రైళ్లు నడుస్తున్నాయని రైల్వే అధికారులు తెలిపారు. సోమవారం నుంచి ఈ ఎలక్ట్రిక్ రైళ్లు నడుస్తున్నాయి. ఈ సందర్భంగా రైల్వే అధికారులు మాట్లాడుతూ కీలంబాక్కం బస్టాండ్‌కు చేరుకోవడానికి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికుల సౌకర్యార్థం తాంబరం – గూడువాంచేరి మధ్య అదనపు రైళ్లను నడుపుతున్నామని పేర్కొన్నారు. రైలు వేళల్లోను మార్పులు చేసి ప్రయాణికులకు సేవలను అందిస్తున్నట్టు తెలిపారు.

అదుపు తప్పిన డీజిల్ ట్యాంకర్!





దెబ్బ తిన్న వాహనాలను తొలగిస్తున్న పోలీసులు, దెబ్బతిన్న కారు

సేలం : డీజిల్ లోడ్‌తో వస్తున్న ట్యాంకర్ లారీ అదుపు తప్పడంతో ఆరు వాహనాలు ధ్వంసమయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. ధర్మపురి నుంచి సేలం వైపుగా వస్తున్న ఓ డీజిల్ ట్యాంకర్ బుధవారం సాయంత్రం తొప్పూరు కొండ మార్గంలో అదుపు తప్పింది. దీంతో డీజిల్ ట్యాంకర్ ముందుగా వెళుతున్న, ఎదురుగా వస్తున్న ఆరు వాహనాలను ఢీ కొంటూ డివైడర్‌ను దాటి ఆవలి వైపు రోడ్డులోకి వెళ్లి ఆగింది. ఈ మార్గంలో ఓ వైపు రోడ్డు విస్తరణ పనులు జరుగుతుండడంతో వాహనాల రాకపోకలన్నీ ఒకే మార్గంలోనే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ముందు వెళుతున్న, ఎదురుగా వస్తున్న వాహనాలను ట్యాంకర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ధర్మపురి ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మూడు కార్లు, రెండు లగ్జరీ వాహ నాలు, ఒక పార్సిల్ వ్యాన్ నుజ్జు నుజ్జయింది. తొప్పూరు పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా సేలం – ధర్మపురి జాతీయ రహదారిలో వాహనాల రాక పోకలు స్తంభించాయి. పోలీసులు హుటాహుటిన దెబ్బతిన్న వాహనాలను తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

బాలికకు లైంగిక వేధింపులు

- డ్రైవర్‌పై పోక్సో కేసు

తిరువొత్తియూరు: సెయ్యారు సమీపంలో తొమ్మిదేళ్ల బాలికను లైంగికంగా వేధించిన డ్రైవర్‌పై పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. తిరువణ్ణామలై జిల్లా సెయ్యారు సమీపంలో ఉన్న ఒక గ్రామానికి చెందిన తొమ్మిదేళ్ల బాలిక అదే ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. గత 25వ తేదీ సాయంత్రం బాలిక అదే ప్రాంతంలో ఉన్న దుకాణానికి వెళ్లి వస్తుండగా మార్గం మధ్యలో ఆమె బంధువైన కాణిపాకానికి చెందిన వరికోత మిషన్ డ్రైవర్ శక్తివేలు (38) లైంగికంగా వేధించాడు. దీనిపై బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు డ్రైవర్‌పై పోక్సో చట్టం కేసు నమోదు చేసి అతని కోసం గాలిస్తున్నారు.

కుక్కపిల్ల చోరీ

తిరువొత్తియూరు: గోపాలపురంలోని బహుళ అంతస్తుల భవనంలో ఉన్న ఖరీదైన రెండు నెలల కుక్కపిల్లను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు కుక్కపిల్ల కోసం గాలిస్తున్నారు. పోలీసుల కథనం మేరకు.. చెన్నై గోపాలపురం గణపతికాలనీ షణ్ముగం వీధికి చెందిన నితిన్ పారిశ్రామికవేత్త. ఈయన తన బహుళ అంతస్తుల భవనంలో గోల్డెన్ రెడ్ డ్రైవర్ జాతికి చెందిన రెండు నెలల కుక్కపిల్లకు కేఫ్రీ అని పేరు పెట్టి ముద్దుగా పెంచుకుంటున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఇంట్లో ఆడుకుంటున్న కుక్కపిల్ల హఠాత్తుగా అదృశ్యమైంది. కుక్కపిల్లను ఎవరో చోరీ చేసినట్లు తెలిసింది. దీనిపై కుక్కపిల్ల యజమాని నితిన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాయపేట పోలీసులు కేసు నమోదు చేసి, ఆ ప్రాంతంలో ఉన్న సీసీ టీవీ కెమెరా పుటేజీల ఆధారంగా గాలిస్తున్నారు.

వైభవంగా త్యాగరాజ స్వామి రథోత్సవం

- కిక్కిరిసిన తిరువారూర్ వీధులు

సేలం: తిరువారూరు త్యాగరాజస్వామి రథోత్సం మంగళవారం ప్రారంభమైంది. తిరువారూరులో చారిత్రాత్మక త్యాగరాజ స్వామి ఆలయంలో ఏటా పంగుణి ఉత్తిరం పండుగ సందర్భంగా రథోత్సవం నిర్వహిస్తారు. ఈ ఏడాది మార్చి 21న రథోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో గత నెల 25వ తేదీన పందిరి గుంజ నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్వజారోహణం కార్యక్రమంతో మంగళవారం ఉత్సవాలు ప్రారంభించారు. ఉదయం 8.30 గంటలకు వినాయగర్, సుబ్రమణ్యర్, చండికేశ్వరుడు, చంద్రశేఖర్ స్వామి వారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. తర్వాత ధ్వజారోహణం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి, స్వామివారిని దర్శించుకున్నారు.

చేనేతల సమస్య పరిష్కారంలో డీఎంకే ప్రభుత్వం విఫలం



అన్నాడీఎంకే బహిరంగసభలో మాట్లాడుతున్న మాజీ మంత్రి రమణ

పళ్లిపట్టు: కూలి సమస్య పరిష్కారం కోసం నేత కార్మికులు 18 రోజులపాటు నిరవధిక సమ్మె చేసినా ప్రభుత్వం వారి సమస్య పరిష్కరించడంలో విఫలమైందని మాజీ మంత్రి రమణ ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత 76వ జయంతి సందర్భంగా పొదటూరుపేటలో అన్నాడీఎంకే ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు. తిరువళ్లూరు జిల్లా కార్యదర్శి, మాజీ మంత్రి బీవీ రమణ అధ్యక్షతన నిర్వహించిన ఈ సభలో ఆ పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి హరి, పార్టీ నేతలు సమరశం, చిన్నరాజ్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. మాజీమంత్రి మాట్లాడుతూ 33 నెలల డీఎంకే పాలనలో అవినీతి భారీగా పెరగడంతోపాటు మంత్రులు జైలు పాలు కావడం, నేరాల సంఖ్య విపరీతంగా పెరగడం తప్ప, అభివృద్ధి, సంక్షేమం పెద్దగా జరగలేదన్నారు. పేదల కోసం అన్నాడీఎంకే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు డీఎంకే ప్రభుత్వం మంగళం పాడిందన్నారు. నేత కార్మికులు కూలి కోసం పోరాటం చేసినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందని ఆరోపించారు. ప్రజా రంజకపాలన అన్నాడీఎంకేతోనే సాధ్యమని, ప్రజలు వచ్చే ఎన్నికల్లో అన్నాడీఎంకేను ఆదరించాలని పిలుపునిచ్చారు. పొదటూరుపేట టౌన్ కార్యదర్శి, చైర్మన్ రవిచంద్రన్, యూనియన్ కార్యదర్శి టీడీ.శ్రీనివాసన్, జిల్లా కౌన్సిలర్ శాంతిప్రియా సురేష్, పంచాయతీ మాజీ అధ్యక్షుడు చంద్రబాబు, తిరుత్తణి నగర కార్యదర్శి సౌందర్‌రాజన్, ఆర్కేపేట కుమార్, యువజన విభాగం జిల్లా ఉప కార్యదర్శి జీ.పెరుమాళ్ తదితరులు పాల్గొన్నారు.



సభకు హాజరైన జనం

వేలూరులో కాంగ్రెస్ ధర్నా



అన్నారోడ్డులో ధర్నా చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు

వేలూరు: ప్రధాని మోదీ ప్రభుత్వం తమిళ మత్స్యకారులను కాపాడలేకపోవడాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బుధవారం ఉదయం వేలూరులోని అన్నా రోడ్డులో ధర్నా చేశారు. ఆ పార్టీ జిల్లా కార్యదర్శి టీకా రామన్ మాట్లాడుతూ రామేశ్వరం తురై ముగంలో కొద్ది రోజుల క్రితం కచ్చదీవు ప్రాంతానికి చేపలు పట్టేందుకు వెళ్లిన తమిళ మత్స్యకారులు 23 మందిని శ్రీలంక ప్రభుత్వం అరెస్టు చేసి, వారిలో 20 మందిని మాత్రమే విడుదల చేయడంతోపాటు వారి పడవలను స్వాధీనం చేసుకున్నారన్నారు. తమిళ మత్స్యకారుల వ్యవహారంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. గత పదేళ్లలో తమిళ మత్స్యకారులపై శ్రీలంక ప్రభుత్వం తరచూ దాడులు చేస్తున్నా వాటి గురించి నోరు మెదపకపోవడం దారుణ మన్నారు. కాగా ప్రధాని మోదీ ఇటీవల తూత్తుకుడికి వచ్చి తమిళులపై ప్రేమ చూపినట్లు నటించడాన్ని ఖండిస్తూ తమ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ధర్నాలో ఆ పార్టీ ఎస్సీ, ఎస్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిత్తరంజన్, రీజినల్ అధ్యక్షుడు రఘు, మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షుడు వాహీద్‌బాషా, ఐఎన్‌టీయూసీ జిల్లా కార్యదర్శి మహ్మద్ అల్లీ జిన్నా, కాంచన, కార్యకర్తలు పాల్గొన్నారు.

రైతుల ధర్నా



పళ్లిపట్టు: కలెక్టర్ సాక్షిగా చేసుకున్న ఒప్పందాన్ని అమలు చేయాలని రైతులు బుధవారం ధర్నా చేశారు. తిరువళ్లూరు జిల్లా తచ్చూరు నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు వరకు 6వే జాతీయ రహదారి విస్తరణకు రైతుల నుంచి సేకరించిన భూమికి తక్కువ పరిహారం చెల్లిస్తామని నేషనల్ హైవే అథారిటీ చెప్పడంతో రైతులు తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ సమక్షంలో చర్చలు జరిపారు. ఆ సందర్భంగా పరిహారం మూడింతలు పెంచి ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఆ ఒప్పందం అమలుకు సిద్ధంగా లేని నేషనల్ హైవే అథారిటీ కోర్టును ఆశ్రయించింది. దీంతో పళ్లిపట్టు ప్రాంతంలో రోడ్డు పనులకు తమ పొలం కోల్పోయి పరిహారం అందక ఇబ్బందులు పడుతున్న రైతులు కలెక్టర్ సమక్షంలో చేసుకున్న ఒప్పందం అమలు చేయాలన్న డిమాండ్‌తో ధర్నా చేపట్టారు. తమిళనాడు చెరుకు రైతుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆ సంఘం జిల్లా కార్యదర్శి సంపత్, జిల్లా కోశాధికారి పెరుమాళ్, జిల్లా ఉప కార్యదర్శి జయచంద్రన్ తదితరులు పాల్గొన్నారు.

మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోండి



వినతులు స్వీకరించి, మాట్లాడుతున్న అదనపు ఎస్పీ గౌతమన్

వేలూరు: రైతుల పట్టాదారుల పాసు పుస్తకాన్ని తాకట్టు పెట్టి బ్యాంకు రుణంతో ట్రాక్టర్ కొనుగోలు చేసి తమను మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని రైతులు అదనపు ఎస్పీ గౌతమన్‌కు ఫిర్యాదు చేశారు. బుధవారం ఉదయం వేలూరు ఎస్పీ కార్యాలయంలో స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి ప్రజలు వివిధ సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వేలూరు జిల్లా కేవీ కుప్పం గ్రామానికి చెందిన ఒకరు తమ పట్టాదారు పాసు పుస్తకాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి రుణం పేరుతో ట్రాక్టర్ కొనుగోలు చేసి ఇచ్చాడని, అనంతరం ఆ ట్రాక్టర్‌ను అద్దెకు ఇచ్చి నగదు ఇప్పిస్తామని చెప్పి, తమ వద్ద సంతకాలు చేసుకుని ట్రాక్టర్‌ను తీసుకెళ్లాడని కేవీ కుప్పం గ్రామానికి చెందిన రైతులు బాలు, కార్తీక్, తులసి, నంజగుంటాపురం గ్రామానికి చెందిన శివప్రకాశం, స్వామి ఏఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ట్రాక్టర్‌ను తీసుకెళ్లి ఐదేళ్లు అవుతున్నా ఇంతవరకు ట్రాక్టర్‌కు సంబంధించిన అద్దె చెల్లించలేదని, ట్రాక్టర్ తమకు చూపించలేదన్నారు. ఈ విషయమై పలుసార్లు కేవీ కుప్పం పోలీసులు, ఎస్పీ, డీఐజీ కార్యాలయాల్లో ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో పోలీసులు వెనుకాడుతున్నారని, దీనిపై విచారణ జరిపి బ్యాంకు రుణంతో కొనుగోలు చేసిన ట్రాక్టర్‌ను తమకు ఇప్పించి, తమను మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ విషయంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని అదనపు ఎస్పీ హామీ ఇచ్చారు.

క్లుప్తంగా...

టీడీపీకి ఊడిగం చేయలేం

రాష్ట్ర కాపు యువసేన అధ్యక్షుడు కర్జా శ్రీనివాసరావు

శావల్యాపురం: టీడీపీకి ఊడిగం చేస్తూ.. వారిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టేందుకు కాపులు సిద్ధంగా లేరని ఆంధ్రప్రదేశ్ కాపు యువసేన అధ్యక్షులు కర్జా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. బుధవారం ఆయన పల్నాడు జిల్లా శావల్యాపురం మండలంలోని గంటావారిపాలెంలో మాట్లాడారు. 2014 ఎన్నికల్లో కాపుల ఓట్లు వేయించుకుని.. కాపులకు చంద్రబాబు ఇస్తానన్న రిజర్వేషన్లు అడిగినందుకు కాపు యువకులపై అక్రమ కేసులు బనాయించిన విషయాన్ని మరువలేమని చెప్పారు. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం, ఆయన కుటుంబ సభ్యులను నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లిన ఘటనను కాపు జాతి ఎప్పటికీ క్షమించబోదని తెలిపారు. టీడీపీ ఎన్ని పొత్తులు పెట్టుకున్నా.. చంద్రబాబు అండ్‌కో మోసపూరిత మాటలు నమ్మే పరిస్థితిలో కాపులు లేరన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కాపులు, ప్రజలంతా అఖండ మెజారిటీతో గెలిపించడం ఖాయమని స్పష్టం చేశారు. కాపు కురువృద్ధుడు తెలంప్రోలు రాఘవేంద్రరావు, కాపు యువసేన నాయకులు వడ్రాణం నాగేశ్వరరావు, తెలంప్రోలు రవికుమార్, మరిశెట్టి నరేష్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబు, లోకేశ్ అవమానించారు

- వైఎస్సార్ సీపీలో చేరుతా..
- ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి



మాట్లాడుతున్న ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి

వేంపల్లె : మూడు దశాబ్దాలుగా టీడీపీకి ఎనలేని సేవలు చేసినా ఫలితం దక్కలేదని శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాను నమ్మిన టీడీపీ అధినేత చంద్రబాబు, కుమారుడు లోకేశ్ వైఎస్ కుటుంబంతో లాలూచీ పడ్డానని తనను ఘోరంగా అవమానించారన్నారు. దీంతో ఆ పార్టీకి రాజీనామా చేసి, నాలుగేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్నానని తెలిపారు. కొంతమంది టీడీపీ నేతల చెప్పుడు మాటలు విని.. టీడీపీ అధికారంలో ఉన్నన్నాళ్లు ఛీత్కారాలు ఎదుర్కొన్నానన్నారు. పార్టీలో నేతల కుట్రలు, కుతంత్రాలకు విసిగిపోయి కొన్నేళ్లు దూరంగా ఉండాల్సి వచ్చిందని చెప్పారు. అయితే తన అనుచరులు, కార్యకర్తలు తిరిగి రాజకీయ ప్రవేశం చేయాలన్నారని, ఎవరితో పోరాటం చేశానో అలాంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తనకు స్నేహహస్తం అందించారని, ఇది ఎంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ ఆహ్వానం మేరకు తను వైఎస్సార్‌సీపీలోకి చేరేందుకు నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.

రెడ్ డైరీ కేసు విచారణ 11కు వాయిదా

సాక్షి, అమరావతి: రెడ్ డైరీ కేసులో నారా లోకేశ్ తరఫు న్యాయవాదులు మరోసారి గడువు పేరుతో విచారణను సాగదీసేందుకే ప్రాధాన్యతనిచ్చారు. టీడీపీ హయాంలో స్కిల్ స్కాం కేసులో సాక్షులను బెదిరిస్తూ దర్యాప్తును ప్రభావితం చేసేందుకు యత్నించిన లోకేశ్‌పై సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆయన్ని అరెస్ట్ చేసేందుకు అనుమతి కోరుతూ న్యాయస్థానంలో సీఐడీ పిటిషన్ వేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలన్న న్యాయస్థానం ఆదేశాలపై ఇప్పటికే లోకేశ్ తరఫు న్యాయవాదులు పలుమార్లు గడువు కోరారు. బుధవారం విచారణ సందర్భంగా మరోసారి ఆయన తరఫు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేసేందుకు గడువు కోరడంతో కేసును న్యాయస్థానం మార్చి 11కు వాయిదా వేసింది.

లక్ష్మీ నారాయణ పిటిషన్‌పై 5న విచారణ

స్కిల్ స్కామ్ కేసులో అప్రూవర్ పిటిషన్‌లో దాఖలు చేసిన పత్రాలు కావాలని కోరుతూ ఆ కేసులో నిందితుడు(ఏ2)గా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీ నారాయణ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం మార్చి 5కు వాయిదా వేసింది. చంద్రబాబు ఆదేశాలతోనే బోగస్ ఇన్వాయిస్‌లు సమర్పించానని ఈ కేసులో ఏ22గా ఉన్న ఎంసీఐ కంపెనీ ఎండీ చంద్రకాంత్ షా న్యాయస్థానానికి వివరించారు. తాను అప్రూవర్‌గా మారేందుకు అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. కాగా ఆయన సమర్పించిన పత్రాలు కావాలని లక్ష్మీ నారాయణ న్యాయస్థానాన్ని కోరుతూ అంతవరకు అప్రూవర్ వాంగ్మూలం నమోదు చేయకూడదని వాదించారు. ఆయన కోరిన పత్రాలు ఇవ్వాల్సిన అవసరం లేదని విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో విచారణ సందర్భంగా వాదనలు వినిపించారు. వాదనల అనంతరం కోర్టు విచారణను వాయిదా వేసింది.

రైతుల్ని పశువుల్లా చూస్తున్న కేంద్రం

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

సాక్షి, న్యూఢిల్లీ: దేశ సరిహద్దుల్లో తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేస్తున్న రైతులను బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పశువులు కంటే హీనంగా చూస్తున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో నారాయణ మీడియాతో మాట్లాడారు. కమ్యూనిస్టులు, కాంగ్రెస్ కలిసి ఉంటే ప్రధాని మోదీకి కడుపు మంట దేనికన్నారు. ఎన్డీఏ కూటమి బలహీనపడుతూ, ఇండియా కూటమి బలపడడమే ఇందుకు కారణమన్నారు.

చందాదారుల ఆస్తులు కొల్లగొడుతున్న గజదొంగ రామోజీ

మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఓ బందిపోటు సంస్థ

- పేదలు, మధ్యతరగతివర్గాలను వేధిస్తోంది
- కాల్‌మనీ రాకెట్‌లా ఇళ్లపైకి దాడులు చేస్తోంది
- చిట్టీల ఉచ్చులో బిగించి ఆస్తులు గుంజుకుంటోంది
- ప్రైజ్‌మనీ ఇవ్వకుండా రశీదు డిపాజిట్లుగా అట్టిపెట్టుకుంటోంది
- గట్టిగా అడిగితే లక్షల్లో చిట్టీలు కడితే వందలు చేతిలో పెడుతోంది
- రామోజీ అక్రమాలకు వ్యతిరేకంగా సమష్టి పోరాటం
- మార్గదర్శి చిట్‌ఫండ్స్ బాధితుల సంఘం స్పష్టీకరణ
- విజయవాడలో బాధితుల సమావేశం.. పెద్ద ఎత్తున తరలివచ్చిన చందాదారులు
- తామెలా మోసపోయామో వివరించిన బాధితులు



విజయవాడ ప్రెస్ క్లబ్ లో మార్గదర్శి బాధితులతో కలిసి వారి సమస్యలను తెలియజేస్తున్న అడ్వకేట్ ముష్టి శ్రీనివాస్

సాక్షి, అమరావతి: 'మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఓ బందిపోటు సంస్థ. పేదలు, మధ్య తరగతివర్గాల ఆస్తులు కొల్లగొడుతున్న గజదొంగ రామోజీరావు' అని మార్గదర్శి చిట్‌ఫండ్స్ బాధితుల సంఘం ధ్వజమెత్తింది. 'ష్యూరిటీలు ఇచ్చినా కొర్రీలు వేస్తోంది. చిట్టీల ఉచ్చులో బిగించి మా ఆస్తులు కొల్లగొడుతోంది. ప్రైజ్‌మనీ ఇవ్వకుండా మా అనుమతి లేకుండానే రశీదు డిపాజిట్లుగా అట్టిపెట్టుకుంటోంది. గట్టిగా అడిగితే లక్షల్లో చిట్టీలు కడితే వందలు చేతిలో పెడుతోంది' అని దుయ్యబట్టింది. 'మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలను ఇక సహించేది లేదు. సంఘటితంగా పోరాడతాం. సీఐడీ దర్యాప్తునకు సహకరిస్తాం. రాష్ట్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటాం. రామోజీరావు అక్రమాలపై ఉమ్మడిగా న్యాయ పోరాటం చేస్తాం' అని స్పష్టం చేసింది.

మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలకు వ్యతిరేకంగా బాధితులు బుధవారం విజయవాడలో సంఘటితమయ్యారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన ఈ సమావేశానికి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో చందాదారులు తరలివచ్చారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో చిట్టీ కట్టి మోసపోయిన విధానం, తాము పడుతున్న ఇబ్బందులు, పోగొట్టుకున్న ఆస్తులను ఏకరువు పెట్టారు. ఈ సందర్భంగా మార్గదర్శి చిట్‌ఫండ్స్ బాధితుల సంఘం అధ్యక్షుడు ఎం.శ్రీనివాస్ మాట్లాడుతూ పేదలు, మధ్యతరగతివర్గాల ఆదాయ వనరులను పరిగణనలోకి తీసుకోకుండా తలకు మించి చిట్టీలు కట్టిస్తూ రామోజీరావు వారిని చిట్టీల ఊబిలోకి నెట్టివేసి, వారి ఆస్తులు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. నిబంధనల ప్రకారం ష్యూరిటీలు సమర్పించినవారికి కూడా చిట్టీ ప్రైజ్‌మనీ ఇవ్వకుండా అక్రమ డిపాజిట్లుగా మళ్లిస్తున్నారన్నారు. రామోజీరావు అక్రమాలతో సామాన్యులు ఆస్తులు కూడా అమ్ముకుంటున్నారని, అయినా అప్పులు తీరక మానసిక క్షోభ అనుభవిస్తున్నారని తెలిపారు. విజయవాడలో ఓ ట్యాక్సీ డ్రైవర్‌తో రూ.20 లక్షల చిట్టీ కట్టించి వేధిస్తున్నారన్నారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ గూండాలు ఇంటిపైకి వచ్చి వేధింపులకు గురిచేయడంతో కర్నూలులో ఒకరు తీవ్ర మానసిక క్షోభతో పక్షవాతం బారిన పడ్డారని తెలిపారు. రామోజీరావు ఉద్దేశపూర్వకంగానే పేద, మధ్య తరగతి వర్గాల వారిని ఒక చిట్టీతో మొదలుపెట్టి అయిదు..., పది..., ఇరవై వరకు చిట్టీల్లో సభ్యులుగా చేర్పించి వారు అప్పులు, వాయిదాల ఉచ్చు నుంచి బయటకు రాలేని దుస్థితి కల్పిస్తున్నారని వివరించారు. ఒక చిట్టీ ప్రైజ్‌మనీని మరో చిట్టీలోకి సర్దుబాటు చేస్తూ చందాదారులకు చేతికి మాత్రం చిల్లిగవ్వ ఇవ్వడంలేదని తెలిపారు.

చందాదారులందరినీ సంఘటితం చేసేందుకే ఈ సంఘం

మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదారులు కొన్ని వేల మంది ఉన్నారని, వారందరినీ సంఘటితం చేసేందుకు ఈ సంఘాన్ని ఏర్పాటు చేశామని శ్రీనివాస్ చెప్పారు. కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టంలోని సెక్షన్ 22, 66 ప్రకారం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బాధితులకు న్యాయం చేసేందుకు సమష్టిగా పోరాడతామన్నారు. అందుకు సీఐడీ, రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తున్నాయని చెప్పారు.

కాల్‌మనీ రాకెట్‌ను తలదన్నేలా రామోజీ అక్రమాలు



సంఘం ఉపాధ్యక్షుడు సాంబశివరావు మాట్లాడుతూ కాల్‌మనీ రాకెట్‌ను తలదన్నే రీతిలో రామోజీరావు అరాచకాలకు పాల్పడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. చందాదారుల సంతకాలను కూడా ఫోర్జరీ చేసి ఎన్నో చిట్టీ గ్రూపుల్లో సభ్యులుగా చేర్పిస్తూ వారిని శాశ్వతంగా రుణగ్రస్తులుగా ఉండేట్టు కుట్ర పన్నుతున్నారన్నారు. తమ కుటుంబం రెండు చిట్టీలతో మొదలు పెడితే.. తరువాత ఏకంగా 40 చిట్టీల వరకు చేర్పించి మోసం చేశారన్నారు. రూ.80 లక్షల చిట్టీ పాట పాడితే రూ.215 మాత్రమే ఇచ్చారని, రూ.40 లక్షలు, రూ.20 లక్షలు, రూ.10 లక్షలు చిట్టీలు పాడినా ఒక్క దానికి కూడా రూ.200కు మించి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర చిట్‌ఫండ్ చట్టం చందాదారులకు కల్పిస్తున్న రక్షణ పట్ల చాలా మందికి అవగాహన లేకపోవడాన్ని రామోజీరావు తన దుర్మార్గాలకు అనుకూలంగా మలచుకుంటున్నారని అన్నారు. అందుకే చందాదారుల్లో చైతన్యం తీసుకొచ్చి మార్గదర్శి చిట్‌ఫండ్స్ దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఈ సంఘాన్ని ఏర్పాటు చేశామన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదారులకు అండగా నిలుస్తామని చెప్పారు.

– సంఘం ఉపాధ్యక్షుడు సాంబశివరావు

ఇళ్లపై పడి వేధిస్తున్నారు.. ఆస్తులు గుంజుకున్నారు



'మా సంతకాలు ఫోర్జరీ చేసి కొత్త చిట్టీ గ్రూపుల్లో చేర్పించారు. మాకు తెలియకుండానే పాట పాడి ఆ మొత్తాన్ని అప్పుల కింద జమ చేసుకున్నామని చెప్పారు. 90 చిట్టీల్లో చేర్పించి మమ్మల్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారు. అవి తీర్చడం కోసం మా ఇల్లు, స్థలాలు తీసుకున్నారు. విదేశాల్లో ఉన్న మా అమ్మాయి సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసి ఆమెను కూడా చందాదారుగా చేర్పించారు. ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేసి ప్రైజ్‌మనీ డబ్బును వాళ్లే తీసుకున్నారు. ఇదెక్కడి అన్యాయం అని ప్రశ్నిస్తే ఇంటి మీదకు గూండాలను పంపించి తీవ్రంగా వేధిస్తున్నారు' అని సంఘం కార్యదర్శి అన్నపూర్ణాదేవి ఆవేదనతో చెప్పారు.

– సంఘం కార్యదర్శి అన్నపూర్ణాదేవి

నా అనుమతి లేకుండానే నా డబ్బు డిపాజిట్ చేసేశారు



నేను చిట్టీ పాడి నిబంధనల ప్రకారం నలుగురు ప్రభుత్వ ఉద్యోగులతో ష్యూరిటీలు ఇప్పించాను. అయినా ప్రైజ్‌మనీ ఇవ్వడంలేదు. నా అనుమతి లేకుండానే డిపాజిట్‌గా జమ చేసేశారు. అలా ఎందుకు చేశారు అని గట్టిగా అడిగితే భవిష్యత్ చందాల కోసం డిపాజిట్ చేశామని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. అలా ప్రతి ఆరు నెలలకు వాళ్లే డిపాజిట్లను రెన్యూవల్ చేస్తూ రెండేళ్లుగా ప్రైజ్‌మనీ ఇవ్వకుండా వేధిస్తున్నారు. నాలా వేలాదిమంది మార్గదర్శి చిట్‌ఫండ్స్ మోసాల బారిన పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

– విశ్వప్రసాద్, బాధితుడు

ష్యూరిటీలు ఇచ్చినా వేధిస్తున్నారు



మేము చిట్టీ పాడితే, ఆ ప్రైజ్ మనీ ఇవ్వడానికి నలుగురు ప్రభుత్వ ఉద్యోగులతో ష్యూరిటీలు కావాలని చెప్పారు. నేను నలుగురితో ష్యూరిటీలు ఇప్పించాను. అయినా చాలదు అన్నారు. ఆరుగురు.. తరువాత ఎనిమిది మంది ప్రభుత్వ ఉద్యోగులతో ష్యూరిటీలు ఇప్పించినా మా ప్రైజ్‌మనీ మాత్రం ఇవ్వలేదు. పైగా ష్యూరిటీ ఇచ్చిన వారిని వేధిస్తున్నారు. దీనిపై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. న్యాయం కోసం ఈ సంఘంలో సభ్యునిగా చేరాను.

– నందిగం వరప్రసాద్, హైదరాబాద్

'మార్గదర్శి'పై కఠిన చర్యలు తీసుకోండి

హోం శాఖ, సీఐడీకి బాధితుల విజ్ఞప్తి

సాక్షి, అమరావతి: చందాదారులను మోసగిస్తున్న మార్గదర్శి చిట్‌ఫండ్ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆ సంస్థ మోసాలకు అడ్డుకట్ట వేసి చందాదారులకు న్యాయం చేయాలని మార్గదర్శి చిట్‌ఫండ్స్ బాధితుల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మార్గదర్శి చిట్‌ఫండ్స్ బాధితుల సంఘం అధ్యక్షుడు ఎం.శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు వి.సాంబశివరావు, కార్యదర్శి వి.అన్నపూర్ణమ్మ, ఇతర ప్రతినిధులు హోం శాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్‌కుమార్ గుప్తా, సీఐడీ అదనపు డీజీ సంజయ్‌కు బుధవారం విడివిడిగా వినతిపత్రాలు సమర్పించారు. ష్యూరిటీలు సమర్పించినా చందాదారులను ఇబ్బంది పెడుతున్నారని వివరించారు. చందాదారుల సొమ్మును రామోజీరావు సొంత వ్యాపారాల్లో పెట్టుబడులుగా మళ్లిస్తూ ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారని చెప్పారు. కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టంలోని సెక్షన్లు 22, 64 ప్రకారం మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై కఠిన చర్యలు తీసుకుని చందాదారులకు అండగా నిలవాలని కోరారు.



హోం శాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్ కుమార్ గుప్తాకు వినతి పత్రం సమర్పిస్తున్న బాధితులు



సీఐడీ అదనపు డీజీ సంజయ్‌కు వినతి పత్రం అందజేస్తున్న మార్గదర్శి చిట్ ఫండ్స్ బాధితులు

బాబు గ్రాఫిక్స్ పెట్టుబడులు.. జగన్ రియల్ పెట్టుబడులు

కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాలతో బట్టబయలైన బాబు గ్రాఫిక్స్ మాటల బురిడీ

చంద్రబాబు పాలన

ఓ కంప్యూటర్.. అందులో పెద్ద పెద్ద కంపెనీల పేర్లు, లోగోలు.. వాటి గ్రాఫిక్స్.. ఓ వంద అంకెలు, నలభై గీతలు.. వంద అబద్ధాలు. అన్నీ భూతద్దంలో చూపిస్తారు. వినడానికి, గ్రాఫిక్స్ చూడటానికి అబ్బో అనిపిస్తాయి. వాస్తవంగా వచ్చే పెట్టుబడులు సున్నా. పెట్టుబడులన్నీ కాగితాలకు, కంప్యూటర్లకే పరిమితం.

సీఎం వైఎస్ జగన్ పాలన

చంద్రబాబు గ్రాఫిక్స్ లాంటి టక్కుటమారాలేమీ ఉండవు. అంతా వాస్తవికత. వచ్చే పెట్టుబడులే కాగితాల్లో కనిపిస్తాయి. అవే ప్రజలకు చేరతాయి. వాస్తవంగా నూరు శాతం పెట్టుబడులతో రాష్ట్రంలో పరిశ్రమలు వస్తాయి. కాగితాల్లో ఉన్న పెట్టుబడులే పరిశ్రమలుగా రూపుదిద్దుకొని ప్రజల ముందు నిలుస్తాయి.

– సాక్షి, అమరావతి



అందుకే వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో రికార్డు స్థాయిలో పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వస్తున్నాయి. గత చంద్రబాబు ప్రభుత్వంతో పోలిస్తే గడిచిన నాలుగున్నర ఏళ్లలో పెట్టుబడులు మూడు రెట్లు పెరిగాయి. ఈ విషయం వెల్లడించింది స్వయానా కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ. ఆ శాఖకు చెందిన డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఫర్ ఇండ్రస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) వెల్లడించిన వివరాల ప్రకారం.. 2014–18 మధ్య కాలంలో (చంద్రబాబు పాలన) రాష్ట్రంలోకి వాస్తవంగా వచ్చిన పెట్టుబడులతో పోలిస్తే 2019 నుంచి 2023 జూన్ వరకు (వైఎస్ జగన్ పాలన) వచ్చిన పెట్టుబడులు 226.9 శాతం అధికంగా వచ్చాయి. 2014–18 క్యాలండర్ ఇయర్ ప్రకారం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వాస్తవ రూపంలోకి వచ్చి ఉత్పత్తిని ప్రారంభించిన పరిశ్రమల పెట్టుబడులు కేవలం రూ.32,803 కోట్లు మాత్రమే. ప్రస్తుత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హయాంలో రూ.1,00,103 కోట్ల పెట్టుబడులు వాస్తవరూపం దాల్చాయి. చంద్రబాబు నాయుడు పెట్టుబడుల సదస్సు పేరుతో ప్రతి ఏటా హడావుడి చేసి లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేశాయని చెప్పిన వార్తల్లో వాస్తవం ఏమాత్రం లేదని ఈ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. చంద్రబాబు హయాంలో వివిధ పెట్టుబడుల సదస్సుల ద్వారా రూ.18.87 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు ఉత్తుత్తి ఒప్పందాలు కుదుర్చుకున్నారన్న విషయం సుస్పష్టమైంది.

తరలి వస్తున్న దిగ్గజ సంస్థలు

చంద్రబాబుకు భిన్నంగా వైఎస్ జగన్ ఎటువంటి ప్రచార ఆర్భాటాలు చేయకుండా పరిశ్రమలకు అన్ని విధాలా చేయూతనిస్తున్నారు. సీఎం జగన్ సహకారం అందించడంతో రిలయన్స్, అదానీ, టాటా, బిర్లా, హెచ్‌యూఎల్, బ్లూస్టార్, డైకిన్, ఇన్ఫోసిస్ వంటి అనేక దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయి. సాధారణంగా దేశంలో పెట్టుబడుల సదస్సులో జరిగే ఒప్పందాల్లో 16 నుంచి 17 శాతం మాత్రమే వాస్తవ రూపంలోకి వస్తాయి. కానీ విశాఖ పెట్టుబడుల సదస్సు జరిగి ఏడాది కాకుండానే 19 శాతం పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చేశాయి. జీఐఎస్‌లో మొత్తం రూ.13.11 లక్షల కోట్ల విలువైన 386 ఒప్పందాలు జరగ్గా రూ.2.46 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన పరిశ్రమల పనులు వేర్వేరు దశల్లో ఉన్నాయి. ఇదంతా వైఎస్ జగన్ ప్రభుత్వ కృషికి నిదర్శనమని పారిశ్రామికవర్గాలు వెల్లడించాయి.

ఇళ్ల పట్టాలు ఇవ్వకూడదంటే ఎలా?

- ఇళ్ల పట్టాలివ్వడం తప్పెలా అవుతుంది
- పిటిషనర్‌ను ప్రశ్నించిన హైకోర్టు

సాక్షి, అమరావతి: ఒంగోలు మునిసిపాలిటీ పరిధిలో ఇళ్ల స్థలాలు, టిడ్కో ఇళ్లు ఖాళీగా ఉన్నాయన్న కారణంతో తిరిగి ఇళ్ల పట్టాలు ఇవ్వకూడదంటే ఎలా అని పిటిషనర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. అలా ఇవ్వడం తప్పెలా అవుతుందని కూడా నిలదీసింది. ఏ చట్ట నిబంధనలకు ఇది విరుద్ధమో చెప్పాలని ఆదేశించింది. అలాగే ఇప్పటికే పట్టాలు పొంది.. తిరిగి మరోసారి పట్టాలు పొందుతున్న వారి జాబితాను తమ ముందుంచాలని పిటిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

పూర్వాపరాలివీ

ఒంగోలు పట్టణంలో నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ల పట్టాల పథకం కింద 22,620 మందికి పట్టాలు ఇచ్చేందుకు వీలుగా రూ.210 కోట్లను విడుదల చేస్తూ జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ టీడీపీ మద్దతుదారు సింగరాజు రాంబాబు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది ఎస్.రవిప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. ఈ వ్యాజ్యం దాఖలు చేసిన వెంటనే ప్రభుత్వం ఒంగోలు మునిసిపాలిటీ పరిధిలో 22,620 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని నిర్ణయించి ఆ మేర కొందరికి పట్టాలు ఇచ్చిందని తెలిపారు. ఇందుకోసం రూ.210 కోట్లు మంజూరు చేసిందని, అందులో రూ.30 కోట్లు ఖర్చు చేసిందని, మరో రూ.180 కోట్లు విడుదల చేయాల్సి ఉందని వివరించారు. ఒంగోలు మునిసిపాలిటీ పరిధిలో 7 వేల టిడ్కో ఇళ్లు, పలు స్థలాలు ఖాళీగా ఉన్నాయన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. టిడ్కో ఇళ్లు, స్థలాలు ఖాళీగా ఉంటే తిరిగి పట్టాలు ఇవ్వకూడదా? అని ప్రశ్నించింది. అలా ఇవ్వడం ఏ చట్ట నిబంధనలకు విరుద్ధమో చెప్పాలంది. అలా ఇవ్వడం ఎలా ప్రజా ప్రయోజనాలకు విఘాతమో చెప్పాలంది. గతంలో పట్టాలు పొందిన వారే తిరిగి పట్టాలు పొందుతున్నారని, సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించకుండా పట్టాలు ఇస్తున్నారని రవిప్రసాద్ తెలిపారు. ఆ వివరాలను తమ ముందుంచాలని పిటిషనర్‌ను ధర్మాసనం ఆదేశించిన ధర్మాసనం తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

చంద్రబాబు కూల్చిన ఆలయాల్లో నేడు విగ్రహ ప్రతిష్ట



కనకదుర్గ ఆలయ మెట్ల వద్ద నిర్మించిన ఆలయం కలశ స్థాపనకు ఏర్పాట్లు



పూజా కార్యక్రమాల్లో కనకదుర్గ ఆలయ ఈవో కేఎస్ రామారావు

- 2016లో విజయవాడలో పుష్కరాల పేరిట ఏడు దేవాలయాలను కూల్చిన చంద్రబాబు
- ఆ ఆలయాలను తిరిగి పునర్నిర్మించిన సీఎం వైఎస్ జగన్
- 2021 జనవరి 8న శంకుస్థాపన
- రూ.2.5 కోట్లు ఖర్చుతో నిర్మాణం
- గతేడాది సీఎం చేతుల మీదుగా ప్రారంభం

ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): గత చంద్రబాబు ప్రభుత్వం కూల్చిన ఏడు ఆలయాల్లో గురువారం ప్రాణప్రతిష్ఠను నిర్వహించనున్నారు. ఉదయం 11.24 గంటలకు దుర్గగుడి ఆలయ అర్చకులు, వేద పండితుల వేద మంత్రోచ్చారణ మధ్య దేవతామూర్తులకు ప్రాణప్రతిష్ఠ, కలశస్థాపన జరగనుంది. ప్రాణ, శిఖర ప్రతిష్ఠలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ ఏడు ఆలయాలను ఏకంగా రూ.2.5 కోట్లతో పునర్నిర్మించింది. 2016లో కృష్ణా పుష్కరాల పేరిట చంద్రబాబు ప్రభుత్వం విజయవాడలో ఏడు ఆలయాలను కూల్చివేసిన సంగతి తెలిసిందే. టీడీపీ ప్రభుత్వం కూల్చిన ఈ ఆలయాల పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోట్లాది రూపాయలు నిధులు కేటాయించారు. అంతేకాకుండా 2021 జనవరి 8న ఆయా ఆలయాల పునర్నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఆలయాల నిర్మాణం శరవేగంగా జరిగేలా నాటి దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ప్రస్తుత మంత్రి కొట్టు సత్యనారాయణతోపాటు దేవాదాయ శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. గతేడాది డిసెంబర్ 7న దుర్గగుడి మాస్టర్‌ప్లాన్‌తో పాటు పునర్నిర్మించిన ఆలయాలను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు.

దేవతామూర్తులకు ధాన్య, పూజాధివాసాలు

కాగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం పాత మెట్ల మార్గంలోని వినాయక, ఆంజనేయ స్వామి వారి ఆలయాల పున ప్రతిష్ఠా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆయా దేవతామూర్తుల విగ్రహాలతోపాటు సీతమ్మ వారి పాదాల సమీపంలోని దక్షిణాముఖ ఆంజనేయ స్వామి వారి పున:ప్రతిష్ఠ జరుగుతుంది. ఈ నేపథ్యంలో బుధవారం స్థానాచార్య శివప్రసాద్‌శర్మ పర్యవేక్షణలో వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య పలు వైదిక కార్యక్రమాలను నిర్వహించారు. దేవతామూర్తుల విగ్రహాలకు జలాధివాసం, ధాన్యాధివాసం, పుష్పాదివాసం, శయనాధివాసం చేపట్టారు. ఆలయ అర్చకులు, వేద పండితులు, అధికారులు పాల్గొన్నారు.

నేడు ప్రాణప్రతిష్ట జరిగే ఆలయాలివే..

- శ్రీ దక్షిణాముఖ ఆంజనేయస్వామి వారి ఆలయం — వ్యయం రూ.45 లక్షలు
- సీతమ్మ వారి పాదాలు — వ్యయం రూ.10 లక్షలు
- శ్రీ సీతారామ లక్ష్మణ సమేత శ్రీ దాసాంజనేయ స్వామి వారి దేవస్థానం –కృష్ణలంక — వ్యయం రూ.15 లక్షలు
- వీరబాబు దేవస్థానం (తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద) — వ్యయం రూ.15 లక్షలు
- వేణుగోపాలస్వామి వారి దేవాలయం (విజయవాడ గోశాల వద్ద) — వ్యయం రూ.68 లక్షలు
- బొడ్డు బొమ్మ (రథం సెంటర్) — వ్యయం రూ.23 లక్షలు
- శ్రీ ఆంజనేయస్వామి వారి దేవాలయం, అమ్మవారి తొలి మెట్లు –ఇంద్రకీలాద్రి — వ్యయం రూ.29 లక్షలు





న్యూస్‌మేకర్

క్రికెట్ ఫీల్డ్‌లోని ఒక్కొక్క రంగంలో నెమ్మదిగా మహిళా కేతనం ఎగురుతోంది. గతంలో మొదటి మహిళా క్రికెట్ అంపైర్ వృందా రతి, మొదటి ఐసీసీ మహిళా మ్యాచ్ రిఫరీగా జి.ఎస్.లక్ష్మి చరిత్ర సృష్టిస్తే ఇప్పుడు దేశంలోనే మొదటి మహిళా పిచ్ క్యూరేటర్‌గా **జసింత కల్యాణ్** ఘనత సాధించింది. బెంగళూరులో జరుగుతున్న విమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో పిచ్ క్యూరేటర్‌గా జసింత తన బాధ్యతను నిర్వర్తిస్తోంది. ఆమె పరిచయం.

తొలి మహిళా క్యూరేటర్ జసింత

క్రికెట్ అంటే సచిన్, ద్రవిడ్, గంగూలి అనేవారు ఒకప్పుడు. మిథాలీ రాజ్, హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంధాన అంటున్నారు ఇప్పుడు. క్రికెట్ కామెంటేటర్స్ అంటే హర్ష భోగ్లే, సునీల్ గవాస్కర్ అనేవారు మొన్న. ఫీమేల్ క్రికెట్ యాంకర్స్‌గా మందిరా బేడీ, సంజనా గణేశన్ పేరు గడించారు ఇవాళ. మహిళా అంపైర్లు ఇదివరకే రంగంలోకి వచ్చారు. వారి వరుసలో చేరింది జసింత కల్యాణ్. ఈమె భారతదేశంలో తొలి మహిళా పిచ్ క్యూరేటర్.

1980ల నుంచి

మనదేశంలో పిచ్ క్యూరేటర్లు 1980 వరకూ లేరు. స్టేడియంలో గడ్డి పెంచే మాలీలే పిచ్‌ను కూడా తయారు చేసేవారు, తెలిసినంతలో చూసుకునేవారు. కాని వాన పడితే పిచ్‌ను తడవడానికి వదిలేయడం, స్టంప్స్ వదిలేసి పోవడం జరిగేది. దానివల్ల మ్యాచ్ కొనసాగే సమయంలో పిచ్ అనూహ్యంగా మారేది. అలా కాకుండా స్టేడియంలోని మట్టిని బట్టి, రుతువులను బట్టి, ఆట సమయానికి పిచ్‌ను శాస్త్రీయంగా తయారు చేసేందుకు 'పిచ్ క్యూరేటర్లు' రంగం మీదకు వచ్చారు. వీరు పిచ్‌ను తీర్చిదిద్దుతారు. రకరకాల వాతావరణ పరిస్థితుల నుంచి కాపాడి పిచ్‌ను ఎప్పుడూ ఆటకు వీలుగా ఉంచుతారు. అయితే ఈ నలభై ఏళ్ల నుంచి కూడా పురుషులే పిచ్ క్యూరేటర్లుగా ఉన్నారు. ఒక స్టేడియంలోని పిచ్‌లను స్త్రీలకు అప్పజెప్పడం ఎప్పుడూ లేదు. మొదటిసారి అలా బాధ్యత తీసుకున్న మహిళ జసింత కల్యాణ్.


బెంగళూరులో జసింత

బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతోన్న డబ్ల్యూపీఎల్ కోసం పిచ్‌ను తయారు చేసే బాధ్యతను అందుకున్నారు జసింత కల్యాణ్. బెంగళూరు నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న హరొబెలె అనే ఊరిలో జన్మించిన జసింత తండ్రి వరి రైతు. చిన్నప్పుడు ఆర్థిక కష్టాలు పడిన జసింత బెంగళూరు చేరుకుని 'కర్నాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్'లో రిసెప్షనిస్ట్‌గా చేరింది. ఆ తర్వాత అడ్మినిస్ట్రేటర్‌గా ప్రమోట్ అయ్యింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆమె ఆఫీసు ఉన్నా మ్యాచ్‌లు చూసేది కాదు. సిక్సర్లు, ఫోర్లు విని పిస్తే తప్ప. అయితే ఆమెకు స్టేడియంలోని పచ్చగడ్డి అంటే ఇష్టం. అది గమనించిన అసోసియేషన్ సెక్రటరీ బ్రిజేష్ 2014లో స్టేడియంలో పని చేసే మాలీలపై అజమాయిషీని అప్పజెప్పాడు. ఆ తర్వాత ఆ స్టేడియంకు చెందిన పిచ్ క్యూరేటర్ ప్రశాంత్ రావు ఆమెకు పిచ్‌లు తయారు చేయడంలో మెళకువలు నేర్పాడు. దాంతో ఆమె పూర్తిగా అనుభవం గడించింది. ఆ అనుభవం నేడు ఆమెను మన దేశ తొలి మహిళా పిచ్ క్యూరేటర్‌గా నిలిపింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ప్రస్తుతం జరుగుతున్న విమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో పిచ్‌లను ఆమె అజమాయిషీ చేస్తోంది. క్యూరేటర్‌గా జసింత నియామకం గురించి తెలిశాక క్రికెట్ రంగం నుంచి, అభిమానుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతుంటే బీసీసీఐ సెక్రటరీ జై షా కూడా సోషల్ మీడియా వేదికగా ఆమెను కొనియాడుతూ పోస్ట్ చేశారు. తన పనితీరుకు మెచ్చుకుంటూ ప్రశంసలతో ముంచెత్తారు.

పెట్ పేరెంట్

'ఆశ్రయం కోరి వచ్చిన ప్రాణిని ఆదరించు... అని చెప్పింది అమ్మ. ఒక మూగజీవి గాయాలతో రోదిస్తుంటే చూస్తూ ఊరుకోలేను. ఒక ప్రాణి కడుపులో కాళ్లు పెట్టుకుని ముడుచుకుని పడుకుంటే దాని ఆకలి తీర్చకుండా నా దారిన నేను వెళ్లలేను. ఒక రోజు గాయపడిన ఓ కుక్కపిల్ల ఏడుపు నాలోని తల్లి మనసును కదిలించింది. దాని బాధ చూసిన తర్వాత మనసు కలచి వేసింది. ఆ కుక్కపిల్ల ఆరోగ్యం కుదుటపడే వరకు మా ఇంట్లోనే పెట్టుకున్నాను. అలా మొదలైన ఈ సేవ ఇప్పుడు దాదాపు నాలుగు వందల కుక్కలతో సాగుతోంది' అన్నారు 58 ఏళ్ల **సారా అయ్యర్.**





● మూగ జీవుల సేవలో...

చెన్నైకి చెందిన సారా అయ్యర్ స్పెషల్ ఎడ్యుకేటర్. స్పెషల్ చిల్డ్రన్‌ని సమాజంలో సాధారణ పౌరుల్లా తీర్చిదిద్దడంలో దాదాపు పాతికేళ్లు పని చేశారు. ఐదేళ్ల కిందట మూగజీవుల సేవ వైపు మలుపు తీసుకుందామె జీవితం. ఏ మాత్రం ముందస్తు ప్రణాళిక లేకుండా జరిగిపోయిన మార్పులను ఇలా చెప్పారామె...

"మా అమ్మాయి పై చదువుల కోసం అమెరికా వెళ్లింది. ఆ పనుల కోసం నేను టీచింగ్ నుంచి కొంత విరామం తీసుకోవాల్సి వచ్చింది. పిల్లలు దూరంగా వెళ్లిన తర్వాత ఇంట్లో ఏర్పడే వెలితి. ఎంప్టీనెస్ట్ సిండ్రోమ్ అనేటంత పెద్ద పదం చెప్పను కానీ కొంత మానసికమైన ఖాళీ ఏర్పడిందనే చెప్పాలి. జనవరి ఒకటో తేదీన నేను, నా భర్త గెర్రీ ఇద్దరం పీకే సినిమాకి వెళ్లి వస్తున్నాం. దాదాపుగా ఇంటికి దగ్గరకు వచ్చేశాం. ఎక్కడి నుంచో చిన్న కుక్కపిల్ల అరుపు వినిపిస్తోంది. క్షణాల్లోనే తెలిసింది అది అరుపు కాదు ఏడుపు అని. ఎవరో పెంచుకోవడానికి కుక్కపిల్లను తెచ్చుకున్నారు, అది బెంగతో ఏడుస్తుందేమో అనుకున్నాను. అది నిస్సహాయంగా ఏడుస్తోందని కొద్ది నిమిషాల్లోనే తెలిసిపోయింది. ఇక ఊరుకోలేకపోయాను. దాని గొంతు వినవస్తున్న దిశగా వెళ్లాను. అది పార్కు చేసిన కారుకి గోడకు మధ్య ఇరుక్కుపోయి ఉంది. తీవ్రంగా గాయపడింది. బయటకు తీయడానికి దగ్గరకు వెళ్తున్నా రానివ్వలేదు. నేను దానిని ఊరడిస్తూ ఉంటే మా వారు మరో వైపు నుంచి వెళ్లి దానిని బయటకు తీశారు. అయితే... కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా క్లినిక్‌లన్నీ మూసేసి ఉన్నాయి. ఇంటికి తీసుకువెళ్లి మాకు చేతనైన చికిత్స చేసి ఆ మరునాడు దానికి వైద్యం చేయించాం. ఆ కుక్కపిల్ల మామూలయ్యే వరకు మాతోనే ఉంది. ఆ తర్వాత కూడా మాతోనే ఉండిపోయింది. అలా మొదలైన సేవ ఇది.

ఓ రోజు... ఒక ఇండియన్ బ్రీడ్ కుక్క నాలుగు పిల్లలను పెట్టి అలసటతో ఉంది. ఆ దారిన ఓ వ్యక్తి లాబ్రిడార్‌ను వాకింగ్‌కు తీసుకు వెళ్తున్నాడు. వాళ్లను చూసి ఈ కుక్క అరవసాగింది. ఆ వ్యక్తికి కోపం ఎందుకు వచ్చిందో తెలియదు కానీ తన చేతిలో ఉన్న కర్ర ఎత్తాడు. అతడు ఆ కుక్క నడవలేనంత తీవ్రంగా గాయపరిచాడని ఆ మరునాడు తెలిసింది. అప్పుడు ఆ కుక్కను, పిల్లలను ఇంటికి తెచ్చాను. నేను మా వారు ఇద్దరమూ వాటికి ఆహారం పెట్టడం, గాయపడిన వాటికి వైద్యం చేయడం, ఫిజియోథెరపీ చేయడం అన్నీ నేర్చుకున్నాం. మాకు తెలిసిన అందరినీ ఒక వాట్సాప్ గ్రూప్‌లో చేర్చి 'కుక్కలు, కుక్క పిల్లలు గాయపడి నిరాశ్రయంగా ఉన్నట్లు మీ దృష్టికి వస్తే మాకు తెచ్చివ్వండి, లేదా సమాచారం ఇవ్వండి, మేము సంరక్షిస్తాం' అని మెసేజ్ పెట్టాం. మద్రాస్ యానిమల్ రెస్క్యూ సొసైటీ అలా ఏర్పడింది. ఇప్పుడు మా దగ్గర గాయపడినవి, చూపు కోల్పోయినవి, అనారోగ్యాలతో పుట్టినవి, ఆదరించే వాళ్లు లేక ఇక్కడే ఉండిపోయినవి అన్నీ కలిసి నాలుగు వందలకు పైగా ఉన్నాయి. మా సర్వీస్‌కి మెచ్చిన మా అమ్మ, అత్తమ్మ ఇద్దరూ తమ వంతుగా ఈ మూగజీవుల సంరక్షణకు అవసరమైన వస్తువులు, ఇతర అవసరాల కోసం డబ్బు ఇచ్చి అండగా నిలిచారు. ఇప్పుడు వాళ్లిద్దరూ లేరు. 'ఆశ్రయం కోసం వచ్చిన ఏ ప్రాణినీ నిర్లక్ష్యం చేయవద్దు' అని వారు మాకు చెప్పిన మాట మాతోనే ఉంది.


మేము స్థాపించిన మద్రాస్ యానిమల్ రెస్క్యూ సొసైటీ... తమిళనాడు యానిమల్ వెల్ఫేర్ బోర్డుతో కలిసి పని చేస్తోంది. ఈ మా ప్రయాణంలో ఇన్ని కుక్కలను సంరక్షించడానికి అవసరమైన విశాలమైన స్థలం పెద్ద సమస్య అయింది. చెన్నై నగర శివారు, మహాబలిపురం రూట్‌లో ఈస్ట్‌కోస్ట్‌రోడ్‌లో మా ఫ్రెండ్‌కి ఓ స్థలం ఖాళీగా ఉంది. దానిని అద్దెకు తీసుకుని కుక్క పిల్లలకు, గాయపడిన వాటికి, అనారోగ్యం పాలైన వాటికి వేరు వేరుగా కెన్నెల్స్ కట్టించి సంరక్షిస్తున్నాం. అవి మమ్మల్ని పేరెంట్స్‌గా ప్రేమిస్తాయి" అంటూ తనను ముద్దాడడానికి వచ్చిన పెట్‌ను ప్రేమగా చేతుల్లోకి తీసుకున్నారు సారా అయ్యర్. తన సంరక్షణలో ఉన్న కుక్కలన్నింటికీ పేర్లు పెట్టారామె. వాటికి రిజిస్టర్ నిర్వహిస్తూ వాటికి ఎప్పుడు ఏ మందులు వేశారు, ఇంకా ఎప్పుడు ఏ ఇంజక్షన్‌లు వేయించాలి... వంటి వివరాలను నమోదు చేస్తారామె.

మల్టీ టాలెంట్

విశ్రాంత సమయాన అవిశ్రాంత కృషి

'అపర్ణ మేడం పాఠం ఒక్కసారి వింటే ప్రతి చెట్టు, ప్రతి పువ్వుతో స్నేహం చేయాలనిపిస్తుంది'
'అపర్ణ స్వరపరిచిన పాటలు వింటే అద్భుతం అనిపిస్తుంది'
'అపర్ణ వినిపించే వీణ స్వరాలు అపురూపం'
'అపర్ణ రాసిన పుస్తకాలు శాస్త్రీయ విషయాలను సైతం చాలా సులభంగా అర్థమయ్యేలా చెబుతాయి'... ఇలాంటి కామెంట్స్ అపర్ణ గురించి తరచుగా వినిపిస్తుంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే **డా. అపర్ణ బుజర్ బారువా** బహుముఖ ప్రజ్ఞాశాలి. విశ్రాంత జీవితానికి కొత్త అర్థం ఇచ్చిన ప్రతిభావంతురాలు. కోల్‌కతాలో జరిగిన ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్స్ ఫెస్టివల్‌లో ఆమె తీసిన 'దూలియ కల్చర్ ఆఫ్ వోల్డ్ కామ్‌రూప్' బెస్ట్ డాక్యుమెంటరీ అవార్డ్‌ను అందుకుంది...





సాంస్కృతిక వైభవానికి అద్దం పట్టే అస్సాంలోని తేజ్‌పూర్‌లో పుట్టిపెరిగింది అపర్ణ. గువహటిలోని కాటన్ కాలేజీలో బాటనీ లెక్చరర్‌గా తన ఉద్యోగ ప్రస్థానాన్ని 1969లో ప్రారంభించిన అపర్ణ ఒక వైపు విద్యార్థులకు బాటనీ పాఠాలు బోధిస్తూనే మరోవైపు విద్యార్థిగా మ్యూజిక్ కాలేజీలో చేరి సంగీత పాఠాలు నేర్చుకునేది. సంగీత విద్యాపీఠ్ నుంచి సితార్‌లో విశారద్ డిగ్రీ పొందింది.

ఎంతోమంది కవుల పాటలకు స్వరాలు సమకూర్చింది. ఆ పాటలు ఆల్ ఇండియా రేడియోలో ప్రసారమై ఆదరణ పొందాయి. వందపాటలకు పైగా స్వరాలు అందించిన అపర్ణ ఏఐఆర్ గువహటి ఫస్ట్ ఉమెన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా అరుదైన ఘనతను దక్కించుకుంది.

2003లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ హోదాలో పదవీ విరమణ చేసిన అపర్ణ 'ఇది విశ్రాంతి సమయం' అనుకోలేదు. 'ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి చాలా సమయం దొరికింది' అనుకుంది. తన సాంస్కృతిక మూలాలను వెదుక్కుంటూ వెళ్లింది. కొత్త సంగీత ధోరణులను అధ్యయనం చేసింది. సంస్కృతి, సాహిత్యం, శాస్త్రీయ రంగాలకు సంబంధించి ఎన్నో పుస్తకాలు రాసింది.

గువహటిలోని గీతానగర్‌లో తన భర్త నాగేంద్రనాథ్ బుజర్ బారువా పేరు మీద చక్కటి లైబ్రరీ ఏర్పాటు చేసింది.

కాలంతో పాటు నడుస్తూ షార్ట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీలు తీయడం నేర్చుకుంది.

26 నిమిషాల నిడివి ఉన్న 'దూలియ కల్చర్ ఆఫ్ వోల్డ్ కామ్‌రూప్' డాక్యుమెంటరీ అపర్ణకు అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చింది. 'దూలియ సంస్కృతి గత, వర్తమానాలకు అద్దం పట్టేలా ఈ డాక్యుమెంటరీని రూపొందించాను. దూలియా లాంటి ప్రత్యేక సంస్కృతిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది' అంటుంది అపర్ణ.

> **నా వయసు జస్ట్ 78 ప్లస్**
>
> బెస్ట్ డాక్యుమెంటరీ అవార్డ్‌ను అందుకోవడానికి వేదికపైకి వచ్చినప్పుడు యాంకర్ నన్ను ఆశ్చర్యంగా చూసి 'మీ వయసు ఎంత?' అని అడిగారు. 78 ప్లస్ అని చెప్పగానే 'మీరు నిజంగా ఈ తరానికి స్ఫూర్తి' అన్నారు. ఇది విని ప్రేక్షకులు పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టారు. ఈ చప్పట్లను కూడా నాకు వచ్చిన అపురూపమైన అవార్డ్‌గానే భావిస్తున్నాను. మొదటి డాక్యుమెంటరీకే నాకు పెద్ద పేరు రావడం అదృష్టంగా భావిస్తున్నాను.
>
> – డా.అపర్ణ బుజర్ బారువా

దూలియ అనేది పురాతన కళారూపం. దూలియ సంస్కృతి వైభవం గాయకుల పాటల్లో, ఆటల్లో, తోలుబొమ్మలాటలో కనిపిస్తుంది. గానం, నటన, హాస్యప్రదర్శన, డప్పులు వాయించడం... ఎన్నో కళల సమాహారంగా దూలియ సంస్కృతి ఉండేది. ఈ పురాతన కళారూపం గురించి ఊరూ వాడా తిరిగి లోతైన పరిశోధన చేసింది అపర్ణ. తాను తెలుసుకున్న విషయాలకు డాక్యుమెంటరీ రూపాన్ని ఇచ్చింది. దూలియ సంస్కృతికి తన జీవితాన్ని అంకితం చేసిన డ్రమ్మర్, నటుడు మోహన్ చంద్ బర్మన్ కృషిని ఈ డాక్యుమెంటరీ హైలెట్ చేస్తుంది.

దూలియ సంస్కృతిపై అపర్ణకు ఆసక్తి, అనురక్తి ఎలా పెరిగింది అనే విషయానికి వస్తే....

కొన్ని సంవత్సరాల క్రితం గువహటిలోని గీతానగర్ రాస్ ఫెస్టివల్‌లో కామ్‌రూపియా ప్రదర్శనను ప్రారంభించడానికి అపర్ణను ఆహ్వానించారు నిర్వాహకులు. ఈ ప్రదర్శను చూసి అపర్ణ మంత్రముగ్ధురాలైంది. ఈ ఆనందం ఒక కోణం అయితే కళాకారుల ఆర్థిక కష్టాలు తెలుసుకొని బాధ పడడం మరో కోణం. ఇక ఆరోజు నుంచి కామ్‌రూప్ కళాకారుల కోసం తన వంతుగా ఏదైనా చేయాలని తపించి పోయింది. ఈ గొప్ప కళారూపాన్ని ప్రపంచానికి తెలిసేలా చేస్తే, సహాయం చేసే ద్వారాలు తెరుచుకుంటాయని నిర్ణయించుకొని తన నిర్మాణ, దర్శకత్వంలో డాక్యుమెంటరీ ప్రారంభించింది.

ఏ లక్ష్యంతో అయితే ఈ డాక్యుమెంటరీ నిర్మాణానికి అపర్ణ పూనుకుందో అది నెరవేరే సమయం వేగవంతం అయింది. దూలియ సంస్కృతి గురించి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఈ పురాతన కళారూపాన్ని తమ భుజాల మీద మోస్తున్న అరుదైన కళాకారులకు సహాయం అందడమే ఇక తరువాయి. ఏ పని మొదలుపెట్టినా 'అంతా మంచే జరుగుతుంది' అనుకోవడం అపర్ణ సెంటిమెంట్. కళాకారులకు సహాయం అందే విషయంలో కూడా ఆమె సెంటిమెంట్ నెరవేరాలని ఆశిద్దాం.

యంగ్

నవతరం ఆలోచనలు సృజనాత్మకంగానే కాదు జనంతో మమేకం అయ్యే విషయాలపట్ల అవగాహనతోనూ ఉంటున్నాయనడానికి ఉదాహరణ **గౌరీ మినోచా.** ఢిల్లీ వాసి అయిన గౌరి ఆర్ట్ సైకోథెరపీతో భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటున్న వర్ధమాన కళాకారిణి. అభిరుచితో నేర్చుకున్న పెయింటింగ్ ఆర్ట్, చదువుతో ఒంటపట్టించుకున్న సైకాలజీ ఈ రెండింటి కాంబినేషన్‌తో రిలాక్సేషన్ టెక్నిక్స్ కనుక్కుంది. ఈ శైలిలోనే వర్క్‌షాప్స్ నిర్వహిస్తూ స్కూల్, కాలేజీ పిల్లల మానసిక ఒత్తిడులను దూరం చేస్తుంది. ఆర్ట్ సైకోథెరపీతో ప్రజాదరణ పొందుతూ ఈ తరానికి కొత్త స్ఫూర్తిని అందిస్తోంది. తను ఎంచుకున్న మార్గం గురించి ప్రస్తావిస్తూ...

ఆర్ట్ థెరపీ



"కళ-మనస్తత్వ శాస్త్రం రెండూ హృదయానికి దగ్గరగా ఉంటాయి. నేను ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజీలో సైకాలజీ బీఏ ఆనర్స్ ఫైనల్ సెమిస్టర్ చదువుతున్నాను. పన్నెండవ తరగతిలో 99 శాతం మార్కులు రావడంతో సైకాలజీని ఎంచుకున్నాను. ఢిల్లీలో ఆర్ట్ సైకోథెరపీ సెంటర్‌ను ప్రారంభించాలనే లక్ష్యంతో ఉన్నాను.

కళ – మనస్తత్వ శాస్త్రం రెండూ నాకు ఇష్టమైన సబ్జెక్ట్‌లు. ఆర్ట్ సైకోథెరపీలో... డిప్రెషన్, ఆందోళనతో బాధపడుతున్న వ్యక్తులు పెయింటింగ్స్ వేసి వారికి ఇస్తుంటాను. వారి చేత కూడా రంగులతో నచ్చిన అంశాన్ని ఎంచుకొని చిత్రించమని అడుగుతాను. వారికి ఏమీ రాకపోవచ్చు. కానీ ఈ విధానం ద్వారా వారిలో నిరాశ, ఆందోళన స్థాయిలను చెక్ చేస్తాను. ఇదొక రిలాక్సేషన్ టెక్నిక్. విదేశాలలో చాలా ప్రసిద్ధి చెందినప్పటికీ మన దేశంలో ఇప్పటికీ అంత ప్రజాదరణ పొందలేదు. దీనికి కొన్ని స్కూళ్లు, కాలేజీలను ఎంచుకొని ఉచితంగా వర్క్‌షాప్స్ కూడా నిర్వహిస్తుంటాను.

చిన్ననాటి నుంచి... మా అమ్మ ఆర్టిస్ట్. వ్యాపారవేత్త కూడా. ఒక ఆర్ట్ గ్యాలరీని కూడా నడుపుతోంది. ఇందులో అనేకమంది ప్రసిద్ధ కళాకారుల పెయింటింగ్ ప్రదర్శనలు జరుగుతాయి. ఆమె పిల్లలకు, పెద్దలకు పెయింటింగ్ క్లాసులు కూడా తీసుకుంటుంది. రంగులు, చిత్రాలు, కళాకారుల మధ్య నా బాల్యం గడిచింది. అలా నాకు చిత్ర కళ పట్ల అభిరుచి పెరిగింది. ఒకసారి ఎమ్ఎఫ్ హుస్సేన్ పెయింటింగ్ ఎగ్జిబిషన్ జరిగినప్పుడు అతని గుర్రపు పెయింటింగ్‌ను కాపీ చేశాను. అమ్మ నాలో ఉన్న ఆర్టిస్ట్‌ను గుర్తించి, సహకరించింది. ఈ కళలో ఎన్నో అవార్డులు అందుకున్నాను. కళతోపాటు క్రీడల్లోనూ రాణిస్తున్నాను.

ఒత్తిడి లేకుండా చదువు... నేను క్లాస్‌రూమ్‌లో కంటే ఆర్ట్ రూమ్‌లో ఎక్కువ సమయం గడిపాను. కానీ, నా చదువును ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. కాలేజీ స్థాయికి వచ్చాక ఆర్ట్ నీ సీరియస్‌గా తీసుకోవడం మొదలుపెట్టాను. ఎందుకంటే జీవితంలో సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. ప్రతి స్టూడెంట్‌లాగే నేనూ నా కెరియర్ గురించి తీవ్రంగా ఆలోచించాను. గ్రాడ్యుయేషన్ ఆర్ట్స్‌లో చేయాలా, సైకాలజీలో ఏ సబ్జెక్ట్ చేయాలో అర్థం కాక కొన్నిరోజులు మథనపడ్డాను. కానీ, ఆర్ట్ నా అభిరుచి, కెరియర్ సైకాలజీ రెండింటిలో ప్రావీణ్యం సాధించాలనుకున్నాను. పగలు కాలేజీ, రాత్రి సమయంలో ఎంతసేపు వీలుంటే అంత టైమ్ పెయింటింగ్ చేస్తుంటాను.

వ్యాపారంలోనూ నైపుణ్యం... స్కూల్ ఏజ్ నుంచే నా పెయింటింగ్స్‌తో ఎగ్జిబిషన్‌ని ఏర్పాటు చేసే దాన్ని. మొదటి పెయింటింగ్‌కు ఐదు వేల రూపాయలు వచ్చాయి. మొదట్లో నా పెయింటింగ్స్‌ని బంధువులందరికీ పంపాను. తమ ఇంట్లో పెయింటింగ్స్ అలంకరించినప్పుడు వారి ఇళ్లకు వచ్చిన బంధువులు ఆ పెయింటింగ్స్ చూసి తమకూ పంపమని కాల్స్ చేయడం ప్రారంభించారు. విదేశాల్లో ఉన్న బంధువుల నుంచి నా పెయింటింగ్స్ అమెరికా, లండన్, ముంబై, ఢిల్లీ సహా అనేక ప్రాంతాలకు చేరాయి. ఈ రోజు ఢిల్లీని ఆర్ట్ హబ్‌లో నా 12 పెయింటింగ్స్‌లో 9 అమ్మకానికి ఉన్నాయి. ప్రతి కళాకారుడు తన సొంత మార్కెట్ విలువను సృష్టించుకోవడం, ప్రచారం కూడా ముఖ్యం. సృజనాత్మకతతోపాటు వ్యాపారంలో కూడా నైపుణ్యం సాధించాలి" అంటూ నవతరానికి బిజినెస్ టెక్నిక్స్ కూడా చెబుతుంది గౌరి మినోచా.

బ్యూటిప్స్

పాలతో చర్మ సౌందర్యం

చర్మం కాంతిమంతంగా మెరవాలంటే క్రీమ్‌లు లోషన్‌లకు బదులు ఇంట్లో ఉండే పాలతో ప్రయత్నించి చూడండి.

- పచ్చి పాలలో దూదిని ముంచి మెడ, గొంతు, ముఖాన్ని తుడిస్తే చర్మం మీద పట్టేసిన మురికి (సబ్బుతో శుభ్రం చేసినప్పటికీ వదలని మురికి) వదిలిపోతుంది.
- రెండు టీ స్పూన్‌ల పచ్చిపాలలో టీ స్పూన్ శనగపిండి, రెండు చుక్కల తేనె కలిపి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత కొద్దిగా నీటిని చల్లి వలయాకారంగా మసాజ్ చేస్తూ శుభ్రం చేయాలి.



- ముఖం మీద సన్నని గీతలతో చిన్న వయసులోనే వార్ధక్యపు లక్షణాలు కనిపిస్తుంటే రోజూ మిల్క్ ప్యాక్ వేయాలి. ముఖాన్ని సబ్బుతో శుభ్రం చేసిన తర్వాత పచ్చి పాలలో దూదిని ముంచి ముఖం మీద అద్దాలి. పాలు ఆరిన తర్వాత చన్నీటితో శుభ్రం చేసి పెసరపిండి ప్యాక్ వేయాలి. రెండు టీ స్పూన్‌ల పెసర పిండిలో రెండుచుక్కల తేనె వేసి తగినంత నీటితో కలిపి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తుంటే చర్మం నిత్య యవ్వనంతో ఉంటుంది. వార్ధక్య లక్షణాలు దూరమవుతాయి.

ప్రజ్ఞానంద శుభారంభం... వైశాలి ఓటమి



భారత చెస్ సంచలనం ఆర్. ప్రజ్ఞానంద అంతర్జాతీయ వేదికపై తన జోరు కొనసాగిస్తున్నాడు. చెక్ రిపబ్లిక్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక ప్రేగ్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్‌లో అతను విజయంతో మొదలు పెట్టాడు. బుధవారం జరిగిన తొలి రౌండ్ పోరులో ప్రజ్ఞానంద 41 ఎత్తుల్లో జర్మనీ గ్రాండ్‌మాస్టర్ విన్సెంట్ కీమర్‌ను ఓడించాడు. ఇటాలియన్ ఓపెనింగ్‌తో మొదలు పెట్టిన భారత జీఎం అటాకింగ్ గేమ్ మొదలు కీమర్ డిఫెన్స్ పని చేయలేదు. ఈ మ్యాచ్ గెలిచే క్రమంలో ప్రజ్ఞానంద 'లైవ్ రేటింగ్‌'లో విశ్వనాథన్ ఆనంద్‌ను దాటి భారత్ తరఫున అత్యధిక రేటింగ్ నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇతర భారత ఆటగాళ్లలో రిచర్డ్ ర్యాపో (రొమానియా)తో జరిగిన గేమ్‌ను డి. గుకేశ్...డేవిడ్ నవారా (చెక్ రిపబ్లిక్)తో జరిగిన గేమ్‌ను విదిత్ గుజరాతీ 'డ్రా' చేసుకున్నారు. చాలెంజర్ విభాగంలో అన్‌టోన్ కొరొబొవ్ (ఉక్రెయిన్)తో జరిగిన పోరులో భారత గ్రాండ్‌మాస్టర్ వైశాలి ఓటమిపాలైంది.

యశస్వికి 'డబుల్'... శ్రేయస్, కిషన్ అవుట్

వార్షిక కాంట్రాక్ట్‌లు ప్రకటించిన బీసీసీఐ • మొహమ్మద్ సిరాజ్‌కు ప్రమోషన్





ప్రతిభకు, మైదానంలో ప్రదర్శనకు బీసీసీఐ పట్టం కట్టింది...టెస్టుల్లో వరుస డబుల్ సెంచరీలతో చెలరేగిన యశస్వి జైస్వాల్‌ను 'డబుల్ ప్రమోషన్'తో గుర్తించిన బోర్డు నిలకడైన ఆటతో సత్తా చాటిన హైదరాబాదీ పేసర్ సిరాజ్‌ను ఒక మెట్టు పైకి ఎక్కించింది. అగ్రశ్రేణి ఆటగాళ్లు తమ స్థాయిని నిలబెట్టుకోగా...క్రమశిక్షణ తప్పితే శిక్ష తప్పదంటూ శ్రేయస్, కిషన్‌లను పక్కన పెట్టింది. 30 మందితో కూడిన బీసీసీఐ కొత్త కాంట్రాక్ట్ జాబితాలో విశేషాలివి.

న్యూఢిల్లీ: అక్టోబర్ 2023– సెప్టెంబర్ 2024 మధ్య కాలానికి సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వార్షిక కాంట్రాక్ట్‌లను ప్రకటించింది. సుదీర్ఘ కాలంగా భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా బీసీసీఐ కాంట్రాక్ట్‌ల జాబితాలో తమ 'ఎ ప్లస్' గ్రేడ్‌లను నిలబెట్టుకున్నారు. ఈ కేటగిరీలో గత ఏడాదితో పోలిస్తే ఎలాంటి మార్పూ జరగలేదు. గ్రేడ్ 'ఎ'లో ఇప్పటికే ఉన్న అశ్విన్, షమీ, హార్దిక్ పాండ్యాలతో పాటు కొత్తగా సిరాజ్, రాహుల్, గిల్ చేరారు. గత ఏడాది కాలంగా వన్డే వరల్డ్ కప్ సహా పలు సిరీస్‌లలో కీలక ప్రదర్శనలతో టీమ్ మేనేజ్‌మెంట్ అంచనాలను అందుకోవడమే ఈ ముగ్గురి ప్రమోషన్‌కు కారణం. టి20ల్లో అద్భుత ప్రదర్శనలతో చెలరేగుతూ వన్డే జట్టులోనూ ఉన్న సూర్యకుమార్ యాదవ్ గ్రేడ్ 'బి'లో తన స్థానం నిలబెట్టుకోగా ఇందులో యశస్వి జైస్వాల్‌కు అవకాశం దక్కడం పెద్ద విశేషం. సాధారణంగా తొలి సారి కాంట్రాక్ట్ ఇస్తూ ఆటగాళ్లను 'సి'లో చేర్చి ఆపై ప్రదర్శనతో ప్రమోషన్‌లు ఇచ్చే బోర్డు యశస్వి అసాధారణ ఆటకు నేరుగా 'బి'లో అవకాశం కల్పించింది. 'సి' జాబితాలో ఉన్నవారిలో కొందరు అప్పుడప్పుడు వన్డేల్లో మెరిసినా...దాదాపు అందరూ టి20 స్పెషలిస్ట్‌లే కావడం విశేషం.

క్రమశిక్షణారాహిత్యంతో...

'వార్షిక కాంట్రాక్ట్‌లలో ఈ సారి శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌ల పేర్లను పరిశీలించడం లేదు' అని బోర్డు అధికారికంగా ప్రకటించింది. ఇటీవలి పరిణామాలే అందుకు కారణం. వీరిద్దరు భారత్‌కు ఆడని సమయంలో రంజీ ట్రోఫీలో తమ రాష్ట్ర జట్ల తరఫున బరిలోకి దిగాలని బీసీసీఐ సూచించినా... దానిని పట్టించుకోలేదు. మానసిక ఆందోళన కారణంగా చూపి దక్షిణాఫ్రికా టూర్ మధ్యలోనే స్వదేశం వచ్చేసిన కిషన్ ఆ తర్వాత దుబాయ్‌లో పార్టీలో పాల్గొంటూ కనిపించాడు. తమ జట్టు జార్ఖండ్ ఒక వైపు రంజీ ఆడుతుంటే అతను నేరుగా ఐపీఎల్ టీమ్ ముంబై ఇండియన్స్ శిక్షణా శిబిరానికి హాజరయ్యాడు. మరో వైపు ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో చోటు కోల్పోయిన తర్వాత శ్రేయస్ వెన్ను గాయంతో ముంబై తరఫున రంజీ క్వార్టర్ ఫైనల్ ఆడలేనని చెప్పాడు. అతని గాయంలో నిజం లేదని ఎన్‌సీఏ డాక్టర్లు ధ్రువీకరించినట్లుగా బోర్డు అంతర్గత సమాచారం. ఈ విషయంలో కోచ్ ద్రవిడ్ నివేదిక ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వరల్డ్ కప్‌లో 530 పరుగులతో కీలక పాత్ర పోషించిన అయ్యర్ పట్ల తీవ్రంగా వ్యవహరించి...గాయం తర్వాత అక్టోబర్‌నుంచి ఇప్పటి వరకు అధికారిక టోర్నీ ఆడని హార్దిక్‌కు మాత్రం 'ఎ' గ్రేడ్ కాంట్రాక్ట్ కొనసాగించడం ఆసక్తికరం. జాతీయ జట్టుకు ఆడని సమయంలో కచ్చితంగా దేశవాళీ క్రికెట్ ఆడాలంటూ బీసీసీఐ ఇప్పుడు స్పష్టంగా పేర్కొనడం విశేషం.

కొత్తగా పేసర్లకు...

కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోలుకుంటున్న రిషభ్ పంత్ గత ఏడాది కాలంలో ఎలాంటి క్రికెట్ ఆడకపోయినా...పూర్తిగా పక్కన పెట్టకుండా ఒక గ్రేడ్ తగ్గించి అతడిని కొనసాగించగా...పేలవ ప్రదర్శనతో అక్షర్ స్థాయి కూడా తగ్గింది. భారత్‌లో ఫాస్ట్ బౌలర్లను ప్రత్యేకంగా గుర్తించి ప్రోత్సహించే క్రమంలో ఐదుగురు బౌలర్లకు కొత్తగా 'ఫాస్ట్ బౌలింగ్ కాంట్రాక్ట్'లు ఇవ్వడం విశేషం. గత ఏడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ వరకు కాలాన్ని కాంట్రాక్ట్ కోసం పరిగణనలోకి తీసుకున్నారు. బోర్డు నిబంధనల ప్రకారం కనీసం 3 టెస్టులు లేదా 8 వన్డేలు, లేదా 10 టి20లు ఆడాలి. ఇంగ్లండ్‌తో రెండు టెస్టులు ఆడిన సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురేల్ తర్వాతి మ్యాచ్ ఆడితే వారు నేరుగా 'సి' గ్రేడ్‌లోకి వచ్చేస్తారు. జట్టులో స్థానం కోల్పోయిన పుజారా, ఉమేశ్, శిఖర్, చహల్, హుడా సహజంగానే జాబితానుంచి దూరమయ్యారు.



బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్‌ల జాబితా (2023-24)

గ్రేడ్ 'ఎ' ప్లస్ (రూ.7 కోట్లు): రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా
గ్రేడ్ 'ఎ' (రూ. 5 కోట్లు): అశ్విన్, మొహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్, శుబ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా
గ్రేడ్ 'బి' (రూ. 3 కోట్లు): సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్
గ్రేడ్ 'సి'(రూ.1 కోటి): రింకూసింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శార్దుల్ ఠాకూర్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, జితేశ్ శర్మ, సుందర్, ముకేశ్ కుమార్, సంజు సామ్సన్, అర్ష్‌దీప్, కేఎస్ భరత్, ప్రసిద్ కృష్ణ, ఆవేశ్ ఖాన్, రజత్ పటిదార్ (వీరందరికీ మొదటిసారి కాంట్రాక్ట్ దక్కింది).
కాంట్రాక్ట్‌లు కోల్పోయినవారు: అయ్యర్, ఇషాన్ కిషన్, పుజారా, ఉమేశ్ యాదవ్, శిఖర్ ధావన్, దీపక్ హుడా, యజువేంద్ర చహల్.

↑ సిరాజ్, రాహుల్, గిల్ ('బి' నుంచి 'ఎ'కి)
↑ కుల్దీప్ 'సి' నుంచి 'బి'కి
↓ పంత్, అక్షర్ ('ఎ' నుంచి 'బి' కి)
↑↑ యశస్వికి నేరుగా 'బి' గ్రేడ్

ఫాస్ట్ బౌలింగ్ కాంట్రాక్ట్‌లు: ఆకాశ్ దీప్ (బెంగాల్), ఉమ్రాన్ మలిక్ (జమ్మూ కశ్మీర్), యశ్ దయాళ్ (యూపీ), విద్వత్ కావేరప్ప, విజయ్ కుమార్ వైశాక్ (కర్ణాటక).



పుణేరి-పట్నా మ్యాచ్ దృశ్యం



హరియాణా - జైపూర్ మ్యాచ్ దృశ్యం

టైటిల్ పోరుకు పుణేరి, హరియాణా

- సెమీస్‌లో పట్నా, జైపూర్ ఓటమి
- రేపు ప్రొ కబడ్డీ లీగ్ ఫైనల్

సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) పదో సీజన్‌లో కొత్త చాంపియన్ ఖాయమైంది. నిరుటి రన్నరప్ పుణేరి పల్టన్‌తో అమీతుమీకి తొలిసారి ఫైనల్‌కు చేరిన హరియాణా స్టీలర్స్ సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య శుక్రవారం హైదరాబాద్‌లోనే ఫైనల్ పోరు జరుగనుంది. సెమీఫైనల్స్‌లో 'హ్యాట్రిక్' టైటిళ్ల విజేత పట్నా పైరేట్స్, రెండు సార్లు చాంపియన్‌గా నిలిచిన జైపూర్ పింక్‌పాంథర్స్ ప్రత్యర్థుల చేతుల్లో పరాజయం చవిచూశాయి. తొలి సెమీస్‌లో పుణేరి పల్టన్ ధాటికి 37–21తో టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన పట్నా పైరేట్స్ నిలువలేకపోయింది. పుణేరి తరఫున కెప్టెన్, ఆల్‌రౌండర్ అస్లామ్ ముస్తఫా (7పాయింట్లు), రెయిడర్ పంకజ్ మోహితే (7) అదరగొట్టారు. మిగతా వారిలో మొహమ్మద్ రెజా చియనె 5, మోహిత్ గోయత్ 4, సంకేత్, అభినేశ్ చెరో 3 పాయింట్లు చేసి జట్టు విజయంలో భాగమయ్యారు. పట్నా జట్టులో రెయిడర్ సచిన్ చేసిన 5 పాయింట్లే అత్యధిక స్కోరు! మిగిలిన వారిలో మన్‌జీత్, సుధాకర్ చెరో 4 పాయింట్లు చేశారు. అనంతరం హోరాహోరీగా జరిగిన రెండో సెమీ ఫైనల్లో హరియాణా స్టీలర్స్ 31–27తో డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్‌పాంథర్స్‌ను కంగు తినిపించింది. స్టీలర్స్ రెయిడర్ వినయ్ 20 సార్లు కూతకు వెళ్లి 11 పాయింట్లు తెచ్చిపెట్టాడు. శివమ్ పతారే (7) కూడా అదరగొట్టాడు. మిగతావారిలో ఆల్‌రౌండర్ ఆశిష్ 4, డిఫెండర్లు రాహుల్ సేథ్‌పాల్ 3, మోహిత్ 2 పాయింట్లు సాధించారు. జైపూర్ తరఫున రెయిడర్ అర్జున్ దేశ్వాల్ (14) ఒంటరి పోరాటం చేశాడు. డిఫెండర్ రెజా మిర్బగెరి 4, భవానీ రాజ్‌పుత్ 3 పాయింట్లు చేశారు.

ముంబైకి వారియర్స్ చెక్!

- 7 వికెట్లతో యూపీ గెలుపు
- కిరణ్ నవ్‌గిరే ధనాధన్ ఫిఫ్టీ



కిరణ్ నవ్‌గిరే

బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌ను యూపీ వారియర్స్ నిలువరించింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో యూపీ ఓపెనర్ కిరణ్ నవ్‌గిరే (31 బంతుల్లో 57; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) ధనాధన్ ఇన్నింగ్స్‌తో మ్యాచ్ స్వరూపాన్ని ఒంటిచేత్తో మార్చేసింది. దీంతో 7 వికెట్లతో గెలిచిన వారియర్స్ ఈ సీజన్‌లో బోణీకొట్టింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. ఓపెనర్ హేలీ మాథ్యూస్ (47 బంతుల్లో 55; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ సాధించింది. మరో ఓపెనర్ యస్తిక భాటియా (22 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి తొలి వికెట్‌కు 50 పరుగులు జోడించింది. కెప్టెన్ నట్‌సీవర్ బ్రంట్ (19; 2 ఫోర్లు), అమెలియా కెర్ (23; 1 ఫోర్, 1 సిక్స్) పెద్దగా మెరిపించలేకపోయారు. అనంతరం యూపీ వారియర్స్ 16.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. ఓపెనర్లు కిరణ్ నవ్‌గిరే, కెప్టెన్ అలిసా హీలీ (29 బంతుల్లో 33; 5 ఫోర్లు) చెలరేగారు. ఇద్దరు తొలి వికెట్‌కు 9 ఓవర్లలోనే 94 పరుగులు జోడించి గెలిచేందుకు అవసరమైన పునాదిని మెరుపు వేగంతో వేశారు. అయితే స్వల్ప వ్యవధిలో కిరణ్‌తో పాటు తాహ్లియా మెక్‌గ్రాత్ (1), కెప్టెన్ హీలీ నిష్క్రమించారు. కానీ తర్వాత వచ్చిన గ్రేస్ హారిస్ (17 బంతుల్లో 38 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్), దీప్తిశర్మ (20 బంతుల్లో 27 నాటౌట్; 4 ఫోర్లు) ధాటిగా ఆడి మ్యాచ్‌ను ముగించారు.

ప్రిక్వార్టర్స్‌లో సహజ



న్యూఢిల్లీ: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టెన్నిస్ టోర్నమెంట్‌లో తెలుగు ప్లేయర్లు సహజ యామలపల్లి, భమిడిపాటి శ్రీవల్లి రష్మిక ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. బుధవారం జరిగిన తొలి రౌండ్లో ఐదో సీడ్ సహజ 6-4, 6-2తో జపాన్‌కు చెందిన కొషిషి అయుమిపై గెలుపొందగా, శ్రీవల్లి రష్మిక 6-1, 6-2తో క్వాలిఫయర్ యమజకి ఐకుమి (జపాన్)పై అలవోక విజయం సాధించింది. డబుల్స్ బరిలోనూ దిగిన రష్మిక క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్రిక్వార్టర్స్‌లో రష్మిక-వైదేహి చౌదరి జోడీ 6-0, 6-1తో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ పొందిన భారత జంట కశిష్ భాటియా–సాహిర సింగ్‌పై గెలిచింది. టాప్‌సీడ్ అంకిత రైనా (భారత్)– కులంబయెవా జిబెక్ (కజకిస్తాన్) జంట 2-6, 6-3, 11-9తో జీల్ దేశాయ్ (భారత్)–ఒకువకి రినొన్ (జపాన్) ద్వయంపై గెలిచింది. మిగతా సింగిల్స్ పోటీల్లో రియా భాటియా 7-6 (7/5), 6-4తో భారత క్వాలిఫయర్ అంజలిని ఓడించింది. హుమేరా బహర్మస్ 1-6, 0-6తో కులంబయెవా జిబెక్ (కజకిస్తాన్) చేతిలో ఓడింది.

సినిమా

విదేశాల్లో శిక్షణ



• కియారా అద్వానీ

ఇంటర్‌నేషనల్ ట్రెనింగ్‌కు రెడీ అవుతున్నారు కియారా అద్వానీ. బాలీవుడ్ 'డాన్' ఫ్రాంచైజీలో వస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ 'డాన్ 3'. ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించనున్నారు. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహించనున్న 'డాన్ 3'లో కియారా అద్వానీ హీరోయిన్. ఈ చిత్రంలో రణ్‌వీర్, కియారా.. ఇద్దరికీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉంటాయట. దీంతో అంతర్జాతీయ స్టంట్ కొరియోగ్రాఫర్స్ పర్యవేక్షణలో ఇద్దరూ స్టంట్స్ నేర్చుకోనున్నారని బాలీవుడ్ టాక్. విదేశాల్లో ఈ శిక్షణ జరుగుతుందని సమాచారం. ఈ సినిమా చిత్రీకరణ ఈ ఏడాది సెప్టెంబరులో ప్రారంభం కానుందని తెలిసింది.

మార్చి 2న వ్యూహం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ జీవితంలో జరిగిన కొన్ని ఘటనల నేపథ్యంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం 'వ్యూహం'. ఈ సినిమాకు కొనసాగింపుగా 'శపథం' ఉంటుంది. అజ్మల్, మానస ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలను రామధూత క్రియేషన్స్‌పై దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. 'వ్యూహం' మార్చి 2న విడుదల కానుంది. ''పట్టు వదలని విక్రమార్కుణ్ణి.. 'వ్యూహం' మార్చి 2న థియేటర్స్‌లో విడుదలవుతోంది'' అంటూ 'వ్యూహం' సినిమా సెన్సార్ సర్టిఫికెట్ ఉన్న ఫోటోను 'ఎక్స్'లో షేర్ చేశారు రామ్ గోపాల్ వర్మ. ''వ్యూహం', 'శపథం' సినిమాల రిలీజ్‌ల విషయంలో దేవుడు మాకు అన్నీ కలిసొచ్చేలా చేశాడు. ఈ రెండు సినిమాలను తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 500 థియేటర్స్‌లో రిలీజ్ చేయబోతున్నాం. మా 'వ్యూహం' గ్యారెంటీగా సక్సెస్ అవుతుంది.



• రామ్‌గోపాల్ వర్మ, అమితాబ్ బచ్చన్, దాసరి కిరణ్

ఎవరెన్ని అడ్డంకులు సృష్టించిన మా సినిమా విడుదలకు సెన్సార్ బోర్డ్ అనుమతి ఇచ్చింది. వారికి ధన్యవాదాలు'' అన్నారు దాసరి కిరణ్ కుమార్.

ఆర్జీవీ డెన్‌లో అమితాబ్ బచ్చన్

బాలీవుడ్ స్టార్ అమితాబ్‌బచ్చన్ – రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్‌లో 2005లో వచ్చిన 'సర్కార్' చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా అమితాబ్‌బచ్చన్-రామ్‌గోపాల్ వర్మ కాంబినేషన్‌లోనే 'సర్కార్ రాజ్' (2008), 'సర్కార్ 3' (2017) సినిమాలు వచ్చాయి. అయితే తాజాగా వీరిద్దరూ హైదరాబాద్‌లో కలుసుకున్నారు. రజనీకాంత్ 'వేట్టయాన్', ప్రభాస్ 'కల్కి 2898ఏడీ' సినిమా చిత్రీకరణల కోసం అమితాబ్ బచ్చన్ హైదరాబాద్ వచ్చారని తెలిసింది. దీంతో అమితాబ్‌ను హైదరాబాద్‌లోని తన డెన్‌లోకి ఆహ్వానించారు వర్మ. ఆ సందర్భంగా అమితాబ్, దాసరి కిరణ్‌లతో కలిసి దిగిన ఫోటోలను 'ఎక్స్'లో షేర్ చేశారు వర్మ.

సెకండ్ షెడ్యూల్ షురూ



• మంచు విష్ణు

విష్ణు మంచు కలల ప్రాజెక్ట్ అయిన 'కన్నప్ప' చిత్రం రెండో షెడ్యూల్ న్యూజిల్యాండ్‌లో ప్రారంభమైంది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మోహన్‌బాబు, మోహన్ లాల్, ప్రభాస్ వంటి వారు నటిస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై మోహన్ బాబు పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా నిర్మిస్తున్నారు. రెండో షెడ్యూల్ చిత్రీకరణ కోసం చిత్ర యూనిట్ న్యూజిల్యాండ్ వెళ్లింది. ఈ మేరకు విష్ణు మంచు ఓ వీడియోను షేర్ చేశారు. ఇందులో మోహన్‌బాబు, విష్ణు మంచు కనిపిస్తున్నారు. ''కన్నప్ప' చిత్రం కోసం ఇప్పటికే న్యూజిల్యాండ్‌లో 90 రోజుల పాటు నిర్విరామంగా ఫస్ట్ షెడ్యూల్‌ను పూర్తి చేశాం. ఆ తర్వాత ఇండియా వచ్చి, కాస్త గ్యాప్ తీసుకున్నాం. తాజాగా రెండో షెడ్యూల్‌ను కూడా న్యూజిల్యాండ్‌లోనే ప్రారంభించాం. ఈ షెడ్యూల్‌లో ఒళ్లు గగుర్పొడిచే సన్నివేశాలు చిత్రీకరించనున్నాం. హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ 'కన్నప్ప'కి విజువల్స్ అందిస్తున్నారు'' అన్నారు మేకర్స్.

మూడు వెబ్ సిరీస్‌లకు శ్రీకారం



• ఎస్. శంకర్

'ఎన్‌కౌంటర్, శ్రీరాములయ్య, జయం మనదేరా, ఆయుధం, భద్రాచలం, జై బోలో తెలంగాణ' వంటి హిట్ చిత్రాల దర్శకుడు ఎస్. శంకర్ చారిత్రాత్మక కథాంశాలతో మూడు వెబ్ సిరీస్‌లు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎస్. శంకర్ టీవీ అండ్ ఫిల్మ్ స్టూడియో బ్యానర్‌లో ఆయన నిర్మాతగా, దర్శకత్వ పర్యవేక్షణలో ఈ వెబ్ సిరీస్‌లు రూపొందనున్నాయి. ఈ సందర్భంగా ఎస్. శంకర్ మాట్లాడుతూ– ''తెలంగాణ సాయిధ పోరాటం నుండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు మొదటి వెబ్ సిరీస్ నిర్మించనున్నాను. అక్టోబర్‌లో చిత్రీకరణ మొదలవుతుంది. అలాగే మహాత్మ జ్యోతీరావు పూలేగారి స్ఫూర్తితో రెండో వెబ్ సిరీస్ నిర్మిస్తాను. అయితే ఇది ఆయన బయోగ్రఫీ కాదు. జ్యోతీరావు పూలేగారి అనుభవాలు, ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు, సంఘర్షణలు వంటివి ఈ వెబ్ సిరీస్‌లో ఉంటాయి. అదే విధంగా బాబా సాహెబ్ అంబేద్కర్‌గారిపై మూడో వెబ్ సిరీస్ ఉంటుంది. అయితే ఇది ఆయన బయోగ్రఫీ కాదు. అంబేద్కర్‌గారు ఇచ్చిన గొప్ప రాజ్యాంగ స్ఫూర్తిని, వ్యక్తి నుండి వ్యవస్థగా మారడానికి మధ్య జరిగిన సంఘర్షణల ఇతివృత్తంగా ఈ సిరీస్ సాగుతుంది. ఈ మూడు వెబ్ సిరీస్‌లను తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తాం. పూర్తి వివరాలు త్వరలో చెబుతాను'' అన్నారు.

మంచి సినిమా చేశాం



• సిద్ధు ముద్ద, నందకుమార్ అబ్బినేని

''వరుణ్ తేజ్, నేను డిఫరెంట్ సినిమాలు చేయాలని అనుకుంటుంటాం. అలా చేసిందే ఈ 'ఆపరేషన్ వాలెంటైన్'' అన్నారు నిర్మాత సిద్ధు ముద్ద. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఎయిర్‌ఫోర్స్ యాక్షన్ డ్రామా 'ఆపరేషన్ వాలెంటైన్'. ఈ చిత్రంలో మానుషీ చిల్లర్ హీరోయిన్. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో సోనీ పిక్చర్స్ ఇంటర్‌నేషనల్ ప్రొడక్షన్స్, సిద్ధు ముద్ద రినైసన్స్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో రేపు విడుదలవుతోంది. బుధవారం విలేకర్ల సమావేశంలో సిద్ధు ముద్ద మాట్లాడుతూ– ''శక్తి ప్రతాప్ చేసిన ఓ షార్ట్ ఫిల్మ్ వరుణ్‌తేజ్‌కు, నాకు నచ్చింది. ఆ షార్ట్ ఫిల్మ్‌నే శక్తి ఫుల్ లెంగ్త్ సినిమా చేయాలనే ప్రయత్నాల్లో ఉన్నాడని తెలిసి, పూర్తి కథ విన్నాం. మాకు నచ్చడంతో సినిమా చేయాలనుకున్నాం. ఏరియల్ యాక్షన్ నేపథ్యంలో 'ఫైటర్' తర్వాత వస్తోన్న చిత్రం మాదే అనుకుంటున్నా. భారత డిఫెన్స్ విభాగం నుంచి అనుమతులు వచ్చాకే ఈ సినిమా షూటింగ్ ఆరంభించాం. ప్రతి ఇండియన్ చూడాల్సిన చిత్రమిది'' అన్నారు. ''ఆపరేషన్ వాలెంటైన్' ప్రేక్షకులకు నచ్చుతుంది'' అన్నారు సహ–నిర్మాతల్లో ఒకరైన నందకుమార్ అబ్బినేని.

వెబ్ సిరీస్‌గా పీవీ నరసింహారావు బయోపిక్

భారతదేశ దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు జీవితంతో వెబ్ సిరీస్ రూపొందనుంది. ఆహా స్టూడియో, అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ కలిసి 'హాఫ్ లయన్' పేరుతో ఈ వెబ్ సిరీస్ నిర్మించనున్నట్లు ప్రకటించాయి. ప్రముఖ రచయిత వినయ్ సీతాపతి రచించిన 'హాఫ్ లయన్' పుస్తకం ఆధారంగా జాతీయ అవార్డు గ్రహీత ప్రకాశ్ ఝా ఈ సిరీస్‌కి దర్శకత్వం వహించ నున్నారు. ''1991 నుంచి 1996 వరకు పీవీ నరసింహారావు అందించిన విశేష సేవలకుగానూ భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం 'భారతరత్న' ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ సిరీస్‌ను రూపొందిస్తాం'' అని మేకర్స్ అన్నారు.

థ్రిల్లింగ్ డైరీస్



• ఆకృతి, డా. యోగేష్

డా. యోగేష్, ఆకృతి అగర్వాల్ జంటగా సన్నీ లియోన్ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం 'డాక్టర్ యోగి డైరీస్'. రాజేశ్–ప్రసాద్‌ల దర్శకత్వంలో హర్షవర్ధన్, శ్రీదేవి మద్దాలి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవంలో తొలి సీన్‌కి దర్శకుడు వీరశంకర్ క్లాప్ ఇవ్వగా, దర్శకుడు పీఎస్ ఆదిత్య కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు మహేశ్ గౌరవ దర్శకత్వం వహించారు. ''ఈ ఏడాది ప్రేక్షకులు ఓ మంచి పారానార్మల్ థ్రిల్లర్‌ను చూస్తారు'' అన్నారు డా. యోగేష్.

స్టాక్ మార్కెట్లు

దేశీ సూచీలు		
సెన్సెక్స్	▼ 790	72,305
నిఫ్టీ	▼ 247	21,951

విదేశీ సూచీలు (తొలి సెషను రాత్రి 11.30 గంటలకు)

సూచీ	విలువ	మార్పు
నాస్‌డాక్	15,950	▼ 86
డోజోన్స్	38,888	▼ 92
ఎఫ్‌టీఎస్‌ఈ 100	7,625	▼ 58
డాక్స్	17,601	▲ 45
షాంఘై	2,958	▼ 58
నికాయ్	39,208	▼ 31

•అమెరికా •బ్రిటన్ •జర్మనీ •చైనా •జపాన్

బులియన్ రూ.లలో — ముంబై

బంగారం (99.9 స్వచ్ఛత)	62,135	▼ 136
బంగారం (99.5 స్వచ్ఛత)	61,866	▼ 136
వెండి (కేజీ)	69,343	▼ 559

ఫారెక్స్ రేట్లు రూ.లలో

			కొనుగోలు	అమ్మకం
$	యూఎస్ డాలర్	ఎస్‌బీఐ	82.46	83.49
£	బ్రిటన్ పౌండ్	ఎస్‌బీఐ	103.94	106.51
€	యూరో	ఎస్‌బీఐ	88.89	91.24
¥	జపాన్ ఎన్ (100)	ఎస్‌బీఐ	54.53	55.76
AUS	ఆస్ట్రేలియా డాలర్	ఎస్‌బీఐ	53.26	55.17
S$	సింగపూర్ డాలర్	ఎస్‌బీఐ	59.38	64.06
SAR	సౌదీ రియాల్	థామస్‌కుక్	21.09	22.74
UAE D	యూఏఈ దిర్హామ్	థామస్‌కుక్	21.62	23.46
¥	చైనా యువాన్	థామస్‌కుక్	10.38	12.47

డిస్నీ, రిలయన్స్ మెగా డీల్

మీడియా కార్యకలాపాల విలీనానికి ఒప్పందం • రూ. 70,000 కోట్ల దిగ్గజంగా జాయింట్ వెంచర్ • రిలయన్స్‌కు 63.16 శాతం వాటా • జేవీలో రూ. 11,500 కోట్ల పెట్టుబడులు

న్యూఢిల్లీ: దిగ్గజ సంస్థలు వాల్ట్ డిస్నీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశీ మీడియా రంగంలో భారీ డీల్‌కు తెరతీశాయి. భారత్‌లో తమ మీడియా కార్యకలాపాలను విలీనం చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీంతో రూ. 70,352 కోట్లు (దాదాపు 8.5 బిలియన్ డాలర్లు) విలువ చేసే భారీ మీడియా దిగ్గజం ఆవిర్భవించనుంది. ఇందులో రిలయన్స్, దాని అనుబంధ సంస్థలకు 63.16 శాతం, డిస్నీకి 36.84 శాతం వాటాలు ఉంటాయని ఇరు సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి. నెట్‌ఫ్లిక్స్, సోనీ వంటి దిగ్గజాలకు దీటుగా పోటీనిచ్చేందుకు జాయింట్ వెంచర్‌లో రిలయన్స్ దాదాపు రూ. 11,500 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. జేవీకి రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ సారథ్యం వహించనుండగా, డిస్నీ మాజీ టాప్ ఎగ్జిక్యూటివ్ ఉదయ్‌శంకర్ వైస్ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. ఈ ఏడాది ఆఖరు త్రైమాసికంలో లేదా 2025 తొలి త్రైమాసికంలో డీల్ పూర్తి కాగలదని అంచనా.



కీలక ఒప్పందం ..


'వయాకామ్18, స్టార్ ఇండియా వ్యాపారాలను విలీనం చేయడం ద్వారా జాయింట్ వెంచర్ నెలకొల్పేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ (దాని అనుబంధ సంస్థ) వయాకామ్ 18 మీడియా, వాల్ట్ డిస్నీ కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్నాయి. కోర్టు ఆమోదిత ప్రణాళికకు అనుగుణంగా స్టార్ ఇండియా (ఎస్‌ఐపీఎల్)లో వయాకామ్18 విలీనమవుతుంది' అని ఇరు సంస్థలు తెలిపాయి. భారతీయ వినోద పరిశ్రమలో ఇదొక మైలురాయిలాంటి ఒప్పందమని ముకేశ్ అంబానీ వ్యాఖ్యానించారు. 'అంతర్జాతీయంగా అత్యుత్తమ మీడియా గ్రూప్‌గా డిస్నీ అంటే మాకెంతో గౌరవం. డిస్నీతో జట్టు కట్టడం ద్వారా దేశవ్యాప్తంగా వీక్షకులకు అందుబాటు ధరల్లో అపరిమిత కంటెంట్‌ను అందించేందుకు వీలవుతుంది. రిలయన్స్ గ్రూప్‌లోకి డిస్నీకి స్వాగతం' అని పేర్కొన్నారు. మరోవైపు, 'ఈ జేవీతో కంపెనీకి దీర్ఘకాలంలో మరింత విలువ చేకూరుతుంది. వినియోగదారులకు విస్తృతమైన డిజిటల్ సర్వీసులు, వినోదం, స్పోర్ట్స్ కంటెంట్‌ను అందించగలుగుతాం' అని వాల్ట్ డిస్నీ సీఈవో బాబ్ ఐగర్ తెలిపారు.

మరిన్ని విశేషాలు..

- విలీన సంస్థకు అత్యధిక సంఖ్యలో ఓటీటీ సబ్‌స్క్రయిబర్స్, రెండు స్ట్రీమింగ్ సర్వీసులు, 120 పైచిలుకు టీవీ చానళ్లు (కలర్స్, స్టార్‌ప్లస్, స్టార్ గోల్డ్ లాంటివి) ఉంటాయి.
- జేవీకి 75 కోట్ల మంది వీక్షకులు ఉండనున్నారు. 30,000 పైచిలుకు డిస్నీ కంటెంట్ అసెట్స్‌కి లైసెన్సు లభిస్తుంది. అలాగే, భారత్‌లో డిస్నీ సినిమాల పంపిణీకి ప్రత్యేక హక్కులు లభిస్తాయి.
- ట్వెంటీఫస్ట్ సెంచరీ ఫాక్స్ అసెట్స్ కొనుగోలు ద్వారా 2020లో దేశీయంగా డిస్నీప్లస్‌హాట్‌స్టార్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. తొలినాళ్లలో పెయిడ్ యూజర్ల సంఖ్య గణనీయంగా వృద్ధి చెందినప్పటికీ ఆ తర్వాత జోరు తగ్గింది. కార్యకలాపాలు ఆశించిన స్థాయిలో విస్తరించకపోవడంతో, సంక్లిష్టంగా మారిన తమ భారత విభాగాన్ని వీలైతే పూర్తిగా విక్రయించేందుకు లేదా ఇతర సంస్థలతో జట్టు కట్టి జేవీ ఏర్పాటు చేసేందుకు డిస్నీ కొన్నాళ్లుగా కసరత్తు చేస్తోంది.
- రిలయన్స్ మీడియా సంస్థ నెట్‌వర్క్ 18కి పలు న్యూస్, వినోద, స్పోర్ట్స్ చానల్స్ ఉన్నాయి. అలాగే మనీకంట్రోల్‌డాట్‌కామ్, బుక్‌మైషోలో వాటాలు ఉన్నాయి. రిలయన్స్‌కి జియో స్టూడియోస్ అనే సినీ నిర్మాణ సంస్థ ఉంది.

మార్కెట్ క్రాష్

- సెన్సెక్స్ 790 పాయింట్లు పతనం
- 22,000 స్థాయిని కోల్పోయిన నిఫ్టీ
- అన్ని రంగాల్లోనూ అమ్మకాలు
- ఒకే రోజులో రూ.6 లక్షల కోట్ల నష్టం



ముంబై: దలాల్ స్ట్రీట్‌లో బుధవారం బేర్ ప్రతాపం చూపింది. అధిక వెయిటేజీ రిలయన్స్ ఇండస్ట్రీస్ (2%), బ్యాంకింగ్ రంగ షేర్ల పతనంతో పాటు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని బలహీన సంకేతాలు ఇందుకు కారణమయ్యాయి. ఫిబ్రవరి డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగింపు, భారత జీడీపీ వృద్ధి డేటా వెల్లడి(గురువారం)కి ముందు ట్రేడర్లు అప్రమత్తత వహించారు. అమెరికా స్థూల ఆర్థిక గణాంకాలు మెప్పించవచ్చనే అంచనాలతో ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు వాయిదా ఆందోళనలు కొనసాగాయి. ఫలితంగా నిఫ్టీ కీలకమైన 22,000 స్థాయిని, సెన్సెక్స్ 73,000 స్థాయిలను కోల్పోయాయి. సెన్సెక్స్ ఒక శాతానికి పైగా నష్టపోవడంతో బీఎస్‌ఈలో రూ. 6 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలోని లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ.386 లక్షల కోట్లకు పడింది. ఫ్లాట్‌గా మొదలైన మార్కెట్, ఒకానొక దశలో సెన్సెక్స్ 873 పాయింట్లు క్షీణించి 72,222 వద్ద, నిఫ్టీ 282 పాయింట్లు దిగివచ్చి 21,916 వద్ద ఇంట్రాడే కనిష్టాలను దిగివచ్చాయి. చివరికి సెన్సెక్స్ 790 పాయింట్లు నష్టపోయి 72,305 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 247 పాయింట్ల నష్టంతో 21,951 వద్ద స్థిరపడ్డాయి.

జునిపర్ హోటల్స్ లిస్టింగ్ సక్సెస్

జునిపర్ హోటల్స్ ఇష్యూ ధర(రూ.360)తో పోలిస్తే బీఎస్‌ఈలో 0.33% ప్రీమియంతో రూ.361 వద్ద లిస్టయ్యింది. 10.36% ఎగసి రూ.397 స్థాయిని తాకి అప్పర్ సర్క్యూట్ వద్ద లాకైంది. మార్కెట్ విలువ రూ.8,840 కోట్లుగా నమోదైంది.

ఆర్‌కే స్వామి @ రూ. 270–288

మార్కెటింగ్ కమ్యూనికేషన్స్ కంపెనీ ఆర్‌కే స్వామి లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి రూ. 270–288 ధరల శ్రేణిని ప్రకటించింది. మార్చి 4న ప్రారంభంకానుంది. తద్వారా దాదాపు రూ. 424 కోట్లు సమీకరించాలని భావిస్తోంది.

కోడిగుడ్లు (హోల్‌సేల్-నెక్ / 100కు రూ.లలో)

29-2-2024	
విశాఖ	500–00
చిత్తూరు	543–00
ఈస్ట్, వెస్ట్ గోదావరి	460–00
విజయవాడ	460–00
రిటైల్ ధర (డజను)	72.00
28-2-2024 ఫామ్ ధర...	
హైదరాబాద్	460–00
వరంగల్	462–00
రిటైల్ ధర	5.20



సంపన్నుల సంఖ్య పైపైకి..

- 6 శాతం వృద్ధితో 13,263కు చేరిక
- 2028 నాటికి 20,000కు
- నైట్‌ఫ్రాంక్ ఇండియా అంచనా

న్యూఢిల్లీ: దేశంలో సంపన్నులు మరింతగా విస్తరిస్తున్నారు. గతేడాది (2023) అల్ట్రా హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (యూహెచ్‌ఎన్‌డబ్ల్యూఐ/) సంఖ్య 6 శాతం పెరిగి 13,263కు చేరుకుంది. అంతేకాదు, 2028 నాటికి వీరి సంఖ్య 20,000కు పెరుగుతుందని నైట్‌ఫ్రాంక్ ఇండియా అంచనా వేసింది. 30 మిలియన్ డాలర్లు (రూ.250 కోట్లు), అంతకంటే ఎక్కువ నికర విలువ కలిగిన వ్యక్తులను యూహెచ్‌ఎన్‌డబ్ల్యూఐ కింద నైట్‌ఫ్రాంక్ పరిగణనలోకి తీసుకుంది. 'ద వెల్త్ రిపోర్ట్ 2024' పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది. 2022 చివరికి దేశంలో సంపన్నుల సంఖ్య 12,495గా ఉన్నట్టు తెలిపింది. 2028 నాటికి 19,908కి వీరి సంఖ్య పెరుగుతుందని అంచనా వేసింది. ''అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై భారత్ సంపద సృష్టి, అవకాశాలకు వేదికగా నిలుస్తోంది. సంపన్నుల జనాభా గణనీయంగా పెరగడం, వచ్చే ఐదేళ్లలో వీరి సంఖ్య మరో 50 శాతం వృద్ధి చెందడం దీనికి సూచిక''అని నైట్‌ఫ్రాంక్ ఇండియా చైర్మన్, ఎండీ శిశిర్ బైజాల్ పేర్కొన్నారు.

2024 సానుకూలం..

తమ సంపద 2024లో వృద్ధి చెందుతుందని 90 శాతం మంది సంపన్నులు అంచనా వేస్తున్నట్టు నైట్‌ఫ్రాంక్ ఇండియా నివేదిక తెలిపింది. మొత్తం మీద 63 శాతం మంది అయితే, తమ సంపద 10 శాతానికి పైగా పెరుగుతుందని భావిస్తున్నారు.

భారత్‌లో బిల్ గేట్స్..

• హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ ఐడీసీ సందర్శన


బిల్ గేట్స్, రాజీవ్ కుమార్

న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ భారత పర్యటనలో భాగంగా హైదరాబాద్‌లోని ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్ (ఐడీసీ)ని సందర్శించారు. ఈ సందర్భంగా ఇంజనీర్లను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో కృత్రిమ మేధ సాంకేతికత విషయంలో భారత్‌కి గల అవకాశాలపై ఆయన అత్యంత ఆశాభావం వ్యక్తం చేసినట్లు మైక్రోసాఫ్ట్ ఐడీసీ ఎండీ రాజీవ్ కుమార్ తెలిపారు. గేట్స్ తాను 1998లో ఆకాంక్షించిన సెంటర్ ఆఫ్ ఇన్నోవేషన్‌ను ప్రస్తుతం సందర్శించడం ఎంతో ప్రాధాన్యత ఉందని ఆయన పేర్కొన్నారు. పరిశోధనలు, ఇంజనీరింగ్, డెవలప్‌మెంట్ కార్యకలాపాలకు సంబంధించి ఐడీసీ.. 25 ఏళ్లు పూర్తి చేసుకుంది.

మల్టీప్లెక్స్‌ల ఆదాయం వీక్

2024–25లో వృద్ధి 15 శాతమే: క్రిసిల్



ముంబై: వచ్చే ఆర్థిక సంవత్సరం(2024–25)లో వినోద రంగం(మల్టీప్లెక్స్) వృద్ధి మందగించవచ్చని రేటింగ్ దిగ్గజం క్రిసిల్ పేర్కొంది. వెరసి ఈ ఏడాది (2023–24)తో పోలిస్తే మల్టీప్లెక్స్‌ల ఆదాయం 10–15% మాత్రమే పురోగమిస్తుందని అంచనా వేసింది. లాభాల మార్జిన్లు మాత్రం నామమాత్రంగా బలపడే వీలున్నట్లు తెలియజేసింది. అయితే కరోనా ముందు స్థాయితో పోలిస్తే ఇవి తక్కువగానే నమోదుకానున్నట్లు తెలియజేసింది. ఇందుకు అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, డిస్నీహాట్‌స్టార్ తదితర ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కారణంకానున్నట్లు వెల్లడించింది. వచ్చే ఏడాది మల్టీప్లెక్స్ రంగం ఆదాయం 10–15% పుంజుకుని రూ. 7,300 కోట్లకు చేరవచ్చని ఊహిస్తోంది.

భవిత

పోటీ పరీక్షల ప్రత్యేకం రసాయన శాస్త్రం కోసం ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి

కెరీర్ కౌన్సెలింగ్
మీ సందేహాలు, సలహాలు పంపించాల్సిన
ఈ- మెయిల్ sakshieducation@gmail.com

విద్య, ఉద్యోగ సమాచారం

ఎస్‌బీఐలో 50 క్రెడిట్ అనలిస్ట్ పోస్టులు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ).. రెగ్యులర్ ప్రాతిపదికన క్రెడిట్ అనలిస్ట్(మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రేడ్3) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» **మొత్తం పోస్టుల సంఖ్య:** 50
» **అర్హత:** డిగ్రీ, ఎంబీఏ(ఫైనాన్స్)/పీజీడీబీఏ/పీజీడీబీఎం/ఎంఎంఎస్(ఫైనాన్స్)/సీఏ/సీఎఫ్‌ఏ/ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
» **వయసు:** 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
» **వేతనం:** నెలకు రూ.63,840 నుంచి రూ.78,230
» **ఎంపిక విధానం:** దరఖాస్తు షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
» **దరఖాస్తు విధానం:** ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» **ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది:** 04.03.2024.
» **వెబ్‌సైట్:** www.sbi.co.in

ఇండియన్ నేవీలో 254 షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ పోస్టులు

ఇండియన్ నేవీ ఎజిమల(కేరళ)లోని ఇండియన్ నేవల్ అకాడమీ(ఐఎన్‌ఏ)లో 2025 జనవరి నుంచి ప్రారంభమయ్యే షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) కోర్సులో ప్రవేశాలకు సంబంధించి అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

» **కోర్సుల వారీగా ఖాళీలు:** జనరల్ సర్వీస్-50, పైలట్-20, నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్-18, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్-08, లాజిస్టిక్స్-30, నావల్ ఆర్మమెంట్ ఇన్‌స్పెక్టర్ కేడర్(ఎన్‌ఏఐసీ)-10, ఎడ్యుకేషన్-18, ఇంజనీరింగ్ బ్రాంచ్(జనరల్ సర్వీస్)-30, ఎలక్ట్రికల్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్)-50, నావల్ కన్‌స్ట్రక్టర్-20.
» **అర్హత:** సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ,పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక/వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.
» **ప్రారంభ వేతనం:** నెలకు రూ.56,100+ ఇతర అలవెన్సులు.
» **ఎంపిక విధానం:** విద్యార్హతల్లో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
» **దరఖాస్తు విధానం:** ఆన్‌లైన్ ద్వారా.
» **ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది:** 10.03.2024.
» **వెబ్‌సైట్:** www.joinindiannavy.gov.in.

తెలంగాణ సాంఘిక సంక్షేమ సైనిక పాఠశాలలో ఆరో తరగతి ప్రవేశాలు

తెలంగాణ సోషల్ వేల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక పాఠశాల(బాలురు), రుక్మాపూర్, కరీంనగర్ జిల్లాలో 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరో తరగతిలో ప్రవేశాలకు అర్హులైన బాలుర నుంచి దరఖాస్తులు కోరుతోంది.

» **మొత్తం సీట్ల సంఖ్య:** 80
» **అర్హత:** 2023–24 విద్యా సంవత్సరంలో ఏదైనా గుర్తింపు పొందిన పాఠశాల నుంచి ఐదో తరగతిలో పరీక్షకు హాజరైన/ఉత్తీర్ణులైన బాలురు మాత్రమే అర్హులు. విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2,00,000(పట్టణ ప్రాంతం), రూ.1,50,000 (గ్రామీణ ప్రాంతం) మించకూడదు. తెలుగు/ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు అర్హులు. విద్యార్థులు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
» **వయసు:** 01.04.2004 నాటికి 11 ఏళ్లు మించకూడదు. 01.04.2013 నుంచి 31.03.2015 మధ్య జన్మించి ఉండాలి.
» **ఎంపిక విధానం:** మూడంచెల్లో ఉంటుంది. స్టేజ్-1(స్టేట్ లెవల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్-100 మార్కులు), స్టేజ్-2(స్క్రీనింగ్ టెస్టులు-150 మార్కులు). ఇందులో ఫిజికల్, సైనిక్ స్కూల్ ఆప్టిట్యూడ్(రాత-డిస్క్రిప్టివ్), కమ్యూనికేషన్ స్కిల్ టెస్టులు ఉంటాయి. వైద్య పరీక్షల ఆధారంగా ఎంపికచేస్తారు.
» **దరఖాస్తు విధానం:** ఆన్‌లైన్ ద్వారా.
» **ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది:** 01.03.2024.
» **హాల్‌టిక్కెట్ డౌన్‌లోడ్ తేది:** 06.03.2024.
» **ప్రవేశ పరీక్ష తేది:** 10.03.2024.
» **ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ తేదీలు:** 22.03.2024, 23.03.2024, 26.03.2024, 27.03.2024, 28.03.2024.
» **వెబ్‌సైట్:** www.tswrsplschools.cgg.gov.in

ఏపీఎండీసీ, విజయవాడలో వివిధ పోస్టులు

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎండీసీ).. రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో మేనేజ్‌మెంట్ ట్రైనీ(సర్వే)పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» **మొత్తం పోస్టుల సంఖ్య:** 06
» **పోస్టుల వివరాలు:** మేనేజ్‌మెంట్ ట్రైనీ(సర్వే) (మెటాలిఫరస్)-03, మేనేజ్‌మెంట్ ట్రైనీ(సర్వే) (కోల్)-03.
» **అర్హత:** డిగ్రీ/డిప్లొమా(మైనింగ్/మైన్ సర్వే) లేదా డిగ్రీ(సైన్స్), మైన్ సర్వేయర్స్ సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ కలిగి ఉండాలి.
» **వయసు:** 31.01.2024 నాటికి 18 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి.
» **పే స్కేల్:** రూ.40,970 నుంచి రూ.1,24,380.
» **ఎంపిక విధానం:** కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
» **దరఖాస్తు విధానం:** ఆన్‌లైన్ ద్వారా
» **ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది:** 14.03.2024.
» **వెబ్‌సైట్:** www.apmdc.ap.gov.in.

» నీట్-2024 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
» మే 5న దేశ వ్యాప్తంగా పరీక్ష నిర్వహణ
» సిలబస్‌లో పలు మార్పులు

రివిజన్‌తోనే.. నీట్‌లో జయం!

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్-యూజీ.. సంక్షిప్తంగా నీట్-యూజీ! దేశంలో ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర వైద్య కోర్సుల్లో చేరాలని కలలు కనే విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే పరీక్ష!! నీట్ యూజీకి ప్రిపరేషన్ సాగిస్తున్న అభ్యర్థులు..తమ సన్నద్ధతకు మరింత పదును పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. కారణం.. నీట్ యూజీ 2024 నోటిఫికేషన్ వెలువడటమే! ఈ నేపథ్యంలో.. నీట్ యూజీ-2024 పరీక్ష వివరాలు, సిలబస్ మార్పులు, పరీక్షలో విజయానికి ప్రిపరేషన్ తదితర వివరాలు..



నీట్ యూజీ-2024

ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లో కొత్త సిలబస్

నీట్ యూజీ కొత్త సిలబస్‌ను ఎన్‌టీఏ, నేషనల్ మెడికల్ కమిషన్ వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉంచారు. తాజా సిలబస్‌ను పరిశీలిస్తే.. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీల నుంచి మొత్తం 18 చాప్టర్లను తొలగించారు. అదే విధంగా.. కొన్ని అంశాలను జోడించారు. విద్యార్థులు ఈ మార్పులను గుర్తించి.. మారిన సిలబస్‌కు అనుగుణంగా ప్రిపరేషన్ సాగించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ర్యాంకుల నిర్ధారణలోనూ మార్పులు

ఎన్‌టీఏ.. నీట్-యూజీ ర్యాంకుల నిర్ధారణ విధానంలోనూ ఈ ఏడాది మార్పులు చేసింది. ముఖ్యంగా ఇద్దరు అభ్యర్థులకు ఒకే స్కోర్ వచ్చిన సందర్భంలో ఆ ఇద్దరిలో టాపర్‌ను గుర్తించడానికి అనుసరించే ఫార్ములాలో మార్పులు చేసింది. మొదట బయాలజీలో ఎక్కువ మార్కులు పొందిన వారిని టాపర్‌గా గుర్తిస్తారు. ఇక్కడ కూడా టై ఏర్పడితే.. తర్వాత వరుసగా కెమిస్ట్రీలో, అనంతరం ఫిజిక్స్‌లో ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థిని గుర్తించి.. ఇద్దరిలో ఒకరికి టాప్ స్కోర్ ఇస్తారు.

మే 5న పరీక్ష

నీట్ యూజీ పరీక్షను మే 5న నిర్వహించనున్నారు. అంటే..ఇంటర్మీడియెట్ పరీక్షలు పూర్తయ్యాక.. నీట్ పరీక్ష తేదీకి నెల రోజులకు పైగా సమయం అందుబాటులో ఉంటుంది. ఈ సమయంలో విద్యార్థులు పూర్తిగా నీట్ ప్రిపరేషన్‌కు కేటాయించాలి. ఈ ఏడాది నీట్ నిర్వహణకు పరీక్ష కేంద్రాలను కూడా పెంచారు. గత ఏడాది 499 సెంటర్లలోనే పరీక్ష నిర్వహించగా.. ఈ సంవత్సరం ఆ సంఖ్యను 554కు పెంచారు. దీనివల్ల విద్యార్థులకు సమీప ప్రాంతాల్లోనే పరీక్ష కేంద్రాల కేటాయింపునకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

పరీక్ష స్వరూపం

నీట్-యూజీ పరీక్షను నాలుగు సబ్జెక్ట్‌లలో మొత్తం 720 మార్కులకు నిర్వహిస్తారు. ఫిజిక్స్‌లో.. సెక్షన్ ఏ 35 ప్రశ్నలు-140 మార్కులు, సెక్షన్ బీ 15 ప్రశ్నలు-40 మార్కులు; కెమిస్ట్రీలో.. సెక్షన్ ఏ 35 ప్రశ్నలు-140 మార్కులు, సెక్షన్ బీ 15 ప్రశ్నలు-40 మార్కులు; బోటనీలో.. సెక్షన్ ఏ 35 ప్రశ్నలు-140 మార్కులు, సెక్షన్ బీ 15 ప్రశ్నలు-40 మార్కులు; జువాలజీలో.. సెక్షన్ ఏ 35 ప్రశ్నలు -140 మార్కులు, సెక్షన్ బీ 15 ప్రశ్నలు-40 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. పెన్ పేపర్ విధానంలో ఓఎంఆర్ షీట్ ఆధారంగా పరీక్ష నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కులు కేటాయిస్తారు. నెగెటివ్ మార్కుల నిబంధన ఉంది. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు. ప్రతి సబ్జెక్ట్‌లోనూ సెక్షన్-బిలోని 15 ప్రశ్నలకు గాను పది ప్రశ్నలకు సమాధానాలిస్తే సరిపోతుంది. పరీక్షకు అందుబాటులో ఉండే సమయం మూడు గంటల ఇరవై నిమిషాలు.

ప్రతి సబ్జెక్ట్‌లో 130 టార్గెట్

నీట్‌లో మంచి స్కోర్ సాధించి.. మెడికల్ సీటు సొంతం చేసుకునేందుకు విద్యార్థులు.. ప్రతి సబ్జెక్ట్‌లోనూ 180 మార్కులకు గాను కనీసం 130 మార్కులు సాధించేలా కృషి చేయాలి. మొత్తంగా 720 మార్కులకు గాను 450 మార్కుల నుంచి 500 మార్కులు స్కోర్ చేసేలా ప్రిపరేషన్ సాగిస్తే..డాక్టర్ కల సాకారం చేసుకోవచ్చు.

రివిజన్‌కు ప్రాధాన్యం

నీట్‌కు ప్రిపరేషన్ సాగిస్తున్న అభ్యర్థులు రివిజన్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ఇంటర్మీడియెట్ బోర్డ్ పరీక్షలు పూర్తయిన తర్వాత వీలైనంత మేరకు రివిజన్‌కు ఎక్కువ సమయం కేటాయించాలి. ప్రతి సబ్జెక్టుకూ సమానంగా సమయం కేటాయించుకోవాలి. ప్రతి రోజు చదవాల్సిన టాపిక్స్‌ను ముందుగానే విభజించుకుని దానికి అనుగుణంగా అధ్యయనం చేయాలి.

షార్ట్ నోట్స్ కీలకం

ప్రిపరేషన్ సమయంలోనే విద్యార్థులు షార్ట్ నోట్స్ రూపొందించుకోవాలి. ఈ షార్ట్ నోట్స్‌లో.. కీలక భావనలు, కాన్సెప్ట్‌లు, ఫార్ములాలు ఉండేలా చూసుకుంటే.. వేగంగా పునశ్చరణ చేసుకోవడానికి వీలవుతుంది. అదేవిధంగా ఆయా అంశాలకు సంబంధించి ప్రశ్నలు చదువుతున్నప్పుడు వెంటనే రెడీ రెకనర్‌గా షార్ట్ నోట్స్‌ను వినియోగించుకోవచ్చు.

మాక్ టెస్ట్‌లు

అభ్యర్థులకు ఉపకరించే మరో వ్యూహం..మాక్ టెస్ట్‌లు, మోడల్ టెస్ట్‌లకు హాజరు కావడం. ప్రతి రోజు మోడల్ టెస్ట్‌లు రాయడం, అదే విధంగా వారానికి ఒక మాక్ టెస్ట్‌కు హాజరు కావడం వంటి వ్యూహాలు అనుసరించాలి. ఫలితంగా.. డైరెక్ట్ కొశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్న నీట్‌లో మంచి స్కోర్ సాధించే ఆస్కారం లభిస్తుంది.

ముఖ్య సమాచారం

- **దరఖాస్తు విధానం:** ఆన్‌లైన్ ద్వారా.
- **ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ:** 2024, మార్చి 9
- **నీట్ తేదీ:** 2024, మే 5 (మధ్యాహ్నం 2 గంటల నుంచి 5:20 వరకు)
- **ఫలితాల వెల్లడి:** 2024, జూన్ 14
- **వెబ్‌సైట్:** https://neet.ntaonline.in/, https://exams.nta.ac.in/NEET

సబ్జెక్ట్ వారీగా ప్రిపరేషన్ ఇలా

ప్రాక్టీస్‌తో ఫిజిక్స్‌లో స్కోర్

నీట్ అభ్యర్థులు ఫిజిక్స్ విషయంలో ప్రాక్టీస్‌కు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి. ఆప్టిక్స్, మెకానిక్స్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, మోడరన్ ఫిజిక్స్ చాప్టర్లపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో అధ్యాయానికి చివర ఇచ్చిన ప్రశ్నలను సాధించాలి. అవకలనం, సమాకలనం అనువర్తనాలపై పట్టు సాధించాలి. ఇంటర్ రెండేళ్ల పాఠ్యాంశాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలి. రొటేషనల్ డైనమిక్స్, సిగ్మా పార్టికల్స్‌పై ఎక్కువగా దృష్టిపెట్టాలి. అదేవిధంగా ఎలక్ట్రోమ్యాగ్నటిజం, ఇండక్షన్, కరెంట్ ఎలక్ట్రిసిటీ వంటి చాప్టర్లను చదవడంతోపాటు ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి.

కెమిస్ట్రీ.. కాన్సెప్ట్స్, రివిజన్

నీట్‌లో విద్యార్థులు సులభంగా భావించే సబ్జెక్ట్.. కెమిస్ట్రీ. ఇందులో స్కోర్ కోసం.. కాన్సెప్ట్‌లపై పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలి. అదే విధంగా రివిజన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యంగా జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, మోల్ కాన్సెప్ట్, కెమికల్ బాండింగ్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కోఆర్డినేషన్ కాంపౌండ్, ఈక్విలిబ్రియమ్, పాలిమర్‌లు, బయో మాలిక్యూల్స్, పరమాణు నిర్మాణం, సాలిడ్ స్టేట్, ద్రావణాలు, సర్ఫేస్ కెమిస్ట్రీ; ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఐసోమెరిసమ్, సమ్మేళనాల తయారీలకు కొంత వెయిటేజీ ఎక్కువగా ఉంటుంది. కెమిస్ట్రీలో విద్యార్థులు చర్యలు, సమీకరణాలను మర్చిపోతుంటారు. కాబట్టి నిరంతరం పునఃశ్చరణ చేయాలి. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో వివిధ మూలకాలు, వాటి సమ్మేళనాల ధర్మాలను అధ్యయనం చేయాలి.

బోటనీ

బోటనీకి సంబంధించి ఫిజియాలజీ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్, మార్ఫాలజీ, జెనెటిక్స్ అండ్ ఎవల్యూషన్, సెల్ బయాలజీ, బయోటెక్నాలజీ, హ్యూమన్ ఫిజియాలజీ, డైవర్సిటీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్‌లను ముఖ్య చాప్టర్లుగా భావించి చదవాలి. అన్ని అంశాలకు సంబంధించి కాన్సెప్ట్‌లపై పట్టు సాధించాలి. ఎకాలజీలో ఆర్గనైజేషన్స్ అండ్ పాప్యులేషన్, ఎకోసిస్టమ్‌పై ప్రశ్నలు వస్తున్నాయి. వీటితోపాటు బయోడైవర్సిటీ, ఎన్విరాన్‌మెంట్ ఇష్యూస్ పాఠ్యాంశాలపై ఫోకస్ చేయడం లాభిస్తుంది. ప్లాంట్ ఫిజియాలజీలో ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్, మొక్కల హార్మోనులు, ట్రాన్స్‌పోర్ట్ ఇన్ ప్లాంట్స్, మినరల్ న్యూట్రిషన్ చాప్టర్లను ప్రిపేరవ్వాలి. సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్‌లో కణ విభజన (సమవిభజన, క్షయకరణ విభజన)లోని వివిధ దశల్లో జరిగే మార్పులు, కణ చక్రం తదితరాలను అధ్యయనం చేయాలి. బయో మాలిక్యూల్స్ నుంచి కంటెంట్ సంబంధిత ప్రశ్నలు వస్తాయి. రీ ప్రొడక్షన్ నుంచి దాదాపు 10 ప్రశ్నల వరకు అడుగుతున్నారు. మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్‌హెరిటన్స్‌లో రెప్లికేషన్, ట్రాన్స్‌క్రిప్షన్, ట్రాన్స్‌లేషన్, రెగ్యులేషన్‌లపై దృష్టిపెట్టాలి.

జువాలజీ

జువాలజీ సబ్జెక్ట్‌లో రాణించేందుకు విద్యార్థులు హ్యూమన్ ఫిజియాలజీ, ఎకాలజీ, జెనెటిక్స్, ఎవల్యూషన్ టాపిక్స్‌పై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఎన్‌సీఈఆర్‌టీతో పాటు ఇంటర్ పుస్తకాల నుంచీ ప్రశ్నలు అడుగుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని గత ప్రశ్న పత్రాలను, ఇంటర్‌లో ఆయా చాప్టర్స్ చివరలో అడిగే ప్రశ్నలను సాధన చేయాలి. అదేవిధంగా.. ఎన్‌సీఈఆర్‌టీ, ఇంటర్ పుస్తకాలను క్షుణ్నంగా చదివితే ఉపయుక్తంగా ఉంటుంది.



ఇవిగో నవరత్నాల వెలుగులు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే 'సాక్షి' మీ ముందుకు తెస్తోంది.

పోతుందనుకున్న ప్రాణం నిలబడింది

మాది రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో సెలూన్ షాపు నడుపుకుంటున్నా. నాకు భార్య, ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. జీవితం సాఫీగా సాగిపోతున్న తరుణంలో నాలుగేళ్ల కిందట ఉదర సంబంధిత అనారోగ్యంతో మంచం పట్టాను. చికిత్స చేయించుకుందామంటే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. అలాంటి దీన పరిస్థితిలో జగనన్న ప్రభుత్వం వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ. 2,64,626 విలువైన కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించి ప్రాణం నిలబెట్టింది. శస్త్రచికిత్స అనంతరం మందుల ఖర్చులు, రవాణా ఖర్చులకు వైఎస్సార్ ఆరోగ్య ఆసరా ద్వారా రూ.28,900 నేరుగా నా బ్యాంకు ఖాతాలో జమ చేసింది. సెలూన్ షాపు ఉండటంతో జగనన్న చేదోడు కింద ఏటా రూ.10,000 వంతున అందింది. షాపునకు ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. నా



భార్యకు వైఎస్సార్ ఆసరా కింద రూ.20,848, పెద్ద కొడుకు పవన్‌సాయికి విద్యా దీవెన కింద రూ.12,000, చిన్న కొడుకు ఆదిత్యసాయికి అమ్మఒడి కింద రూ.30,000 వచ్చాయి. టీడీపీ ప్రభుత్వ పాలనలో మాకు ఎలాంటి లబ్ధి కలగలేదు. నా ప్రాణం నిలబెట్టిన, మా కుటుంబ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాం.

– అజ్జాడ సింహాచలం, కురుపాం
(కె.చంద్రమౌళి, విలేకరి, కురుపాం)

సర్కారు సాయంతో హాయిగా జీవనం

నాకు ఐదుగురు సంతానం. అందరికీ వివాహాలు చేశా. ఎవరి బతుకులు వాళ్లు బతుకున్నారు. నా భర్త చనిపోయి నాలుగేళ్లయింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా బిడ్డలపై ఆధారపడకుండా ధైర్యంగా బతుకుతున్నా. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం పశివేదల గ్రామంలో జీవిస్తున్నా. ఒంటరిగా బతుకుతున్నానన్న బాధ ఏ రోజూ కలగలేదు. ప్రతినెలా వితంతు పింఛన్ అందుకుంటున్నా. ఈ సొమ్ము నా నెలవారీ ఖర్చుకు సరిపోతుంది. వైఎస్సార్ ఆసరా కింద రూ.30,144 రుణమాఫీ సొమ్ముని నా ఖాతాలో జమ చేశారు. వైఎస్సార్ చేయూత పథకం కింద ఏడాదికి రూ.18,750 వంతున అందింది. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం



ద్వారా రూ.4,898 జమయ్యింది. చిత్తశుద్ధితో నాలాంటి కుటుంబాలకు అండగా నిలుస్తున్న ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి ఎప్పటికీ రుణపడి ఉంటాను.

– కాకరపర్తి మంగాయమ్మ, పశివేదల
(జి.వి.వి.సత్యనారాయణ,విలేకరి, కొవ్వూరు)

ఒంటరి బతుక్కి ప్రభుత్వం అండ

భర్తను కోల్పోయి, పిల్లలతో దిక్కుతోచని స్థితిలో ఉన్న నాకు జగనన్న ప్రభుత్వం అడుగడుగునా చేదోడుగా నిలిచింది. నా భర్త సుబ్బారావు పదేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయారు. వైఎస్సార్ జిల్లా సిద్దవటం గ్రామంలో టైలరింగ్ వృత్తి చేసుకుంటూ ఆడ పిల్లలిద్దర్ని పెంచి, పెద్దచేసి పెళ్లి చేశా. కొడుకు పృథ్విని పీజీ వరకు చదివించా. నాకు వితంతు పింఛన్ మంజూరైంది. అప్పుడు రూ.200 ఇచ్చేవారు. తర్వాత రూ.2 వేలకు పెంచారు. గత ప్రభుత్వంలో పింఛన్ డబ్బులు తీసుకోవాలంటే పనులు మానేసి, పంచాయతీ ఆఫీసు వద్ద పడిగాపులు కాయాల్సి వచ్చేది. పింఛన్ కోసం కూలి పనుల్ని వదులుకున్న రోజులూ ఉన్నాయి. జగనన్న ప్రభుత్వం వచ్చాక పింఛన్ రూ.3 వేలకు పెరిగింది. వలంటీర్ ప్రతి నెలా ఒకటో తేదీనే ఇంటికొచ్చి మరీ పింఛన్ డబ్బులు అందిస్తున్నారు. మా అబ్బాయికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో రూ.15 వేలు లబ్ధి



కలిగింది. టైలర్లకు ప్రభుత్వం ప్రకటించిన జగనన్న చేదోడు పథకం ద్వారా ఏటా రూ.10 వేలు చొప్పున బ్యాంక్ ఖాతాలో జమవుతోంది. వైఎస్సార్ ఆసరా ద్వారా ఏటా రూ.3 వేలు చొప్పున అందింది. ప్రభుత్వం అందిస్తున్న సాయం, కుట్టు మిషన్ ద్వారా వస్తున్న ఆదాయంతో ఆనందంగా బతుకుతున్నా. మాలాంటి పేదల బతుకుల్లో వెలుగులు నింపుతున్న జగనన్న రుణం ఎప్పటికీ తీర్చుకోలేం.

– మేరువ బుజ్జమ్మ, సిద్దవటం
(పాలెం శ్రీనివాసబాబు, విలేకరి, సిద్దవటం)

గురివింద ప్రయాసే

బీమా రక్షణతో భద్రంగా ప్రవాసాంధ్రులు

- 2.55 లక్షల మందికి ఏపీ ఎన్‌ఆర్‌టీఎస్ సేవలు
- కరోనా, ఉక్రెయిన్ యుద్ధం వేళ తక్షణమే స్పందన
- మాతృభూమికి సురక్షితంగా ప్రవాసుల తరలింపు
- 50 వేల మంది వలస కార్మికులు క్షేమంగా రాష్ట్రానికి




సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను మసకబారడమే లక్ష్యంగా పొరుగు రాష్ట్రం నుంచి రాళ్లేస్తున్న రాజ గురివింద ప్రవాసాంధ్రులకు బీమా రక్షణ కరువైందంటూ కన్నీళ్లు పెట్టారు! చంద్రబాబు సర్కారు ఐదేళ్లలో బీమా క్లెయిమ్‌గా నలుగురు బాధిత కుటుంబాలకు చెల్లించిన మొత్తం రెండంటే రెండు లక్షల లోపే ఉంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక 28 లక్షల మందికి రూ.42 లక్షలకుపైగా క్లెయిమ్ పరిహారం అందచేసింది. మరో రూ.25 లక్షల మొత్తానికి సంబంధించిన క్లెయిమ్‌లు ప్రాసెసింగ్‌లో ఉన్నాయి. ప్రవాసుల భద్రత, డబ్బు విషయంలో వెనుకాడే ప్రభుత్వమైతే సొంత ఖర్చులతో విపత్తు వేళ ఆగమేఘాలపై వారిని స్వస్థలాలకు తరలిస్తుందా? బీమా ప్రీమియం స్వల్ప మొత్తంలోనే రూ.ఐదారు వందలు లోపే ఉంటుంది. అయితే ప్రవాసాంధ్రుల్లో చాలా మంది విదేశాల్లో తాము పని చేస్తున్న చోట్ల బీమా కవరేజీని పొందుతున్నందున ప్రవాసాంధ్ర బీమా భరోసాను తీసుకోవడంపై అంతగా ఆసక్తి చూపడం లేదు. అది కూడా రాష్ట్ర ప్రభుత్వ తప్పిదమే అనే రీతిలో రోత కథనాలను అచ్చేసి రామోజీ పైశాచిక ఆనందాన్ని పొందడంపై విస్మయం వ్యక్తమవుతోంది.

2.5 లక్షల మందికి ఏపీ ఎన్‌ఆర్‌టీఎస్ సేవలు



ఏపీ ఎన్ఆర్‌టీఎస్ గత నాలుగేళ్లలో 2,55,000 మంది ప్రవాసాంధ్రులకు వివిధ సేవలతో సాయాన్ని అందించింది. 24/7 ద్వారా ప్రవాసాంధ్రులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటోంది. గత ప్రభుత్వ హయాంలో ప్రవాసాంధ్రుల బీమా పథకం క్లెయిమ్ కింద కేవలం నలుగురికి రూ.2 లక్షల లోపే అందించగా ఇప్పుడు గత నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం 28 మందికి పరిహారంగా రూ.42,05,604 చెల్లించింది. రూ.25,53,700 విలువైన మరో పది క్లెయిమ్‌లు పురోగతిలో ఉన్నాయి. బీమానే కాకుండా అంబులెన్సు, ఎక్స్‌గ్రేషియా, రీ పాట్రియేషన్ ద్వారా అధిక సంఖ్యలో వలస కార్మికులు లబ్ధి పొందారు. అనారోగ్య బాధితులతో పాటు మృతుల భౌతిక కాయాలను విమానాశ్రయాల నుంచి స్వస్థలాలకు తరలించేందుకు 1,077 అంబులెన్సులను ప్రభుత్వం సమకూర్చింది. ఇందుకోసం రూ.1.93 కోట్లకు పైగా వెచ్చించింది. ప్రమాదవశాత్తు విదేశాల్లో మరణించిన 489 మంది కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా కింద రూ.2.44 కోట్లకుపైగా చెల్లించింది. వివిధ కారణాలతో విదేశాల్లో చిక్కుకుపోయి ఇబ్బంది పడుతున్న 4,622 మందిని రీపాట్రియేషన్‌తో స్వస్థలాలకు క్షేమంగా తరలించింది.

– వెంకట్ మేడపాటి, ఏపీ ఎన్ఆర్‌టీఎస్ ప్రెసిడెంట్


‘ప్రవాసీ’.. వైకాపా పాలనలో పరదేశీ!

- కోవిడ్ విపత్తు, రష్యా - ఉక్రెయిన్ యుద్ధం సమయంలో లక్షల మంది ప్రవాసాంధ్రులు వెనక్కి వచ్చేశారు. బీమా సౌకర్యం లేని వారిని గుర్తించి పథకం ప్రయోజనాలు వివరిస్తూ అందులో చేర్చేందుకు ఏపీ ఎన్ఆర్‌టీఎస్ పెద్ద ఎత్తున కృషి చేస్తోంది. తద్వారా గత ప్రభుత్వ హయాం కంటే మెరుగ్గా 33,596 మందికిపైగా బీమా ప్రయోజనాన్ని పొందారు. విదేశాలకు వలస వెళ్లే కార్మికులకు మూడేళ్లకు కేవలం రూ.550 ప్రీమియం అంటే రోజుకు సుమారు 50 పైసలకే అందిస్తున్నా అది కూడా భారమే అంటూ రాగాలు తీయడం వారిని అవమానించడం కాదా?
- దాదాపు 20 లక్షల మంది ప్రవాసాంధ్రుల్లో గత సర్కారు కేవలం 16,713 మందికి (ఒక్క శాతం) మాత్రమే బీమా కల్పిస్తే అది చాలా గొప్పంటూ డప్పు కొట్టిన రామోజీకి కరోనా విపత్తులో వేల మంది ప్రవాసులను ఏపీ ఎన్ఆర్‌టీఎస్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సురక్షితంగా మాతృభూమికి తరలించిన విషయం తెలుసా? ఉక్రెయిన్ యుద్ధం లాంటి సందర్భాల్లో ప్రభుత్వం సత్వరమే స్పందించి డబ్బుకు వెనుకాడకుండా ప్రవాసులను క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చింది. ఇమ్మిగ్రేషన్ అధికారులతో సంప్రదించి 50 వేల మంది వలస కార్మికులను రాష్ట్రానికి క్షేమంగా తరలించింది.
- బీమా రక్షణ అనేది స్వచ్ఛందం. అవగాహన కల్పించడం ప్రభుత్వాల బాధ్యత. అవసరమైన వారు ముందుకొచ్చి తీసుకుంటారు. అమెరికా, కెనడా, యూకే, ఐరోపా, ఆస్ట్రేలియా తదితర చోట్ల తాము పని చేస్తున్న సంస్థల్లో బీమా ప్రయోజనాలు అందుతున్నందున ప్రవాసులు ప్రభుత్వ పథకంలో చేరడానికి అంతగా ఆసక్తి చూపడం లేదు. మరి ఇది కూడా ప్రభుత్వ తప్పిదమేనా రామోజీ?
- ఎలా చూసినా గత సర్కారు రెండేళ్లలో ప్రవాసాంధ్రులకు అందించిన ప్రయోజనం కంటే గత నాలుగేళ్లుగా చేకూరిన లబ్ధి 10 రెట్లు అధికంగా ఉంది.

175 స్థానాల్లో గెలుపే లక్ష్యం

ప్రజల నుంచి మంచి స్పందన ఉంది

- 3న జరగాల్సిన సిద్ధం సభ 10కి మార్పు
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి

మేదరమెట్ల: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 175కు 175 స్థానాల్లో విజయం సాధిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం పి.గుడిపాడు వద్ద వచ్చే నెలలో నిర్వహించే సిద్ధం సభ కోసం ఏర్పాటు చేస్తున్న సభా ప్రాంగణాన్ని ఆయన పార్టీ నేతలతో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ మార్చి 3న జరగాల్సిన సిద్ధం సభను 10వ తేదీకి మార్చామన్నారు. సిద్ధం సభలు ఎక్కడ జరిగినా ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని తెలిపారు. ఈసారి సభకు 15 లక్షల మంది హాజరయ్యేలా వంద ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని సిద్ధం చేస్తున్నామన్నారు. మరో వంద ఎకరాలు కూడా సభాప్రాంగణానికి ఆనుకుని అందుబాటులో ఉన్నాయన్నారు. బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు చెందిన ప్రజలు ఈ సభకు హాజరవుతారని వెల్లడించారు. మార్చి 10న సిద్ధం సభకు మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరై ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తారన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా జగన్ ప్రభుత్వం పాలన చేస్తోందని కొనియాడారు. ప్రజల స్పందన చూస్తుంటే రానున్న ఎన్నికల్లో అన్ని స్థానాల్లో వైఎస్సార్‌సీపీ గెలుపొందడం ఖాయమని తెలుస్తోందన్నారు. మేనిఫెస్టోపై కసరత్తు జరుగుతోందని.. అతి త్వరలోనే ప్రకటిస్తామన్నారు. రాష్ట్రంలో ప్రకటించకుండా ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థులను సిద్ధం సభలో సీఎం వైఎస్ జగన్ ప్రకటిస్తారని చెప్పారు. ఎంతమంది పొత్తులతో వచ్చినా ప్రజలు వైఎస్సార్‌సీపీ వెంటే ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆదిమూలపు సురేశ్, మేరుగు నాగార్జున, ఎంపీలు నందిగం సురేష్, మోపిదేవి వెంకట రమణారావు, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఏపీఐఐసీ చైర్మన్ జంకె వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తలు పానెం చిన హనిమిరెడ్డి, కరణం వెంకటేశ్, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



సిద్ధం సభా ప్రాంగణాన్ని పరిశీలిస్తున్న పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, వైఎస్సార్‌సీపీ నేతలు

ఏప్రిల్ 17న శ్రీ సీతారాముల కల్యాణం

భద్రాచలం టౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి క్షేత్రంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఏప్రిల్ 9న ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 17న శ్రీ సీతారాముల కల్యాణం(శ్రీరామనవమి), 18న స్వామివారికి మహా పట్టాభిషేకం ఉంటాయని ఆలయ ఈఓ రమాదేవి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 9 నుంచి 13వ తేదీ వరకు స్వామివారికి ప్రత్యేక పూజలుజరుగుతాయని పేర్కొన్నారు. 14న గరుడ ధ్వజపటలేఖనం, 15న అగ్నిప్రతిష్ఠ, ధ్వజారోహణం, భేరీపూజ, దేవతాహ్వానం,బలిసమర్పణ, హనుమంత వాహనసేవ, 16న గరుడ వాహనసేవ, ఎదుర్కోలు వేడుకలు ఉంటాయని వివరించారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 9 నుంచి 23 వరకు స్వామివారి నిత్య కల్యాణం, దర్బార్, పవళింపు సేవలు రద్దు చేసినట్లు పేర్కొన్నారు.

తెలంగాణ

రుద్రేశ్వరాలయం గర్వకారణం

హన్మకొండ కల్చరల్: ప్రాచీన త్రికూటాలయమైన శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల ఆలయం వరంగల్‌లో ఉండడం ఇక్కడి ప్రజలకు గర్వకారణమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం శాఖామంత్రి ఆర్కే రోజా అన్నారు. బుధవారం హనుమకొండలోని వేయిస్తంభాల గుడిని మంత్రి రోజా సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ, వేదపండితులు రోజాను ఆలయమర్యాదలతో స్వాగతించారు. సంకటహర చతుర్థిని పురస్కరించుకుని ఉత్తిష్ట గణపతికి పూజలు, శ్రీరుద్రేశ్వరస్వామి వారికి లఘున్యాసపూర్వక ఏకవార రుద్రాభిషేకం జరిపారు. అనంతరం ఆమెకు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహదాశీర్వచనం అందజేశారు. మంత్రి రోజా దేవాలయంలోని శిల్పకళను పరిశీలించి, ఆలయ చరిత్రను, జిట్టెడు ఆంజనేయస్వామి గురించి తెలుసుకున్నారు.

గ్రావెల్ తవ్వకాలపై నివేదిక ఇవ్వండి

గనుల శాఖకు హైకోర్టు ఆదేశం

సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వీరనాయకునిపాలెం పరిధిలోని 60 ఎకరాల్లో సాగుతున్న గ్రావెల్ అక్రమ తవ్వకాలపై వాస్తవాలను తేల్చేందుకు ఓ బృందాన్ని పంపి సర్వే చేయించాలని హైకోర్టు గనుల శాఖ అధికారులను బుధవారం ఆదేశించింది. తవ్వకాలకు సంబంధించి పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలంది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. వీరనాయకునిపాలెంలో గ్రావెల్ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయంటూ అదే గ్రామానికి చెందిన ఎం.ప్రభుదాస్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు స్పందిస్తూ.. అసైన్డ్ భూముల్లో తవ్వకాలకు అనుమతులు ఇవ్వడానికి వీల్లేదన్నారు. అసైన్డ్‌దారులు పేద ఎస్సీ, ఎస్టీ రైతులని, వారిని తమ భూముల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటూ బెదిరిస్తున్నారని తెలిపారు. 2.86 ఎకరాల్లో గ్రావెల్ తవ్వకాలకు అనుమతులు తీసుకుని ఏకంగా 60 ఎకరాల్లో తవ్వకాలు చేపడుతున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేస్తున్న వారిపై ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నారు? ఏం చర్యలు తీసుకోబోతున్నారో స్పష్టంగా చెప్పాలని అధికారులను ఆదేశించింది. ఓ బృందాన్ని పంపి గ్రావెల్ తవ్వకాలపై సర్వే చేయించాలని ఆదేశించింది. తవ్వకాలపై నివేదిక ఇవ్వాలంటూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

ఐఐటీ హైదరాబాద్‌కు ‘గోదావరి’ బాధ్యత

- బేసిన్ నిర్వహణ ప్రణాళికను సిద్ధం చేయనున్న సంస్థ
- ప్రణాళిక రూపకల్పనలో పాలు పంచుకోనున్న ఎన్ఈఈఆర్ఐ నాగ్‌పూర్
- ఎన్ఐటీ వరంగల్, ఎన్ఐటీ సూరత్‌కల్‌కు కృష్ణా బేసిన్ బాధ్యత

సాక్షి, న్యూఢిల్లీ: గోదావరి, కృష్ణా నది సహా ఆరు నదుల బేసిన్ నిర్వహణ ప్రణాళికను సిద్ధం చేసే పనిని కేంద్ర జలశక్తి శాఖ పలు ప్రతిష్టాత్మక విద్యా సంస్థలకు అప్పగించింది. గోదావరి బేసిన్ నిర్వహణ ప్రణాళిక బాధ్యతను ఐఐటీ హైదరాబాద్, ఎన్ఈఈఆర్ఐ నాగ్‌పూర్‌కు అప్పగించింది. అదేవిధంగా కృష్ణా నదీ బేసిన్ నిర్వహణ ప్రణాళిక బాధ్యతను ఎన్ఐటీ వరంగల్, ఎన్ఐటీ సూరత్‌కల్‌కు అప్పగించింది. ఇలా దేశంలోని 6 ప్రధాన నదులు నర్మదా, గోదావరి, కృష్ణా, కావేరి, పెరియార్, మహానది బేసిన్ నిర్వహణ ప్రణాళికను రూపొందించే బాధ్యతను 12 సాంకేతిక సంస్థలు తీసుకోనున్నాయి. ఈ మేరకు బుధవారం 12 విద్యా సంస్థలు, నేషనల్ రివర్ కన్జర్వేషన్ డైరెక్టరేట్, జలశక్తి మంత్రిత్వ శాఖ మధ్య ఒప్పందం కుదిరింది. ఢిల్లీలోని డాక్టర్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, శాఖ సహాయ మంత్రులు రాజీవ్ చంద్రశేఖర్, బిశ్వేశ్వర్ తుడులతో పాటు 12 విద్యా సంస్థల డైరెక్టర్లు హాజరయ్యారు. ఇప్పటికే దేశంలోని అతిపెద్ద నది అయిన గంగా బేసిన్ నిర్వహణ ప్రణాళికను ఐఐటీ కాన్పూర్ నేతృత్వంలోని ఏడు ఐఐటీల కన్సార్టియం విజయవంతంగా పూర్తి చేసిందని జలశక్తి శాఖ ప్రకటించింది.

నేడు రుషికొండ రీ–డెవలప్‌మెంట్ టూరిజం ప్రాజెక్టు ప్రారంభం

- హాజరుకానున్న మంత్రి రోజా
- రూ.450 కోట్లతో అభివృద్ధి చేసిన ప్రభుత్వం

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసిన రుషికొండ రీ డెవలప్‌మెంట్ రిసార్ట్ ప్రాజెక్టు గురువారం ప్రారంభం కానుంది. రూ.451.67 కోట్లతో పూర్తి చేసిన ప్రాజెక్టును రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా సెల్వమణి చేతుల మీదుగా ప్రారంభించేందుకు పర్యాటక శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ రీ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో భాగంగా ప్రధాన నిర్మాణాలతో పాటు



గ్రీనరీ గార్డెనింగ్ అభివృద్ధి చేశారు. పాత భవనాల స్థానంలో అత్యాధునిక నిర్మాణాలు చేపట్టారు. పర్యావరణానికి విఘాతం కలగకుండా.. పచ్చదనం హరించకుండా.. ఏపీ అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ద్వారా పర్యావరణ పరిరక్షణకు కృషి చేశారు. భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇన్‌చార్జి మంత్రి విడదల రజిని, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, టూరిజం అధికారులు హాజరుకానున్నారు.

నకిలీ ప్రొఫైల్‌తో 250 మంది మహిళలకు టోకరా

బనశంకరి: మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లలో నకిలీ ప్రొఫైల్ రూపొందించి 250 మంది మహిళలను మోసగించిన వ్యక్తిని బెంగళూరు పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. రాజస్థాన్‌కు చెందిన నరేశ్‌పురి గోస్వామి (45) మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లలో నకిలీ అకౌంట్ తెరిచి వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళలను పరిచయం చేసుకునేవాడు. తన వయసు 25 ఏళ్లుగా చెప్పుకుని యువకునిగా ఉన్న ఫొటోను ప్రొఫైల్‌లో పెట్టేవాడు. పెద్ద వ్యాపారినని, కస్టమ్స్ అధికారిని అని చెప్పుకుని అమాయక మహిళలను బుట్టలో వేసుకునేవాడు. కోయంబత్తూరుకు చెందిన మహిళను మాట్లాడటానికి బెంగళూరుకు పిలిపించుకున్నాడు. విమానం టికెట్ కొనాలని, పర్సు ఇంట్లో మరిచిపోయానని నమ్మించి ఆ మహిళ నుంచి డబ్బు గుంజాడు. హిందీ దినపత్రికల్లో వచ్చే పెళ్లిళ్ల ప్రకటనలను చూసి అందులోని మహిళలకు ఫోన్లు చేసేవాడు. అగర్‌సేనాజీ వైవాహిక మంచ్ అనే వాట్సాప్ గ్రూప్‌లో ఉంటూ, వితంతు మహిళలను గుర్తించి వారితో ఫోన్‌లో మాట్లాడి వివాహం చేసుకుంటానని నమ్మించేవాడు. రాజస్థాన్‌లో 65 మంది, ఉత్తరప్రదేశ్‌లో 32 మంది, ఢిల్లీలో 32 మంది, కర్ణాటకలో 17 మంది, మధ్యప్రదేశ్‌లో 16 మంది, మహారాష్ట్రలో 13 మంది, గుజరాత్‌లో 11 మంది మహిళలను మోసగించినట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది. ఇంకా పలు రాష్ట్రాలకు చెందిన మహిళలు, యువతులను గోస్వామి మోసగించినట్లు తెలుస్తోంది. ఓ బాధితురాలు బెంగళూరులో ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.

ఏపీలో విద్యా విధానం భేష్

మధురవాడ (భీమిలి): ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా విధానం, పాఠ్య ప్రణాళిక (కరికులమ్)బాగున్నాయని ఐబీ సిలబస్ అంతర్జాతీయ ప్రతినిధులు యూఎస్ఏకి చెందిన సీనియర్ కరికులమ్ డిజైన్ మేనేజర్ ఆర్థర్, యూకేకి చెందిన అసోసియేట్ మేనేజర్ మైఖేల్ ప్రశంసలు కురిపించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో ఐబీ సిలబస్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో నార్త్ డివిజన్‌లో 10 రోజుల పర్యటనలో భాగంగా విశాఖ మహానగరంలోని చంద్రంపాలెం జెడ్పీ హైస్కూల్‌ను బుధవారం సందర్శించారు. ఇక్కడ కరికులమ్, కంప్యూటర్ విద్య, వసతులను పరిశీలించారు. ఉపాధ్యాయులు ఎలా బోధిస్తున్నారు, విద్యార్థులు పాఠాలను ఎలా అర్థం చేసుకుంటున్నారనే తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఐఎఫ్‌పీ ప్యానల్స్, ట్యాబ్స్ ఉపయోగం, పిల్లల టాలెంట్స్‌ను పరిశీలించారు. బైలింగ్యువల్ టెక్స్ట్‌బుక్స్ పిల్లలకు ఎలా ఉపయోగపడుతున్నాయనే విషయాలతోపాటు బోధన తీరును కూడా పరిశీలించారు. సైన్స్‌డేని పురస్కరించుకుని విద్యార్థులు తయారు చేసిన మోడల్స్, వాటి గురించి వివరిస్తున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్ఈఆర్‌టీ ఆచార్యులు శ్రీనివాసరావు, డీఈఓ ఎల్.చంద్రకళ మాట్లాడుతూ.. ఐబీ సిలబస్ ప్రతినిధులు ఇక్కడి విద్యావిధానం బాగుందని చెప్పారన్నారు. రాష్ట్రంలో విద్యా విధానాన్ని పరిశీలించి ఆకళింపు చేసుకున్న ఐబీ ప్రతినిధులు క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చినట్టు చెప్పారు. ఇందులో భాగంగా వేర్వేరు పాఠశాలలు, తరగతులను పరిశీలిస్తున్నారన్నారు.

బార్ కౌన్సిల్ నిధులపై వ్యాజ్యాన్ని కొట్టేసిన హైకోర్టు

సాక్షి, అమరావతి: రాష్ట్ర బార్ కౌన్సిల్‌లో నిధుల దుర్వినియోగం జరిగిందని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ కడపకు చెందిన న్యాయవాది మూలి వెంకటబాలిరెడ్డి దాఖలు చేసిన పిల్‌ను హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఎదుట పిటిషనర్ బాలిరెడ్డి వాదనలు వినిపిస్తూ.. రూ.100 స్టాంపులకు సంబంధించిన నిధుల దుర్వినియోగం జరిగిందని తెలిపారు. వాస్తవ మొత్తానికి, బార్ కౌన్సిల్ చూపుతున్న మొత్తాలకు తేడా ఉందన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్టాంపుల కొనుగోలుకు సంబంధించిన వ్యవస్థ గురించి ప్రశ్నించింది. అయితే ధర్మాసనం ప్రశ్నలకు బాలిరెడ్డి సమాధానం చెప్పలేకపోయారు.

బార్ కౌన్సిల్‌కి వచ్చేది రూ.86

బార్ కౌన్సిల్ తరఫున సీనియర్ న్యాయవాది పి.వీరారెడ్డి స్పందిస్తూ.. పిటిషనర్ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపారు. బార్ కౌన్సిల్ రూ.100 స్టాంపులను ముద్రిస్తుందన్నారు. రూ.100లో రూ.86 బార్ కౌన్సిల్‌కు వెళుతుందని, మిగిలిన మొత్తం హైకోర్టు న్యాయవాదుల సంఘానికి, క్లర్కుల సంక్షేమ సంఘానికి వెళుతుందని వివరించారు. పిటిషనర్ రూ.100 బార్ కౌన్సిల్‌కే వస్తుందని లెక్కవేసి మిగిలిన మొత్తం దుర్వినియోగం జరిగిందన్న తప్పుడు అభిప్రాయంతో ఉన్నారని తెలిపారు. న్యాయవాదుల సంక్షేమ చట్ట నిబంధనలకు అనుగుణంగానే ఈ మొత్తాలను వినియోగిస్తుందని వివరించారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. అసలు ఈ చట్టం గురించి మీకు తెలుసా అని పిటిషనర్ బాలిరెడ్డిని ప్రశ్నించింది. తెలియదని చెప్పడంతో చట్టం గురించి తెలియకుండా ఎలా పిల్ వేస్తారని ధర్మాసనం నిలదీసింది. దీనిని నాన్ సీరియస్ వ్యాజ్యంగా రూ.50 వేల ఖర్చులతో కొట్టేస్తున్నట్టు వెల్లడించింది. తాను కింది కోర్టు న్యాయవాదినని, ఖర్చులు చెల్లించలేనని చెప్పడంతో ధర్మాసనం ఖర్చులను తొలగించింది. పిటిషన్‌ను కొట్టేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది.

నేతన్నలకు ప్రభుత్వం అండ

ఢిల్లీలోని ఎక్స్‌పోలో ఏపీ స్టాల్స్‌ను సందర్శించిన మంత్రి బుగ్గన

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఎక్కడా లేనివిధంగా వైఎస్ జగన్ ప్రభుత్వం చేనేత రంగానికి పెద్దపీట వేసిందని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహిస్తున్న ఎక్స్‌పోలో ఏపీకి చెందిన 11 స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ ఎక్స్‌పోను మంత్రి బుగ్గన బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎక్స్‌పోలో ఏర్పాటు చేసిన ఏపీ స్టాల్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయని చెప్పారు. పొందూరు, ఉప్పాడ, మంగళగిరి తదితర ప్రదేశాల్లోని చేనేత పరిశ్రమలు ఆయా ప్రాంతాలకు వన్నె తెచ్చాయన్నారు. కార్యక్రమంలో ఉన్నతాధికారులు సునీత, ఎంఎం నాయక్ పాల్గొన్నారు.

Published and printed by V. Murali on behalf of Jagati Publications Limited, Published from Vishnu Motor Plaza,2nd Floor, 31-A, Jawaharlal Nehru Road, Ekkattuthangal, Chennai - 600 032 and Printed MNS Printers Private Limited, Survey no. 76/1, Noombal Village, Velappanchavadi, Poonamallee High Road, Chennai - 600 077. Jagati Publications Limited, Survey No.172, Vegata Village, Jadigenalhalli, Hoskote Taluk,Bangaluru Rural Dist, Impression Printing & Packaging Limited, C-18-19-20, Sector -59, Noida, Uttar Pradesh-201 301, Dangat Media Pvt Ltd.,22 Dighe MIDC, Navi Mumbai, Maharashtra- 400708.
Editor: V. Murali, (Responsible for selection of News under the PRB Act) RNI No:TNTEL/2008/25943